Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 360

(Dec. 8, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 360

(Dec. 8, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No. 4486 20 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 8–12–46 ఆదివారం [సంచిక 360

ఈ సంచికలో

- ★ లండన్ సమావేశంపై అధికారి
- ★ జమీందార్ల దురాక్రమణలు
- ★ తెలంగాణాలో జాగృతి
- ★ నల్లగొండ జిల్లాలో కాల్పులు
- ★ కౌలుదారుల పోరాటాలు
- ★ రైలు రేట్లు హెచ్చింపు
- ★ డచ్చి - ఇండొనీషియా ఒడంబడిక
- ★ నీరు : దాని స్వభావం

లండన్ సమావేశం భగ్నమైపోయింది

బలవంతపు గ్రూపింగులకు బ్రిటన్ ఉబలాటం

అన్నిపార్టీలు అంగీకరించని రాజ్యాంగం అమలు జరగదట

బ్రిటిష్ ప్రభుత్వ ప్రకటన

లండన్, డిసెం 6

ఈరాత్రి జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం విఫలమయిపోయింది.

సమావేశంలో బ్రిటిష్ ప్రధాని అట్లీ, లారెన్సు, అలెగ్జాండర్, క్రిప్సు, వైస్రాయి వేవెల్, కాంగ్రెసుపక్షంగా పండిత నెహ్రూ, లీగు పక్షంగా జిన్నా, లియాఖతాలీఖాన్, సిక్కులతరఫున బలదేవ్‌సింగు పాల్గొన్నారు.

సమావేశం ముగిసిన తర్వాత బ్రిటిషు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అందులో ఇలా ఉంది:

"లండన్ సంప్రదింపులు యీ రోజు సాయంత్రం ముగిశాయి. రాజ్యాంగ నిర్మాణ సభలో అన్ని పార్టీల సహకారం సాధించడమే ఈ సభ వుద్దేశం. భారతదేశ ప్రతినిధులు తమ సహచరులతో సంప్రదించాలని అన్నందువల్ల అఖరు నిర్ణయమేదీ జరగలేదు.

ప్రధాన తగాదా

"రాజ్యాంగ నిర్మాణసభలోని సెక్షన్‌లను గూర్చిన బ్రిటిష్ ప్రణాళిక సూత్రాలకు వ్యాఖ్యానం చేయడంలో ప్రధానమైన ఇబ్బంది ఏర్పడింది. అందులో ఇలా వుంది: 'యీ సెక్షన్లు రాష్ట్రాల రాజ్యాంగచట్టాలను తయారు చెయ్యాలి. అందుతోపాటు ఆ యా సెక్షన్ల లోని రాష్ట్రాలు గ్రూపుగా ఉండాలా లేదా అనేదికూడ వారే నిర్ణయించాలి. ఏఏ శాఖలు గ్రూపుక్రింద ఉండాలో వారే నిర్ణయించాలి."

"సెక్షన్‌లలోని రాష్ట్రాలు గ్రూపులనుండి ఈ క్రిందిప్రకారం విడిపోవచ్చును. 'కొత్త రాజ్యాంగ చట్టం అమలులోకి వస్తూనే యే రాష్ట్రంగాని విడిపోవాలంటే, కొత్త చట్ట ప్రకారం ఎన్నుకోబడిన శాసనసభ తీర్మానిస్తే చాలును' అని బ్రిటిష్ ప్రణాళికలో ఉంది.

"సెక్షన్‌లలో ఈవిషయమై ఏకాభిప్రాయం లేకపోతే మెజారిటీ ఓటుతో నిర్ణయించాలని బ్రిటిష్ రాయబారులు చెప్పారు. ఇందుకు లీగు ఒప్పుకున్నది. కాని కాంగ్రెస్ మరొకవిధంగా వ్యాఖ్యానం చేసింది. రాష్ట్రాలకు స్వపరిపాలనాధికారం ఉందిగనుక, గ్రూపులలో చేరడమా మానడమా అన్నదానిని గూర్చి, తమ రాజ్యాంగచట్టంగూర్చి, రాష్ట్రాలే నిర్ణయించాలి. ఆ సంపూర్ణమైన హక్కు రాష్ట్రాలదేనని కాంగ్రెస్‌వారి వాదం.

తమ వ్యాఖ్యానం ఒప్పుకోవాలట

"బ్రిటిష్ ప్రభుత్వం న్యాయశాస్త్రనిపుణుల సలహా కూడా తీసుకుంది. బ్రిటిష్ మంత్రివర్గ సభ్యుల వ్యాఖ్యానం సరైనదని అభిప్రాయ పడుతున్నారు. రాజ్యాంగసభ తయారుచేసే శాసనం బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించాలి గనుక, రాజ్యాంగసభలోని అన్నిపార్టీలూ ఆ శాసనాన్ని ఆమోదించాలి. ఇది బ్రిటిష్ ప్రణాళికలో ప్రధానమైన అంశం.

"ఇలాంటి వ్యాఖ్యానాలు మరికొన్నికూడ రావచ్చును. కాబట్టి ముస్లింలీగు కూడ్నిలు రాజ్యాంగ సభలో పాల్గొంటుందని ఆశిస్తున్నాము. అలా ఏర్పడే భిన్నాభిప్రాయాలను ఫెడరల్ కోర్టు ముందుంచి, వారి నిర్ణయాల ప్రకారం నడుచుకోవచ్చునని కాంగ్రెసు అభిప్రాయం. దాన్ని మేమంగీకరిస్తున్నాము.

ఫెడరల్ కోర్టుకు సమస్యను అప్పగించాలి

"ఇప్పుడు ఏర్పడిన తగాదాలో బ్రిటిష్ రాయబారవర్గసభ్యులు చేసిన వ్యాఖ్యానాన్ని కాంగ్రెసు ఆమోదించాలని బ్రిటిష్‌ప్రభుత్వం కోరుతున్నది. అలా అంగీకరిస్తే, ముస్లింలీగు తమ దృక్పథాన్ని మార్చుకోవచ్చును. ఇలా బ్రిటిష్ రాయబారుల అభిప్రాయాన్ని పునరుద్ఘాటించిన తర్వాతకూడ, రాజ్యాంగ నిర్మాణసభ ఈ తగాదా అంశాన్ని ఫెడరల్ కోర్టుముందు ఉంచాలనుకుంటే, త్వరలో ఆ పని చెయ్యాలి. ఆ కోర్టు నిర్ణయం తేలేవరకు రాజ్యాంగసభ సెక్షను సమావేశం కాకుండా ఉండటం న్యాయం.

అన్నిపార్టీలు ఒప్పుకోని చట్టం అమలుపరచరట

"రాజ్యాంగ నిర్మాణసభ అందరికీ అంగీకారమైన పద్ధతిలో జరిగితేనే విజయవంతం కాగలదు. భారతదేశ ప్రజలలో ఒక పెద్దవర్గం పాల్గొనకుండా తయారయ్యే శాసనాన్ని, ఆ శాసనానికి ఇష్టపడిన ప్రాంతాలపై బలవంతంగా రుద్దాలని బ్రిటిష్ ప్రభుత్వం కోరడంలేదు. కాంగ్రెసకూడ అలా రుద్దాలని కోరడంలేదని చెప్పింది."

బలవంతపు గ్రూపింగులకు బ్రిటను ప్రాకులాట

ఈ ప్రకటనలో బ్రిటిషు ప్రభుత్వంఉద్దేశం తేటతెల్లమవుతున్నది. పూర్తిగా ప్రజాతంత్ర సూత్రాలకు విరుద్ధంగా, రాష్ట్రాలు కొన్నిటిని ఒక గ్రూపులో చేర్చాలని, తద్వారా వారి అనైక్యత ను తాముపయోగించుకోవాలని బ్రిటన్ ఆశ. ఆ రాష్ట్రప్రజలు ఇష్టపడి తేతప్ప ఏ గ్రూపులోను చేర్చ వీలులేదన్న అంశం బ్రిటన్ ఒప్పుకోకుండా తమ వ్యాఖ్యానమే సరైనదంటున్నది.

ఇక రెండోది, లీగు చేరకపోతే రాజ్యాంగ నిర్మాణసభ తయారుచేసే చట్టాన్ని భారతదేశంలో అమలుపరచము అని బ్రిటన్ ప్రకటించింది.

అటు లీగును రాజ్యాంగ సభలో చేరమన్నది. ఇటు కాంగ్రెసును తమ వ్యాఖ్యానానికి ఒప్పుకొమ్మన్నది. ఒకవేళ ఫెడరల్ కోర్టుకే ఈ సమస్యను అప్పగించాలనుకుంటే ఆ నిర్ణయం వచ్చేవరకు రాజ్యాంగ నిర్మాణసభలోని సెక్షన్లు సమావేశం కాకూడదని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది.

ఫెడరల్‌కోర్టు నిర్ణయాన్ని అంగీకరిస్తామని రెండుపార్టీలవారు అంగీకరిస్తేనే యీ సమస్యను ఆ కోర్టుముందు ఉంచడమైనా జరుగుతుంది.

ఈ ప్రకటన కేవలం బ్రిటనుదే

బ్రిటిష్ ప్రభుత్వ ప్రకటనకు, కాంగ్రెస్ లీగు నాయకుల అంగీకారమేమీ లేదు. ఈ విషయంలో తమ కార్యవర్గాలలో చర్చించిగాని, కాంగ్రెసు లీగు నాయకులు ఏమీ ప్రకటించరు.

ఇంతకూ ఏ మాత్రం ఫలితం లేకనే లండన్ సమావేశం భగ్నమై పోయింది.

నెహ్రూ ప్రయాణం

లండన్, డిసెంబరు 7

పండిత నెహ్రూ, బలదేవసింగులు ఈరోజు ఉదయం భారతదేశానికి విమానంలో బయలుదేరారు. ఆదివారం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు.

భారతదేశంలో నూతన చైతన్యం

నెహ్రూ ప్రకటన

నెహ్రూ మొన్న లేబర్‌పార్టీ మాజీ అధ్యక్షుడు హెరాల్డ్ జె.లాస్కీతోపాటు విందులో పాల్గొన్నారు.



లండన్‌లోని ఇండియన్ అసోసియేషన్ వారు నెహ్రూకు సన్మానసభ జరిపారు అందులో నెహ్రూ ఇలా ఉపన్యసించారు.

"భారతదేశం ఇంకా స్వతంత్రంకాలేదు కాని అతిశక్తివంతమూ, చైతన్యవంతంగా[...] ఉన్నది. మాకు ఏమాత్రం దురాక్రమణవాం[...] లేదు. ఇకమీద ఇతరదేశాలతో స్నేహ[...] సంబంధాలు ఏర్పరుచుకోవాలని ఆశిస్తున్నాం[...]

"మేము ఎన్నో బాధ్యతలను ఎదుర్కో[...] వలసి ఉన్నది. కాని అది వ్యక్తిగతబాధ్య[...] కాదు. ఒకే ఆశయంకోసం పనిచేస్తున్న[...] సహచరులు ఎందరో మా బాధ్యతను కలి[...] సహిస్తున్నారు.

"నేడు భారతదేశం నవనవోన్మేషమై[...] చైతన్యంతో విలసిల్లుతున్నది. ఇంతవర[...] స్తబ్ధంగా ఉన్న దేశంలో సంచలన[...] రేకెత్తింది. భారతదేశంలో ఈ చైతన్యశ[...] తప్పుడుదారి పట్టకుండా చూడాలి.

"భారతదేశంలో క్రమంగా రాజకీయం[...] కాక అన్నివిధాలా పెద్దమార్పు వచ్చింది[...] మాదేశానికి స్వతంత్రం వస్తూనే, మహ[...] వేగంలో మేము అభ్యుదయ పథంవే[...] పరుగులుగుతాము.

"ఈనాడున్న అటంకాలు, ఇబ్బందు[...] చూచి భయభ్రాంతులు కానక్కరలేదు. స[...] వ్యలను సరిగా అర్థంచేసుకొని వాని ప[...] ష్కారానికి ప్రయత్నించాలి. దేశంలోని ఒ[...] మతంవారు, ఇంకొక మతంపై రా[...] చేయాలని చూడరాదు. మా జాతీయవాద[...] అంతర్జాతీయ దృక్పథానికి సన్నిహితమై[...] నదిగా ఉండాలి."

ఇండియా ఆఫీసులో సన్మాన[...]

ఇండియాఆఫీసులో ఈరోజున నెహ్రూక[...] జిన్నాకూ సన్మానం జరిగింది. ఇండియ[...] హైకమీషనర్ ఈ సన్మానం ఏర్పరచార[...] అందులో జిన్నా నెహ్రూలు కొద్ది[...] మాట్లాడారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, CPT Campus, Taramani, Chennai - 600 113, India.

తమ ప్రణాళికకు ముప్పువస్తుందనే బ్రిటన్ జోక్యం

బ్రిటన్ రెండు నాలుకల పాలసీనే అనుసరిస్తోంది

లండన్ సమావేశం ఒక నాటకం

తాత్కాలిక ప్రభుత్వంలోను, రాజ్యాంగ నిర్మాణసభ విషయంలోను, రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడింది. ఇదేమీ ఆశ్చర్యకరం కాదు. హఠాత్తుగా ఏర్పడినదీ కాదు. నాలుగు నెలలుగా దేశంలో చెలరేగుతున్న అంతర్యుద్ధానికి రాజకీయ ప్రతిబింబం. ఆ అంతర్యుద్ధమూ, రాజకీయ ప్రతిష్టంభనా రెండూ కూడా బ్రిటిష్ ప్రణాళికకు ప్రత్యక్ష ఫలితాలే. ఆ ప్రణాళిక కేవలం వ్యంధార్థాలకు అవకాశమిస్తూ కుతంత్రాలతో కూడుకొని ఉన్నది. ఈ బ్రిటిష్ ప్రణాళికను అమలుజరిపేందుకు తొలుత బ్రిటిష్ రాయబారవర్గమూ, తర్వాత వైస్రాయీ ఒకొక పార్టీకి ఒకోరకంగా చెబుతూ కపట నాటకం ఆడారు.

భారతదేశంలోని కాంగ్రెస్, లీగు నాయకత్వాలు అవలంబిస్తున్న పరస్పర విరుద్ధ విధానాలమీద, అనైక్యంమీద ఆధారపడి ఈ కపట నాటకం విజయవంతమవుతున్నది. బ్రిటన్ వేస్తున్న ఎత్తులను గమనిస్తే ఇది తేటతెల్లమవుతున్నది.

లీగు ఆశలు వమ్మయ్యాయి

తొట్టతొలుత బ్రిటిష్ ప్రణాళికలోని రెండు భాగాలను (తాత్కాలిక ప్రభుత్వం, రాజ్యాంగ నిర్మాణసభ) వైస్రాయి ప్రకటించిన ప్రభుత్వసభ్యుల జాబితాతోపాటు ముస్లిం లీగు అంగీకరించింది. కాంగ్రెస్, రాజ్యాంగ నిర్మాణసభకు సంబంధించినంతవరకు బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించి, వేవెల్ ప్రకటించిన ప్రభుత్వసభ్యుల జాబితాను నిరాకరించింది. వైస్రాయి తాత్కాలిక ప్రభుత్వము ఏర్పరచమని తమ్ముకోరుతాడని, కాంగ్రెస్‌ను వదలివేస్తాడని లీగు ఆశించింది. అందుతో తమ మాట నెగ్గుతుంది అనుకున్నది.

దినదినప్రవర్ధమానమవుతున్న ప్రజాఉద్యమ విజృంభణను అరికట్టాలంటే, కేవలం కాంగ్రెసు కోరికలను కొన్నిటిని తీర్చడంవల్లనే సాధ్యమవుతుందని సామ్రాజ్యవాదానికి తెలుసు. కాబట్టి వైస్రాయి, తన ప్రభుత్వ సభ్యుల జాబితాను ఉపసంహరించుకొని సివిల్ ఉద్యోగులతో ప్రభుత్వమేర్పరచాడు. కొత్తరాయబారాలకు దిగాడు.

ఇందుతో జిన్నాకు కోపంవచ్చింది. మోసం చేశారంటూ, బ్రిటిష్ ప్రణాళికను మొత్తంగా లీగ్ కౌన్సిల్ నిరాకరించేట్టు చేశాడు. "పోరాటం" తెస్తానన్నాడు. ఈపోరాటంతో "కాంగ్రెస్ కోరలనుండి బ్రిటన్‌ను కాపాడతా"నని, కాంగ్రెస్ ఒక్కటేతాత్కాలిక ప్రభుత్వం నిర్మించకుండా ఆపుతానని జిన్నా చెప్పాడు. కాని జిన్నా "పోరాటదినోత్సవం" (ఆగస్టు 16) నాటి సోదరుల అంతఃకలహాలు, తర్వాత దారుణ సంఘటనలు. జిన్నా అనుకున్నదానికి వ్యతిరేకమైన ఫలితాలను కల్గించాయి.

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పరచమని వేవెల్ కాంగ్రెస్‌ను పిలిచాడు. కాంగ్రెస్ నాయకులు జిన్నాను కలుసుకొని. అయిదు స్థానాలిస్తామని ప్రభుత్వంలోనికి లీగుసభ్యులను రమ్మన్నారు. అందుకు జిన్నా నిరాకరించాడు. ఇంకొంచెం "పోరాటాన్ని" సాగిస్తే వేవెల్‌తో ఇంతకన్న మంచిబేరం కుదరవచ్చునని అనుకున్నాడు.

ఆ పోరాటంవల్ల దారుణ ఫలితాలు కలిగాయి. కలకత్తా, బొంబాయి, నౌఖాలీలలో ఖూనీలు, లూటీలు. మానభంగాలు వెల్లివిరిశాయి. కాని ఇందువల్ల లాభం రాలేదు కాని, లీగు నాయకత్వానికి అపఖ్యాతి మాత్రమే వచ్చింది తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెస్ గట్టిగా కూర్చుంది. కాని అంతఃకలహాలకు వ్యతిరేకంగా ఏమీచేయలేకపోయింది. కేవలం అధికారం గుప్పిటలో వుంచుకున్న సామ్రాజ్యవాద నిరంకుశోద్యోగులు కల్పించుకోకుండా — ఒకవేళ కల్పించుకున్నా ఫిట్సింగానో మాత్రం కల్పించుకున్నారు. అందువల్ల కలహాలు వ్యాపించడమేజరిగింది.

ఇక కాంగ్రెస్‌పై దెబ్బ తీయాలని సామ్రాజ్యవాదులు చూచారు. కాంగ్రెస్‌ను లీగునుకూడ వలలో వేసుకోవాలని సామ్రాజ్యవాదుల ప్రణాళిక ఉద్దేశ్యం. కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతూనే, బ్రిటిష్ గుత్తపెట్టుబడిదారుల పత్రిక "ఎకానమిస్టు" ఇలా వ్రాసింది:

"....నెహ్రూ మంత్రివర్గానికి న్యూఢిల్లీలో అధికార మివ్వడం చాల సాహసకార్యం. జూదంలో పందెం ఒడ్డడంవంటిది. ఇందుతో పాటు ముస్లింలీగుతో సమాధానం కుదుర్చుకోగలిగితే, అప్పుడు వైస్రాయి, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క రాజనీతికి కొత్త విజయం చేకూరే విచ్చును" (సెప్టెంబరు 7)

వేవెల్ కుట్ర పన్నాడు

వేవెల్ జిన్నాతో సంప్రదించాడు. లోపాలు సవాలు మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్ లీగు సంప్రదింపులు జరిగాయి. కాని సమాధానం కుదరలేదు. ఇద్దరు కలిసి సంయుక్తముగా వేవెల్‌ను ఎదిరించడానికి దేశంలోని అంతఃకలహాగ్నులను ఆర్పివేయడానికి కాంగ్రెస్, లీగు నాయకులు పరస్పరం యే విధంగాను ఒడంబడిక రావడానికి సిద్ధంగా లేరు. కాని ముస్లింలకు రక్షణ కల్పించేందుకంటూ. ఏకొత్త ప్రయోజనాన్ని సాధించకనే లీగు తాత్కాలిక ప్రభుత్వంలో చేరుతానన్నది. లీగు "పోరాటతీర్మానాన్ని" రద్దు చేయకపోయినప్పటికీ, సంయుక్త మంత్రివర్గానికి పునాది వేయకపోయినప్పటికీ వేవెల్, లీగును దొడ్డిదారిగుండా తాత్కాలిక ప్రభుత్వంలోనికి ప్రవేశపెట్టాడు: రాజ్యాంగ నిర్మాణసభలో పాల్గొంటామని లీగుతో హామీకూడ వేవెల్ తీసుకోలేదు. పైగా కాంగ్రెసు నాయకులతోనేమో, తాను లీగుతో పై హామీలు తీసుకున్నానని వేవెల్ చెప్పాడు. తర్వాత జిన్నా, తానలాంటి హామీ ఇవ్వలేదని బహిరంగంగా ప్రకటించగా వేవెల్ నోరెత్తలేదు.

లీగుసభ్యులు ప్రభుత్వ బలం తగ్గించారు

కాని తాత్కాలిక ప్రభుత్వంలో, లీగు సభ్యులు ప్రత్యేకం గ్రూపుగా పనిచేయసాగారు. సంయుక్త బాధ్యతనేదిలేదనీ. తాత్కాలిక ప్రభుత్వం కేవలం వైస్రాయి కార్యవర్గమేనని, 191 చట్టప్రకారం వైస్రాయే దీన్ని ఏర్పరచాడని లీగుసభ్యులు అనసాగారు. లోపల చేరుకొని లీగు నాయకులు తాత్కాలిక ప్రభుత్వశక్తిని, ఐక్యతను విచ్ఛిన్నం చేయసాగారు. ప్రభుత్వంలోనే



వ్యాసకర్త:
డాక్టరు, జి. అధికారి

తమ పోరాటాన్ని సాగిస్తున్నామనివారన్నారు.

ఇందుతో వేవెలుకు బలం చేకూరింది. నెహ్రూ అన్నట్లుగా వేవెల్ "ప్రభుత్వరథాని కున్న చక్రాలను ఒకొకటి వదలించివేసి" నడవనీయకుండా చేయసాగాడు. అందుపై లీగు కౌన్సిల్‌లో బ్రిటిష్ ప్రణాళిక నిరాకరణ తీర్మానాన్ని రద్దుచేయమని, కాంగ్రెస్ వేవెల్‌ను కోరింది. అలాచేసినప్పుడే రాజ్యాంగ సభలో లీగు సహకారం చేస్తుందన్నసంగతి స్పష్టమవుతుందని కాంగ్రెసు నాయకులన్నారు. (నవంబరు 6)

ఇందుకు జవాబుగా జిన్నా ఎదురెత్తు వేశాడు. ఈలోగా బీహారు మతకలహాలు జరిగాయి. హిందూమహాసభ, కాంగ్రెసు వాదులు "నౌఖాలి, కలకత్తాలకు ఎదురుదెబ్బతీయాల"ని చేసిన ప్రచారం బీహారులోని ముస్లిం అల్పసంఖ్యాకుల చిత్రవధకు దారితీసింది. కాంగ్రెస్ నౌఖాలి లీగుకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నట్టే, లీగిప్పుడు బీహారును కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉపయోగించ సాగింది.

లీగు కౌన్సిల్ సమావేశం పిలవనవసరం లేదని జిన్నా వేవెలుకు జవాబిచ్చాడు. "బీహారులోని ముస్లింల దారుణహత్యలవల్ల ఏర్పడిన పరిస్థితి నేటి ప్రధాన సమస్య. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాణసభను సమావేశపరచడం వాంఛనీయమూకాదు, సాధ్యమూ కాదు" అని జిన్నా వేవెల్‌కు వ్రాశాడు. (నవంబరు 17 వ తేదీ జాబు)

దీనికి కాంగ్రెస్ మరో ఎదురెత్తువేసింది. రాజ్యాంగనిర్మాణసభ సమావేశాన్ని డిసెంబరు 9 వ తేదీన జరపకుండా వాయిదావేస్తే, తాత్కాలిక ప్రభుత్వంలోనుండి కాంగ్రెస్ నాయకులు రాజీనామా ఇస్తామన్నారు. ఈ యెత్తు వెంటనే ఫలించింది. నవంబరు 20 తేదీనే రాజ్యాంగసభకు ఆహ్వానాలు వెళ్ళాయి.

ఎత్తుకు ఎదురెత్తులు

మరునాటి రోజే జిన్నా ఒక ప్రకటన చేస్తూ 'పోరాట తీర్మానం' రద్దు కాలేదన్నారు. రాజ్యాంగ నిర్మాణసభలో లీగు సభ్యులు పాల్గొనకూడదన్నాడు. ఇంకా ఇలా బెదిరించాడు. "ఈ రాజ్యాంగ నిర్మాణసభ సమావేశాన్ని బలవంతంగా జరపడంవల్ల, పరిస్థితులు తీవ్ర సంచలనానికి దారితీస్తాయి" (నవంబర్ 21)

దీనికి ప్రతిగా కాంగ్రెస్ [illegible] ముఖ్యంగా పటేల్. మీరు [illegible] ఇలా అన్నారు: 'దెబ్బ [illegible] తీస్తాం. ఎంతవరకు [illegible] పాకిస్తాన్ వా[illegible] అంతవర[illegible]

"అమృతబజార్ పత్రిక" కార్యాలయంలో సమ్మె

336 గురు పనివారలబర్తరఫు: 20 మంది అరెస్టు

కార్మికులు, సంపాదకులు చేయి—చేయి కలిపారు

(మా విలేఖరి)

కలకత్తా, డిసెంబరు 3

కలకత్తాలో పెద్ద జాతీయ దినపత్రికలలో ఒకటయిన "అమృతబజారు పత్రిక" కార్యాలయంలో, సంపాదకీయవర్గంతో సహా పనివారందరు, నవంబరు 11 వ తేదీనుంచి సమ్మె చేస్తున్నారు. శ్రీమతి వీణాదాస్ మొదలయిన సుప్రసిద్ధ కాంగ్రెస్ సేవికలు సమ్మెదారులను బలపరుస్తూ పోలీసులాఠీలకు గురిఅయ్యారు. పోటీపనివారిని తీసుకురావడానికీ, లాఠీచార్జీలు అరెస్టులు తీవ్రంగా సాగించి సమ్మెదారుల నణచివేయడానికీ యజమానులు తీవ్రంగా ప్రయత్నించి విఫలులయ్యారు.

సమ్మెదారులు ప్రకటించిన ఒకనోటీసును ముద్రించినందుకు 'స్వాధీనత' (కమ్యూనిస్టు దినపత్రిక) ముద్రింపబడే 'జనయుగ' ముద్రణాలయముమీద, కాంగ్రెస్ పత్రిక "ఫార్వర్డు" ముద్రణాలయంమీదా "అమృతబజార్" యజమానులు చెరి లక్షరూపాయల మాననష్టంకోసం దావావేశారు. కాని, అటు పనివారూ లొంగలేదు. వారికిసాయపడ్డవారూ భయపడలేదు.

విద్యార్థులు, ఇతరప్రెస్‌లలోని పనివారు, రాష్ట్ర ట్రేడ్‌యూనియను కాంగ్రెసు, కాంగ్రెసు కమ్యూనిస్టుపార్టీలు సమ్మె దారులకు పూర్తిసహాయం చేస్తున్నారు. సమ్మె సాగుతూంది. "అమృతబజార్ పత్రిక" కలకత్తా ప్రచురణ ఆగిపోయింది.

సమ్మె ఎందుకువచ్చింది ?

'అమృతబజారు పత్రిక' కలకత్తా దినపత్రికలలో కల్లా పెద్దది. దినమూ 60 వేల ప్రతులు అమ్ము అవుతాయి. ఆదాయంకూడా చాలా హెచ్చు. 1945 లో ఒక్క అడ్వర్టయిజ్‌మెంట్లవల్ల 22 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. 1946 మొదటి ఆరు నెలలలో 15 లక్షలు వచ్చింది.

పత్రిక ప్రొప్రయిటరు తుషారకాంతి ఘోషుకు నెలకు రు. 1600 జీతం. అయన కుటుంబంలోని మరి 15 గురికి నెలకు రూ. 10 వేలు జీతాలిస్తున్నారు. ఈ మధ్య తుషార్‌ఘోష్ విదేశాలకు పోయినప్పుడు ఖర్చులకు రూ. 62000 లు తీసుకున్నాడు. సమర్థతకై ఇచ్చిన బోనస్‌పేర ఈమధ్యనే రూ. 18 వేలు జేబులోవేసుకున్నాడు. ఈ తుషార్‌బాబు అఖిలభారత పత్రికా సంపాదకుల మహాసభకు అధ్యక్షుడు. సంపాదకులకు, స్టాఫుకు భాగాజీతాలివ్వవలెననివాదిస్తాడు.

"అమృతబజారు పత్రిక" ఆఫీసులో పనివానికి నెలకు జీతం రు. 30; ప్రూఫ్ రీడరుకు రూ.45 లు. రిపోర్టరుకు రూ 75; సహాయ సంపాదకునికి రు 100 లు ఇస్తున్నారు. 1943 కరువు దినాలలో ఒక ప్రూఫ్‌రీడరుకు యజమానులు రు 20 లు అప్పుకూడా ఇవ్వ నిరాకరిస్తే, ఆతఁడుఆకలి బాధభరించలేక, ఆత్మహత్య చేసుకున్నాడు.

తమకు ఈ జీతాలు, అలవెన్సులు చాలవని ఆఫీసుస్టాఫ్ యూనియను, యజమానులతో జరిపిన రాయబారాలు విఫలం అయినాయి. గత్యంతరంలేక సమ్మె ప్రారంభించారు. 550 మంది సమ్మె లోపాల్గొంటున్నారు. ఇప్పటికి 20 మంది అరెస్టుచేయబడ్డారు. 336 గురికి బర్తరఫు నోటీసులు జారీచేశారు. కొత్తపనివారికోసం 'స్టేట్స్‌మన్' (యూరపియన్‌ల పత్రిక) ద్వారా ప్రకటన చేస్తున్నారు.

ఒకవైపు బెదిరింపులు; రెండోవైపు లాలింపులు!

కాంగ్రెసు, లీగ్ నాయకులపట్ల బ్రిటిష్ పాలసీ

(2వ పేజీ తరువాయి) దేశంలో శాంతి ఏర్పడదు. అంతర్యుద్ధం కావాలనేవారికి అంతర్యుద్ధం రానేవస్తుంది. "మేము కత్తికి కత్తితో ఎదుర్కొంటాం. ఈ దేశంలో ప్రభుత్వం లేదు. మీరు మీ మీ ఆత్మరక్షణకు పూనుకొనండి."

రాజ్యాంగనిర్మాణసభలోనికి ప్రవేశించేందుకు ఒప్పుకుంటేతప్ప లేకపోతే తాత్కాలిక ప్రభుత్వంలోని లీగు సభ్యులు రాజీనామా ఇవ్వాలని కాంగ్రెసు నాయకులు వేవెల్‌ను హెచ్చరించారు. (నవంబరు 23)

జనాభా పంపకమనే జిన్నా కొత్త వాంఛ

జిన్నా రాజ్యాంగసభ బహిష్కరణ మీదనే నిలబడ్డాడు. మరొక కొత్త వాంఛను ప్రకటించాడు. 'మైనారిటీలను మెజారిటీ మతస్థులు దారుణంగా హత్యలుచేయడం తిరిగి జరక్కుండా ఉండేందుకు' శాంతి నెలకొనేందుకు హిందూ - ముస్లిం జనాభాలను పంపకం చేయాలన్నాడు. (నవంబరు 25)

పరిస్థితి చేయిజారిపోయిందని బ్రిటన్ జోక్యం

ఇప్పటికి కేంద్రప్రభుత్వంలో రాజకీయ ప్రతిష్టంభనం పరిపూర్తి అయింది. ఆవేశాలు మిన్నుముట్టాయి. ఈ సమయంలో బ్రిటిషు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకుంది. అంతవరకు భారతదేశంలోని మతకలహాలను, ప్రపంచం యెదుట, ముఖ్యంగా అమెరికాముందు భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు సామ్రాజ్యవాదులు ఉపయోగించుకున్నారు. భారతీయులు తమ ప్రభుత్వం తాము నడుపుకోలేరని ప్రపంచానికి చాటారు. "మేము హృదయపూర్వకంగా స్వతంత్రం వ్వదలచుకున్నాం. ఉన్న అటంకమంతా భారతీయుల పరస్పర విభేదాలేనని" బ్రిటన్ నాటకమాడుకున్నది.

కాని, ఇప్పుడు తమ బ్రిటిష్ ప్రణాళికకు, రెండు నాల్కల విధానానికి ప్రత్యక్షఫలితంగా ఏర్పడిన పరిస్థితి చేయి దాటిపోతున్నదని గ్రహించారు. పిడి తమ్మెక్క వంచినట్టున్నట్లు కనిపించింది వారికి. ఏ పునాదిమీద తమ ప్రాచ్య సైనిక దుర్గాన్ని భారతదేశంలో నిర్మించాలనుకున్నారో ఆ పునాది - బ్రిటిషు ప్రణాళికే - కూలిపోయేట్టు తోచింది. తాత్కాలిక ప్రభుత్వం నాటకంగా అయిపోవడం. లీగు బహిష్కరించిన రాజ్యాంగసభ బూటకంకింద తయారయేట్టు కన్పించడం సామ్రాజ్యవాదులు గుర్తించారు.

ఈ విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వ దృక్పథానికి ఎప్పుడూ ప్రతిబింబంవంటి "టైమ్సు" పత్రిక స్పష్టంగా చెప్పింది.

"భారత రాజకీయాల్లో ఏర్పడిన విభేదాలు బ్రిటిష్ ప్రణాళిక పునాదులే కూలిపోగలవన్న పరిస్థితిని తెచ్చాయి." (లండన్ టైమ్సు, న్యూఢిల్లీ ప్రత్యేకవిలేఖరి, నవంబరు 22) లండన్ సమావేశ ప్రారంభ సమయంలోకూడ ఈఅంశాన్నే సంపాదకీయంలో 'టైమ్సు' పునరుద్ఘాటించింది

"అధికారం అప్పగించడం సులభంగా సహకారంతో జరిగేందుకు సాధనాలను బ్రిటిష్ రాయబారవర్గ సభ్యులు ప్రకటించారు. ఆ బ్రిటిష్ ప్రభుత్వ విధానానికే నేడు ప్రమాదస్థితి ఏర్పడింది." (నవంబరు 27)

రెండునాల్కల విధానం

అందువల్ల, తన ప్రణాళికను రక్షించుకొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి తన రెండునాల్కల విధానాన్నే అవలంబించి జోక్యం కల్పించుకుంది. వేవెలును, కాంగ్రెసు-లీగు ప్రతినిధులను లండన్‌కు రమ్మని అట్లీ ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం కాంగ్రెసునాయకులకు అవమాన కారణమయింది. "లీగుకోరికతో ఏర్పడే లండన్ సమావేశం బ్రిటిష్‌ప్రణాళికకు వ్యాఖ్యచెప్పేందుకో, లేక పూర్తిగా మార్చేందుకో జరుగుతుంది "అని అలాంటిదానిలో కాంగ్రెస్‌నాయకులు పాల్గొనమని నిరాకరించారు. (నెహ్రూ అట్లీకివ్రాసిన జాబు, నవంబరు 26)

అట్లీ ప్రధాని వల్లగా ఇలా జవాబిచ్చాడు: "రాజ్యాంగ నిర్మాణసభ సమావేశాన్ని వాయిదా వేయడానికిగాని, బ్రిటిష్ ప్రణాళికకు వ్యాఖ్యచెప్పడానికిగాని ఉద్దేశంకాదు...." లండన్ సమావేశంలోని ముఖ్యోద్దేశం: "ఆ వాంఛనీయ ఘటనలు ఏర్పడకముందే పరిస్థితిని చర్చించడం.... భారత స్వతంత్ర లక్ష్యంవేపు సులభంగా, త్వరగా పురోగమించేందుకు పాటుపడడం" అని అట్లీ అన్నాడు.

(నెహ్రూకు అట్లీ జాబు నవంబరు 27)

కాంగ్రెసు నాయకులకిది అసంతృప్తికలిగించింది కాని, పటేల్ చెప్పినట్లు, "మర్యాదకోసం" నెహ్రూ లండన్ వెళ్ళాడు. రాజ్యాంగ నిర్మాణసభలో జిన్నా చేరకపోవడానికి కారణం "గ్రూపింగు" విషయమై కాంగ్రెసు చేస్తున్న వ్యాఖ్యానమేనని చెప్పాడు. ఇప్పుడు లండన్ సమావేశం ఈ "గ్రూపింగు" సమస్యను పరిష్కరించడానికేనని నెహ్రూ తన జాబులో ఉదహరించాడు.

నెహ్రూ అట్లీకి ఇలా వ్రాశాడు.

"ఈవిషయంలో మా దృక్పథం చాలా స్పష్టంగావుంది. మేం దానికి పూర్తిగా కట్టుబడివున్నాం. దాన్ని మేం మార్చుకొనజాలం. అట్టి అధికారం మాకులేదు". (నవంబరు 28)

నెహ్రూ - అట్లీల మధ్య నడిచిన యీ ఉత్తరప్రత్యుత్తరాలు జిన్నాను కలవరపెట్టాయి. "పరిస్థితినంతా చర్చించవలసిన అవసరం ఉన్నది." అంటూ ఆయన తెలియజేశాడు. అట్టి హామీ ఇవ్వకపోతే తాను లండన్ సమావేశానికి రానని వ్రాశాడు. దీనికి అట్లీ వెంటనే క్రింది విధంగా జవాబిచ్చాడు.

"నేను నెహ్రూ కిచ్చిన టెలిగ్రాం మీరు అపార్థం చేసుకున్నట్లున్నారు; కనుకనే మీరు నిరాకరిస్తున్నట్లుంది. అన్ని దృక్పథాలను పూర్తిగా పరిశీలించడాని కవకాశం ఉంది. దానికి వ్యతిరేకమైన అంశం ఆ టెలిగ్రాంలో లేదు." (నవంబరు 30)

ఈ విధంగా లండన్ సమావేశానికి ఆహ్వానాలు పంపడంలోనే రెండు నాల్కల తత్వం కనబడుతుంది. కాంగ్రెసునాయకులకొక వాగ్దానం, లీగ్‌నాయకులకు మరో వాగ్దానం చేశారు.

లండన్ సమావేశం విఫలంకాక తప్పదు

దీనినిబట్టి లండన్ సమావేశం ఏమవుతుందో మొట్టమొదటే స్పష్టంగా తెలిసిపోయింది. ప్రస్తుతం భారత రాజకీయాల్లో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించి రాజ్యాంగ నిర్మాణసభ బయల్పడేలా చూడ్డమే బ్రిటిష్ ప్రభుత్వంయొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడంకోసం గ్రూపింగు సమస్యపై ముఖ్యంగా ముస్లిం మెజారిటీ రాష్ట్రాల గ్రూపింగు విషయమై తమ సొంత నిర్ణయం ఇవ్వదలచారు.

నాయకులకు బెదరింపులు

కాంగ్రెసు నాయకుల్ని, లీగు నాయకుల్ని బెదరించడంద్వారా బ్రిటిష్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని రుద్దదలచుకొంది. "లండన్ టైమ్సు" (సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్రాసేపత్రిక) యిలా వ్రాసింది.

"ఇతర పార్టీల హక్కులను త్రోసిపుచ్చి ఒకే రాజకీయ పార్టీకి పరిపాలనా బాధ్యతను ఇవ్వడానికి వీలులేదని స్పష్టంగా చెప్పడం (కాంగ్రెసుకు) అవసరం. ముస్లిం మెజారిటీ రాష్ట్రాల పరిపాలనను హిందూ ప్రాబల్యం గల కేంద్రప్రభుత్వం చేతుల్లో పెట్ట వీలులేదని ఖచ్చితంగా తెలియజేయాలి బ్రిటిష్ ప్రణాళికలో సూచింపబడిన పద్ధతుల్లో ఒడంబడిక ఇప్పుడు కుదరకపోతే. గత 100 సంవత్సరాలలో సాధింపబడిన భారతదేశ ఐక్యతకు నీళ్ళువదలి, ఉత్కృష్టమైన కనీసన్యాయసూత్రాల నమలు జరపవలసి యుంటుంది" (నవంబరు 28)

అంటే అర్థం. ముస్లిం మెజారిటీరాష్ట్రాలన్నీ కలిసి గ్రూపులుగా ఏర్పడాలనే సూత్రాన్ని కాంగ్రెసు అంగీకరించకపోతే వాటిని వేరుచేయకతప్పదని బ్రిటిష్‌ప్రభుత్వం కాంగ్రెసుకు చెబుతుందన్నమాట.

అలాగే, ముస్లిం లీగు కూడా తన "పోరాట" తీర్మానాన్ని రద్దుచేసుకోవలసి యుంటుందనీ, రాజ్యాంగ నిర్మాణసభలోనూ తాత్కాలిక ప్రభుత్వంలోనూ పాల్గొనవలసి యుంటుందనీ, అలాచేయకపోతే ప్రభుత్వం బ్రిటిష్ ప్రణాళిక ననుసరించి గ్రూపింగును అమలు జరుపలేకపోతుందనీ చెప్పదలచుకొంది.

బెదరింపులతోబాటు హామీలు

ఈ బెదరింపులతోబాటు కొన్ని హామీలు కూడా కాంగ్రెసు, లీగ్ నాయకులకు బ్రిటిష్ ప్రభుత్వంఇవ్వవచ్చు. గ్రూపింగు విషయంలో కాంగ్రెసు ఎట్టి ఆటంకాలు పెట్టకపోతే, రాజ్యాంగ నిర్మాణసభను త్వరగా కొనసాగించవచ్చుననీ, ఐక్య భారతదేశానికి సర్వాధికారాలు ఉండేలా రాజ్యాంగ చట్టం తయారు చేసుకోవచ్చుననీ. ఆశ చూపెట్టవచ్చు. అలాగే లీగ్‌కు పాకిస్తాన్ ప్రాంతంలోనూ, మిగతా ప్రాంతాలలోనూ గ్రూపింగు ప్రభుత్వాలేర్పరచడం ఒక్కటే ఆచరణయోగ్యమైనమార్గమనీ, భారతదేశానికంతకూ ఒక కేంద్ర ప్రభుత్వంవున్నా పరవాలేదనీ. ఆశచూపెట్టవచ్చు.

ఈ విధంగా, బెదరింపులతోనూ మంచి మాటలతోనూ తాత్కాలికంగా బ్రిటిష్ ప్రభుత్వం లీగ్‌ను రాజ్యాంగ నిర్మాణసభలో దూర్చవచ్చు. తాత్కాలిక ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ సహకారం చేసేట్లు చేయవచ్చు కాని,ఇదొకతాత్కాలికంగామాత్రమే తయారవుతుంది. తిరిగి మరొకసారి ప్రతిష్టంభన ఏర్పడక తప్పదు. కాంగ్రెసునాయకులు, లీగ్ నాయకులు బ్రిటిష్‌ప్రణాళికమీద ఆధారపడుతూన్నంతకాలం ప్రతిష్టంభనలుతప్పవు. బ్రిటిష్ సహాయంతో తమ తమ ఆశయాలను నెరవేర్చుకోగల్గుతామనే భ్రమ వారిలో ఉన్నంతకాలం ప్రతిష్టంభనలు ఒకటితర్వాత ఒకటి ఏర్పడుతూనే ఉంటాయి.

కాబట్టి, లండన్‌లో ఒకవేళ రాజీకుదిరినా (కుదురుతుందని కూడా గట్టిగాచెప్పడంకష్టం) కాంగ్రెస్, లీగ్ నాయకులు ఉత్తచేతులతోనే తిరిగి రావలసి వస్తుంది. ఒకరినొకరు సాధించుకోడానికి పూర్వంకంటె ఎక్కువ ఆవేశాలు మాత్రం మిగులుతాయి.

దేశంలో భయంకర పరిస్థితి

దేశంలో ఈరోజున అతి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెసు నాయకులు, లీగ్ నాయకులు చేస్తూన్న ప్రచారంయొక్క ఫలితంగా 'హిందూ - ముస్లిం' ద్వేషమ్మంటపెట్టుకున్నాయి. నాయకులు అనుకున్నట్లుగా పరిస్థితులిక వుండవు. బ్రిటిషు నిరంకుశాధికారులు, సైనికులు యీ కొట్లాటలను అవకాశంగా, అంతకంతకు వ్యాపింపజేస్తున్నారు. ఫలాని బెంగాల్, బీహారు కలహాల్ని వారివారి ఇష్టమొచ్చినట్టు, యెవరి భూమి వారికి స్వాధీనంచేయడం, ఒక పెద్ద సమస్యగావుంది. గాంధీజీ ప్రయత్నాలవల్లగానీ, కాంగ్రెసు - లీగ్‌నాయకుల ప్రయత్నాలవల్ల గానీ ఈ సమస్య యిప్పటికి పరిష్కరింపబడలేదు.

కాంగ్రెసు - లీగునాయకులు బ్రిటిష్ మంత్రుల ప్రణాళికను అంగీకరించి, సామ్రాజ్యవాదుల్ని సంతృప్తిపరచే విధానం అవలంబించడంద్వారా హిందూ - ముస్లిం విభేదాలను పరిష్కరించ పూనుకోవడంవల్ల అటు కలకత్తా, నౌఖాలీలోను, ఇటు బీహార్, ముంబాయిలలోను అన్నదమ్ములమధ్య భయంకరమైన అంతర్యుద్ధం రేగింది. ఇప్పటికైనా, నాయకులు గుణపాఠం నేర్చుకోవలసిందిపోయి ఒకరినొకరు సాధించుకొనేటందుకు యీమారణహోమాన్ని సాధనాలుగా ఉపయోగించుకొంటున్నారు.

జిన్నా తలతిక్క మార్గాలు

కొట్లాటలు జరిగిన ప్రాంతాల్లో శాంతిస్థాపనకై ఐక్య కమిటీలను ఏర్పరచడం పోయి, జిన్నా ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి జనాభాల పంపకంఅంటూ, తలతిక్క మార్గాలు సూచిస్తున్నాడు. పటేల్ వంటి కాంగ్రెసు నాయకులు యీ సూచనను ఖండించినప్పటికీ కాంగ్రెసులోనే మతతత్వం ఎంత గాఢంగా నాటుకుపోతోందో చూడలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి ముఖ్యమయిన కాంగ్రెసు నాయకులు వర్కింగ్ కమిటీ సభ్యులవద్దకువెళ్ళి, పశ్చిమ బెంగాల్ జిల్లాలన్నిటినీ కలిపి వేరే రాష్ట్రముగావిడదీయుటకు అంగీకరించమనికోరారు.

ఈ రోజున, దేశంలో, చొరవఅంతా కొట్లాటలు లెచ్చే దుండగీండ్రు చేతుల్లోను, నిరంకుశాధికారుల చేతుల్లోను, మిలిటరీచేతులలోను ఉంది. 4 రాష్ట్రాలలో ఆర్డినెన్సులు ప్రవేశపెట్టి, యుద్ధకాలంలో కూడా ప్రయోగించనంత నిర్బంధ విధానం అమలు జరుపుతున్నారు. కష్టజీవుల పోరాటాలను అణచివేస్తున్నారు. సంస్థానాలలో ప్రజల తిరుగుబాట్లను అణచుతున్నదికూడా వీరే.

కొట్లాటలను రెచ్చగొట్టే ఈ సామ్రాజ్యవాదుల్ని ఎదిరించగలిగే ఆపగలిగే ప్రతిఘటిస్తున్నపార్టీ కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే. హైదరాబాద్, తిరువాన్కూరు సంస్థానాలలో పౌరసత్వ హక్కులకొరకు, భూస్వామ్య నిర్మూలనకు, హిందువుల్ని - మహమ్మదీయుల్ని ఏకత్రాటిమీద నడుపుతూన్నది కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే. దేశమంతా ఒక వైపు హిందూ-ముస్లిం కొట్లాటలలో దగ్ధమవుతూంటే, కమ్యూనిస్టులు ఐక్యతను నిర్మించి పనిచేస్తున్నారు. వివిధ రాష్ట్రాలలో విజృంభిస్తున్న సమ్మెలలోను, రైతుపోరాటాలలోను,హిందువుల్ని-మహమ్మదీయుల్ని ఐక్యపరుస్తూన్నది కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే. కొట్లాటలు జరిగిన ప్రాంతాల్లో శాంతిస్థాపనకై కాంగ్రెసువాదులతోనూ లీగర్లతోనూ కలిసి పని చేస్తూన్నది కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే.

అయితే. కాంగ్రెసు ప్రజాసామాన్యం, లీగ్ ప్రజాసామాన్యం తమ నాయకులమీద ఒత్తిడితెచ్చి, బ్రిటిష్‌ప్రణాళికను భగ్నంచేసేటట్లు చేయనంతకాలం అంతర్యుద్ధజ్వాలలు రగులుతూనే వుంటాయి. పాకిస్తాన్ సమస్యను, ఐక్యతాసమస్యను ప్రజాతంత్రపద్ధతిద్వారా (జాతుల స్వయం నిర్ణయహక్కును గుర్తించి ప్రజాభిప్రాయానికి విడిచిపెట్టడం ద్వారా). పరిష్కరించుకొనేటట్టు చేయనంతకాలం స్వాతంత్ర్య సాధనకు హిందూ-ముస్లిం ఐక్యత అసాధ్యమవుతుంది.

— 3-12-46.

ఆంధ్రరాష్ట్రం నలుమూలలా

నైజాం నిర్బంధ వ్యతిరేక దినోత్సవాలు

తెలంగాణా ప్రజలయెడ సానుభూతి

నైజాం సంస్థానంలోని తెలంగాణాభాగములో తమసోదర తెలుగుప్రజలు పడుతున్న యిబ్బందులు, లోనవుతూన్న క్రూరహింసా కాండ ఆంధ్రప్రజానీకాన్ని కదిలించివేసింది. నేటికొంది ప్రజలు ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీ పిలుపునందుకొని మూలమూల గ్రామాలలో కూడా డిసెం. బరు 1 నాడు నిర్బంధ వ్యతిరేక దినోత్సవం సాగించారు. కాంగ్రెసు వాదులు కమ్యూనిస్టులు కొన్ని ప్రదేశాలలో ఐక్య సభలలో పాల్గొని సోదర ప్రజలయెడ తమకుగల అభిమానాన్ని ప్రదర్శించారు.

తెలంగాణాతోనే ఆంధ్రరాష్ట్రం

తెనాలిలో మునిసిపల్ చైర్మన్ శ్రీ వేమూరు లక్ష్మీనారాయణ బి. ఏ., బి. యల్ గారి అధ్యక్షతను పెద్ద బహిరంగసభ జరిగింది.

ప్రజాశక్తి సంపాదకులు మద్దుకూరి చంద్రశేఖరరావుగారిలా ఉపన్యసించారు:

"బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని బ్రిటిష్ ఇండియా అనీ, స్వదేశ సంస్థానాలనీ రెండు భాగాలుగా చీల్చారు. సంస్థానాధీశుల స్వతంత్రులనుకోవడం పొరపాటు. సంస్థాన ప్రజలు ...

"వారిని దాసులుగా చూస్తున్నారు. ఆక్కడి ప్రభువులు ప్రజలను క్రూరంగా హింసిస్తూ ఉన్నారు. ఇటీవల నైజాంలోని ఓ జిల్లాలో సైనిక శాసనం ప్రకటించి ప్రజలను చిత్రవధ చేస్తున్నారు. తెలంగాణా ప్రజలకు సానుభూతి చూపటం మనకర్తవ్యం"

అని సభాధ్యక్షులు హెచ్చరిక చేస్తూండగా సభవారు హర్షధ్వానాలు చేశారు.

తెలంగాణా ప్రజల పోరాటం సామ్రాజ్యవాదంమీదపోరాటమే

డిసెంబరు 1 వ తేదీ సాయంకాలం బెజవాడ వీధులలో బ్రహ్మాండమైన ఊరేగింపులెన్నో వచ్చాయి.

సాయంత్రం 6 గంటలకు ... వద్ద జరిగిన బహిరంగసభకు 1600 మంది ప్రజలు హాజరయారు. కామ్రేడ్ పోలేపెద్ది నరసింహమూర్తి అధ్యక్షత వహించారు.

...

ఇతర ప్రాంతాల్లో

...

పార్టీ విభేదాలు మరచి

...

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు.	24—0—0
అర్ధ సం॥ చందా		12—0—0
మూడునెలలకు		6—0—0
నెలకు		2—0—0
వారపత్రిక సం॥ చందా		9—0—0
అర్ధ సం॥ చందా		4—8—0
విడిపత్రిక		0—1—0
వారపత్రిక		0—3—0

జమీందార్ల దురాక్రమణలే నేటి పోరాటాలకు కారణాలు

మన మంత్రుల పాలసీవల్ల జమీందార్లే లాభపడుతున్నారు

ముక్కామల నాగభూషణం
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ అధ్యక్షులు

'పండించేవాడిదే పొలం' అనే పవిత్ర భారత సాంప్రదాయాన్ని సామ్రాజ్యవాదులు భగ్నంచేశారు. జమీందారీ, ధని భూస్వామి విధానాలను సృష్టించారు. ఈవిధానాలు మన సమాజానికి మోయరాని ... అయ్యాయి. ఎలాంటి ... లేకుండా వీటిని తొలగించివేయాలి. ... సాయమున్నంత, కరువు కాటకాలు ... వినమిస్తాయి.

1802 సం॥పు 'శాశ్వత సెటిల్మెంటు' ప్రకారం జమీందార్లకు ఆనాటి శిస్తులు వసూలుచేసే హక్కు మాత్రమే వున్నది. ...

జమీందార్లు మేయుకున్నారు

రైతుల నడుం విరిగిపోయింది

జమీందార్ల దురాక్రమణ లెక్కలేనన్ని

రైతులు కాంగ్రెసుకు అండగా నిలబడ్డారు

కాంగ్రెసు ప్రభుత్వం తెచ్చిన చట్టాలు

శాసనాల వల్ల కలిగిన ప్రయోజనమేమిటి?

చల్లపల్లి జమీందారు కుట్రలు

రైతుల ప్రతిఘటన

కానూరు - పెందుర్రు రైతుల పోరాటం

...

ఈనాటి జమీందార్లే రేపటి పెట్టుబడిదార్లవుతారు

(6వ పేజీ తరువాయి) మించారు. అలంకలకు కోదండపేర పట్టా సృష్టించి, మేనేజరు పేర పవర్ ఆఫ్ అటార్నీ ఇప్పించి నాటకమాడుతున్నారు. కొన్నాళ్లు ఒకరికి, మరికొన్నాళ్లు ఇంకొకరికి, ఇంకా కొన్నాళ్లు ఇతర గ్రామాల రైతులకు కవుళ్ళకివ్వడం, పండినదంతా కాజేయడం సాగించారు. ఇలా చేసి చేసి అలుగు పెండ్యాలం, కానూరు గ్రామాల రైతు కూలీలకే ఆభూములనిచ్చారు. కాని ముందెప్పుడో చట్టం వస్తుందనే భయంతో రైతులను వెళ్ళగొట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనాసరే భూములనుండి రైతులు, కూలీలు విదల దలచుకోలేదు. మూడు గ్రామాల రైతుకూలీలంతా అకాల గోపాలం ఏకగ్రీవమైన నిలబడి జమీందారు దుండగాల నెదుర్కొంటున్నారు. స్థానిక కాంగ్రెసువాదులు, కమ్యూనిస్టులు రైతాంగాన్ని బలపరుస్తున్నారు. రైతు, కూలీ సంఘాలు నాయకత్వం వహించి పోరాటాన్ని నడుపుతున్నాయి. భూములను స్వాధీనం చేసుకోవాలని జమీందారు మనుష్యులు ప్రయత్నిస్తే రైతులు తిప్పికొట్టేవారు. అభయకు లంకలలో రిజర్వుపోలీసులుండగారు. కాని రైతులు కూలీలు చలించలేదు. తమ హక్కులను కాపాడుకోవడానికై ప్రతిఘటనకు సిద్ధమయ్యారు. రైతు-కూలీ ఐక్యతను, సంఘటన్ని చూసిన పోలీసు ఉద్యోగులకు ఏమిచేయడానికీ తోచలేదు. రిజర్వు పోలీసులకు ఆమూడు గ్రామాల్లోనూ మంచి నీళ్ళయినా పుట్టలేదు. చేసేదేమీలేక వచ్చిన దారిపట్టారు రిజర్వు పోలీసులు. కాని జమీందారు మాత్రం తన కుటిలప్రయత్నాలు సాగిస్తూనే వున్నారు. రైతులపై సెక్యూరిటీ కేసులు పెట్టించారు. 144 గాని 145 గాని యిప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన ప్రయత్నాలలో ఉద్యోగుల అండను సంపాదించ గలుగుతున్నారు.

కలవలపల్లి జమీందారు దుర్మార్గాలు-రైతుల ప్రతిఘటన

నూతాపురం గ్రామరైతులు పది సంవత్సరాల కాలంనుండి చేసుకుంటున్న భూములనుండి వెళ్ళగొట్టాలని కలవలపల్లి జమీందారు ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నారు. రౌడీలసాయంతో రైతుల పైరును కోయించుకు వెళ్ళారు. మరికొంత పైరును పశువులను తోలించి నాశనంచేశారు. ఇన్ని చేస్తున్నా ఉద్యోగులు "బెల్లంగొట్టిన రాళ్ళవలె" మాట్లాడకుండా చూస్తున్నారు. పోలీసులు కదలలేదు. మేజిస్ట్రేట్ మాట్లాడలేదు. చివరకు రైతులు కోర్టుకు వెళ్ళవలసివచ్చింది. ఇక్కడ రికార్డులంతా రైతులకేవుంది. అందుచేత జమీందారు కొత్తఎత్తువేశారు. "భూములు ఎవరివో తేల్చడానికం"టూ జిల్లాకోర్టువారితో ఒక కమీషనర్‌ను వేయించారు. ఆకమీషనరు కల్వలపల్లి గ్రామస్థుడే యైన ఒక లాయరు. ఇక చెప్పేదేముంది. ఆలాయరు విచారణ కొస్తాననిచెప్పిన రోజున రావడం మానేశారు. కమీషనర్ వస్తాడని అమాయకరైతులు 30 మంది కలిసి, కొంత మంది పెద్దమనుష్యులను కూడా వెంటబెట్టుకుని పొలంవద్దకు వెళ్ళారు. తీరాచూస్తే కమీషనర్ రాలేదు. 200 మంది రౌడీలు త్రాగి తందనాలాడుకుంటూ వచ్చి రైతుల పైనబడి విపరీతంగా కొట్టారు. ఆ విధంగా రైతులను కొట్టి హింసించి, కమీషనర్ రాక ముందే భూములను స్వాధీనంచేసుకోవాలని, తరువాత కమీషనర్‌ను రావించి భూములు తనవైనట్లు వ్రాయించుకోవాలని జమీందారు ఎత్తుగడ. కాని ఆ ఎత్తులు సాగలేదు. ఈ దుర్మార్గాల నెదిరించడానికి చుట్టుప్రక్కల గ్రామరైతులంతా రైతుసంఘ నాయకత్వాన నిలబడ్డారు. జమీందారు చేసే కుటిల ప్రయత్నం నరికట్టుతున్నారు.

సాముదాయక భూముల ఆక్రమణను రైతులరికట్టారు

తెంపరాల గ్రామంలోగల గోడుమి 80 ఎకరాలను నెల్లూరు జమీందారు అమ్మజూచారు. కొంతమందిని ప్రయోగించి గట్లు వేయడం ప్రారంభించారు. వెంటనే కాంగ్రెసును బలపర్చే రైతులు, కూలీలు, కమ్యూనిస్టుపార్టీని బలపర్చే రైతులు, కూలీలు, అందరూ రైతుసంఘ నాయకత్వాన ఏకమై దురాక్రమణ నెదుర్కొన్నారు. ఎస్టేటు మేనేజరు డిప్యూటీకలెక్టరును తీసుకొచ్చారు. రైతుల నెలాగైనా బెదిరించి ఆ 80 యకరాల భూమికి తప్పు వసూలు చేయాలని కలెక్టరు ప్రయత్నించారు. కాని రైతులు "ఆ భూమిని తామే తప్పుయిచ్చి కొనతాలము" అని జవాబిచ్చారు. అప్పైన కలెక్టరు 145 వ సెక్షన్ దాఖలుచేశారు. 144 వ సెక్షను యిప్పించి రైతులను కోర్టులకీడ్వాలని జమీందారు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఏమిజరిగినాసరే ఎదుర్కొనడానికి రైతులు, కూలీలు, సిద్ధంగానేవున్నారు.

తాటపల్లి అగ్రహారందారు ఇలాగే 200 యకరాల భూమిని అమ్మజూస్తే తాటపల్లి రైతులు యెదుర్కొన్నారు. అగ్రహారందారు ఎత్తుగడలన్నీ విఫలమయ్యాయి. ఇక ఏమీ తోచక అగ్రహారందారు సివిల్ కోర్టుకెక్కారు.

కాజగ్రామంలోగల 16 యకరాల సాముదాయక భూమిని చల్లపల్లి జమీందారు 4 గురు రైతులకమ్మారు. వెంటనే కాంగ్రెసు-కమ్యూనిస్టుపార్టీల వెనుకనున్న రైతులంతా రైతు సంఘనాయకత్వాన ఏకమై ఎదుర్కొన్నారు. జమీందారు బిల్లాలుయిచ్చి రౌడీలను తీసుకొచ్చారు. రైతులు ప్రతిఘటించేసరికి, వాళ్ళకు బుద్ధిచెప్పారు రౌడీలు. ఇలాలాభంలేదని "కాజగ్రామం రాకూడదం"టూ 4 గురు రైతునాయకులపై నిషేధాజ్ఞలు పెట్టించారు జమీందారు. ఏవిధంగానైనా రైతులను చీల్చాలని, కోర్టుకీడ్చి భయపెట్టాలని జమీందారు వూహ. కాని రైతులుమాత్రం అదేమీ సాగనీయరు.

అడవుల ఆక్రమణ

మెట్లపల్లి గ్రామంలోగల అడవిలో చిర కాలంనుండి రైతులు పశువులను మేపుకుంటున్నారు. అనాదిసిద్ధమైన రైతుల హక్కులను ఎగురగొట్టి వుయ్యూరు జమీందారు ఆ అడవిలో కొంతభాగం హేమలతమ్మారావు అనే ఆమెకు వ్రాసిఇచ్చారు. అది రిజర్వు ఫారెస్టు అనీ, అందుచేత కాంగ్రెసు మంత్రులు చేసినచట్టం దానికి వర్తించదనీ జమీందారు బుకాయిస్తున్నారు. ఈ వ్రాతలు కోతలు చెల్లవంటూ ప్రతిఘటనకు పూనుకుంటున్నారు రైతులు.

ఎరుకోపాడు రైతులపై దౌర్జన్యాలు

ఎరుకోపాడు రైతులు, కూలీలు చాలా కాలంనుండి అనుభవిస్తున్న భూములను దౌర్జన్యంగా లాగుకోవాలని గుంపలగూడెం జమీందారు ప్రయత్నించారు. రైతులపైకి రౌడీమూకలను పంపారు. రైతు కూలీలు రౌడీలకు బుద్ధిచెప్పారు. అది సాధ్యంకాక 107వ సెక్షనుక్రింద సెక్యూరిటీ కేసులు పెట్టించారు జమీందారు. నిరుపేదలైన రైతు కూలీలను కోర్టులచుట్టూ తిప్పి లొంగదీయాలని జమీందారు ప్రయత్నం.

ఇక పోలమూరు (పశ్చిమగోదావరిజిల్లా) మొఖాసాదారు రైతుల భూములు కాజేసి నైజాం భూస్వాములకు అమ్మదలచుకున్నారు. ఆ భూములను రైతులు తమ తండ్రుల కాలంనుండీ అనుభవిస్తున్నారు. అలాంటి భూములను కూడా దిగమ్రింగాలని మొఖాసాదారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాని రైతులుమాత్రం భూములు వదలదలచేది కల్ల.

మునగాల జమీందారుని కుటిల ప్రయత్నాలు

ప్రతిఘటనకు రైతుల సంసిద్ధత

1939 సం||లో జరిగిన పోరాట సందర్భంలో జమీందారుకు-రైతులకు మధ్య జరిగిన అవార్డును జమీందారు త్రోసిపుచ్చారు. సర్వీసు ఈనాములు లాగుకున్నారు. రైతులనుండి కాజేసిన భూములను ఎన్నింటినో అమ్ముకొని లక్షలు ఆర్జించారు. అక్కడికీ దాహంతీరక ఈనాడు రైతుల స్వాధీనంలోగల నాలుగువేల ఎకరాల పైచిలుకు భూములు తన స్వంతకమతమంటున్నారు. వీటినికూడా అమ్ముకొని 50 లక్షల రూపాయల పెట్టుబడితో ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మించాలని జమీందారు ఎత్తుగడ. అదేమి జరిగినాసరే ప్రతిఘటించి పోరాడాలని రైతులు సన్నద్ధమవుతున్నారు.

కాంగ్రెసుమంత్రుల పాలసీవల్ల జమీందార్లు లాభపడ గలుగుతున్నారు

ఈ విధంగా అనేకచోట్ల జమీందారులు దురాక్రమణకు దిగడంవల్ల పోరాటాలు బయలుదేరుతున్నాయి. ప్రతిచోటా జమీందార్లు ప్రభుత్వోద్యోగుల, పోలీసుల సహాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ అక్రమాలను ఆపించవలసినదని కోరితే ప్రకాశంగారు "కోర్టులకుపోయిన్యాయం తేల్చుకోండి" అని సలహా యిస్తున్నారు. రెవెన్యూమంత్రి కూడా అలాగే అన్నారు. ఎందుకు ప్రజామంత్రులిలా మాట్లాడుతున్నారు? ఎన్నికల నాటి మాటలేమైపోయినవి? దీనికి ఒకటే కారణముంది. నేటి జమీందారీ విధానం రద్దయిపోయేనాటికి జమీందార్లను పెట్టుబడిదార్లుగా మార్చాలని మన మంత్రివర్గపు ఉద్దేశం. అందుకే, సిద్ధాంతరీత్యా మాట్లాడేటప్పుడు జమీందారీలను రద్దుచేయాలంటున్నారు. సలహాలివ్వ వచ్చేసరికి, రైతులను కోర్టులకు వెళ్ళమంటున్నారు. ఆచరణలో కొచ్చేసరికి జమీందార్లకు పోలీసు మద్దతు పంపుతున్నారు.

నేటి జమీందార్లు రేపటి పెట్టుబడిదార్లుగా చలాయించగలుగుతారనే విషయాన్ని వివరంగా పరిశీలిద్దాం—

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ రాయబార కమిటీతో మాట్లాడుతూ ప్రకాశంగారు "ఈనాడు జమీందార్లకేమీ తప్పు లేదు. ప్రతిఫలం ఇవ్వకపోతే జమీందార్లవెంట పకీర్లుగా తిరగవలసి వస్తుంది. అందుచేత ఎలా రెండు మూడు లక్షలు ప్రతిఫలం యిస్తే, వ్యాపారం చేసుకుని బ్రతుకుతారు" అని స్పష్టంగా చెప్పారు. ఇక పట్టాభిగారు జయలుదేరి "మేం మీకు దండిగా ప్రతిఫలం యివ్వబోతున్నాం. మీరదంతా పెట్టుబడులక్రింద వినియోగించండి. ఇది లక్షకు ఎనిమిది లక్షలు లాభంవచ్చేమార్గం. కాబట్టి మాకంపెనీలలో దండిగా షేర్లుకొనండి" అని జమీందార్లకు హితబోధచేస్తూ ఇన్స్యూరెన్సు కంపెనీలలోనూ, పుస్తకాల కంపెనీలలోనూ జమీందార్లతో షేర్లు వేయించుకొంటున్నారు.

ఈ విధంగా కాంగ్రెసుమంత్రులు, నాయకులు, జమీందార్లకు లాభపడే మార్గాన్ని అనుసరిస్తున్నారు. సందుగనిపెట్టిన జమీందార్లు, రైతులను నాశనంచేసి కోట్లు ఆర్జించాలని ఎత్తులు వేస్తున్నారు.

ముమ్మారు ప్రతిఫలం గొట్టాలని జమీందార్లప్లాను

1802 సం|| నాటినుండి ఈనాటివరకూ లక్షలకొలది యకరాల అధిపతులై, జమీందార్లు కాజేశారు. 400 కోట్ల పైచిలుకు ధనాన్ని రైతులనుండి గుంజారు. ఎన్నో అక్రమాలు చేశారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాములో, తాము చేసిన అక్రమాలకై జమీందార్లు శిక్షింపబడలేదు. పైగా ఇప్పుడే ముప్పుడిగా ప్రతిఫలం కాజేయాలనీ, పెట్టుబడిదారులుగా చలాయించాలనీ చూస్తున్నారు. 1937 సం|| లో కాంగ్రెసు అధికారాన్ని స్వీకరించిన నాటినుండి ఈనాటివరకూ లక్షలకొలది యకరాల నమ్ముకొని కోట్లకొలది ధనాన్ని ఆర్జించారు. ఆవిధంగా ఒకసారి ప్రతిఫలం గుంజడానికి, జమీందార్లకు అవకాశాన్ని విడిచిపెట్టింది కాంగ్రెసు మంత్రివర్గం. ఈ నాటైనా జమీందారీ విధానాన్ని రద్దుచేయకుండా, మనమంత్రివర్గం 'ప్రకాశం బిల్లును' ప్రవేశపెడితే, మరొకసారి ప్రతిఫలం గుంజే అవకాశం జమీందార్లకు కలుగుతుంది. ఈనాడు చేస్తున్నట్లుగా సాముదాయక భూములను, పట్టాలులేని రైతుల భూములను అమ్ముకొని జమీందార్లు కోట్లకొలది సొమ్ము గుంజుకుంటారు. అప్పైన, యింకా ఏ పదేళ్ళపాటో? శిస్తులు వసూలు చేసుకుంటారు. ప్రకాశంబిల్లు రాగానే ఏవి 1802 నాటిశిస్తులో, ఏవి ఏయే భూములకు వర్తిస్తాయో? తేల్చుకోవడానికై రైతులు కోర్టుల కెక్కవలసి వస్తుంది. విప్లవ రైతుఉద్యమమంతా లీగల్ వ్యవహారాలలోకి దిగుతుంది. కోర్టులద్వారా జమీందార్లతో పోరాడలేక రైతులు దివాలా తీస్తారు. మరొకసారి ప్రతిఫలం జమీందార్లు గుంజుకుంటారు.

ఇక మూడవసారి ప్రతిఫలం జమీందారీ విధానాన్ని రద్దుచేసేటప్పుడు కాంగ్రెసుప్రభుత్వము ఎలాగు యివ్వదలచుకుంది. ఇక ఆ ప్రతిఫలం-రీహారు కాంగ్రెసు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నిబట్టిచూస్తే జమీందార్ల ఆదాయంపై, ఏపదిరెట్లో? వుంటుంది. వంగంవలస ఎస్టేటు జమీందారు చిక్కవరం, రాయ్యూరు వగైరా గ్రామాలను కొన్నది-ఆగ్రామాల ఆదాయంపై 8 రెట్లకు మాత్రం. దీనినిబట్టిచూస్తే ప్రతిఫలం ఇవ్వడంలోగల అంతరార్థం, ప్రజలసొమ్ముతో ప్రభుత్వం ఎస్టేటులను కొనడమే అవుతుంది.

ఈనాటి జమీందార్లే రేపటి పెట్టుబడిదార్లుగా రైతులను దోస్తారు

ఈ విధంగా ప్రతిఫలం పేరుతో, జమీందార్లకు దోపిడిచేసే అవకాశాలను కలిగిస్తే జరిగేదేమిటి? జమీన్‌రైతులు కోట్లకొలది రూపాయలను చెల్లించవలసివస్తుంది. సాముదాయక భూములను, పట్టాలులేని భూములను పోగొట్టుకోవలసివస్తుంది. ప్రతిఫలంక్రింద యివ్వవలసిన డబ్బును చెల్లించలేక అప్పుల పాలుగావడం, వున్న కుంటా, సెంటూవూడి పోవడం జరుగుతుంది. ఇక జమీందార్లు మాత్రం పెట్టుబడిదార్లుగాను, ధనిక భూస్వాములుగాను ప్రజల నెత్తిపైన ఎక్కికూర్చుంటారు. కార్యాలపేర, కోతంత్రపేర, బినామీ పట్టాలను సృష్టించి, సారవంతమైన భూములనుంచుకొని, ధనికభూస్వాములుగా వుండగలుగుతారు. అరవదా, [illegible] అమ్ముకొని ఈనాడు ప్రోగుచేసుకుంటున్న ధనాన్ని, ఇకమీదట సంపాదించే ప్రతిఫలాన్ని, వినియోగించి పెట్టుబడిదార్లుగా చలాయించగలుగుతారు. కాంగ్రెసు ప్రభుత్వముయొక్క చట్టసమ్మతమైన అంగీకారాన్ని పొందగలుగుతారు. రైతాంగంఏమరుపాటుతోవుంటే జరగబోయే వ్యవహారమిదే.

(మిగతా 20వ పేజీలో)

చిన్న కథ

ఏం వ్రాయను?

— గుండవరపు హనుమంతరావు

...మైంది ఏ కథ వ్రాయక అని ...టానికి కలం చేపట్టాను. ...యను........సరే........ఇదే ప్రారంభించాను... రెండవ ... కాకముందే, వంటింట్లో ...యింది" అని కేకవేసింది ...కుంటా రెండవపేజీ పూర్తి ప్రారంభించాను.

'నాన్నను భోజనానికిపిలు" ...కుంటు వచ్చి "విసుగుపుట్టం వచ్చింది. నే విసిరించుకో... గ్గరికివచ్చి చెవిలో "హూ" ...వి దిబ్బటవేసి... అని, పట్టరాని ...చ్చి, కొంచెముసి చెయ్యి లేచ లే...గా కాంత నా మెడను రెండు చేతులె మెలవేసి చెంపపై ముద్దు పెట్టుకున్నది. ఆరేళ్ళ చిన్నతుంటరిదాన్ని కొత్తే ఏంప్రయోజనమనుచి, కలంపెట్టి వంటింట్లోకి వెళ్ళాను గబగబా..........కథ వ్రాయటానికి ఆటంకం కలిగించిన కమలను ఏవాల్లు పెట్టడానికి.

కమల కంచంలో ...పెట్టుతు ఎనిమిదిగంటలైందికాంతఅన్నం "అన్నం..."

"దానికి పెట్టకపోయావా? ఎనిమిదైతే ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళాలిసివుందా ఏమిటి?"

"ఏంచేస్తున్నారేం?" అంది మృదువుగా నాకంతర్యం అర్థం చేసుకున్నది కాబోలు."

"నీకదంతా ఎందుకు? నీవనీకు........ రెండు సంవత్సరాల తరువాత ఒకకథ వ్రాయటానికి పూనుకుంటే....నీకేకలు.... నీకు తోడు కాంత." పీటమీద కూర్చుని తినడం ప్రారంభించాను.

"భోజనంచేసి తీరికగా కూర్చుందురు గాని........ఏం వ్రాస్తున్నారేం?" అని ప్రక్కన కూర్చుంది.

"ఏదో ఒకటి........"

"విషయం ఏమిటి?"

"కల్లు, సారాయి గురించి"

"ఇట్టల్లేక చస్తున్నాం. దాన్ని గురించి వ్రా........"

"నాన్న నాకు గౌన్లకుబట్టలులేవు? అన్నీ చినిగి........"

"బజార్లోనుంచి పోయినవి"

"ఎక్కడికి పోయినవి?" అందికాంత.

'బ్లాక్ మార్కెట్‌లోకి'

ఓ టంగుటూరి!

— మేడికొండ కమల

ఓ టంగుటూరీ - వందులయ్యా
కూలి రైతుల - గోడువినవయ్యా!
కూలివారీ - చేసినాను
కుడువకూడే - దొరకదయ్యా ||ఓ||
ఏమిటంటే - కర్మమంటూ
బోంపాడీ - నిద్రపుచ్చకు
ఉరకలేస్తూ - విస్తరిల్లెను
కూలి రైతూ - వుద్యమాలూ
ఓ టంగుటూరీ - మంత్రివర్యా
కూలి రైతుల్ - శక్తిగనవయ్యా||
హాలముబట్టీ - పొలముదున్నే
రైతుకోటికి - భూమిలేదా?
పంటభూమిని - బీడుపెట్టే
జమీందారుకు - చాలభూమా? ||ఓ||
జమీందారీ - రద్దుపరచి
సేద్యగాళ్ళకు - భూమినిస్తే
పాడిపంటల - పుట్టినిల్లయి
తెలుగుదేశం - వెలుగుతుంది||
...రీ - మంత్రివర్యా
ప్రజలమేలుకు - పూనుకోవయ్యా!

'బ్లాక్ మార్కెట్ గురించి వ్రాయండి' అంది కమల.

'........సరే కాని, మీ సహాయం అవసరం'

'నాదేం సహాయం?'

'నేను వ్రాసుకుపోతు........'

'ఆ.... తెలిసింది. మీ ఆజ్ఞప్రకారం నడుచుకుంటాను. పూటుగా వ్రాయండి.' అని నవ్వింది.

భోజనం పూర్తి చేసి బ్లాక్‌మార్కెట్ గురించి ప్రారంభించాను. మూడు పేజీలు వ్రాసేవరకు అవులింతలు ఆరంభమైనాయి. ఎట్లాగైనా కథ పూర్తిచేయాలి, అప్పటికే పది కొట్టారు. రెండు కప్పుల టీ పోస్తే నిద్రాదేవి పోతుందని తలచి" టీ తీసుకోటానికి పోతున్నానని కేకవేసి బయలుదేరాను.

ఇంటికి, హోటల్‌కు ఒకఫర్లాంగ్ దూరం వుంటుంది. మా సందుదాటి హైరోడ్డుకు వచ్చాను. ఒకరిక్షావాడు రిక్షాలో కూర్చుని వీధిలైటులో డబ్బులు లెక్కపెట్టుతు 'ఇవాళ రెండు రూపాయలు......ఇందులో నుంచి యజమానికి రూపాయన్నర........మిగిలింది అర్ధరూపాయ....ఈ డబ్బుతో గడిపేదెట్లా? మూడు రోజులనుండి ఇంతే నన్నుచూచి 'రిక్షా! రిక్షా!' అని తొందరగా నావైపుకు తొసుకొచ్చాడు."

"......................"

"మీ రెక్కడికి పోతారండి?" అని రిక్షాను దింపి దులపటం ప్రారంభించాడు. నావైపు చూస్తూనే నడక ప్రారంభించాడు.

"మీరు నడిచిపోతుంటే మేము ఎట్లా జీవించాలె" రిక్షాను లాగుకుంటు ప్రారంభించాడు.

"నేనిక్కడికి పోతున్నాన"ని హోటల్ చూపించాను.

ముఖం చిన్నదిచేసుకొని, చేత్తో నొసలు కొట్టుకుంటు రిక్షాను లాక్కుని పోయాడు. రిక్షావాండ్ల దుస్థితిని గురించి ఆలోచిస్తు హోటల్ చేరాను.

"ఓహో! కవిగారా! రాండి. చాలా రోజులకు దర్శనం," అని నమస్కారం చేశాడు మూర్తి.

"నమస్కారాలు! క్షేమమేనా మూర్తి గారూ!"

"ఇంతవరకు క్షేమమే."

"అలా అంటున్నారేం?"

"పేపర్లు చూస్తున్నారా?"

"ఏదీ! మీ పత్రికను నిషేధించారుగా. వేరే పత్రికలు చూస్తున్నను, ఏమీ విశేషాలు వినపడటలేదే."

"ఇతర పత్రికలవాళ్ళు మా వార్తలు ప్రకటించరు. 'మీజాన్' కొన్ని వార్తలు ప్రకటించేది. ప్రభుత్వం మా వార్తలు ప్రకటించవద్దని చెప్పిందట..........అకునూరు, మాచిరెడ్డిపల్లెలో రిజర్వుపోలీసులు స్త్రీలను చెరచిన సంగతి మీకు తెలుసు ననుకుంటాను."

"ఆఁ తెలుసు"

"తరువాతకిది పెండ్లిలో కొమరయ్యహత్య"

"దొరగారి రౌడీలు జరిపింది. నేను ఏమయిందేమిటి? రౌడీలను పట్టారా?"

"రౌడీలను పట్టుకొనకపోగా ఆంధ్ర మహాసభ కార్యకర్తలపై కేసులు పెట్టారు, కొట్టారు. తర్వాత గ్రామాలపైకి మిలిటరీ ...కాదు, గొల్లులు కాల్చింది. ఒకరు చనిపోయారు, ఎందరో అపాయస్థితిలో వున్నారు."

"ప్రజలు భయపడుతున్నారనుకుంటాను?"

'ఇదివరకు భయపడేవారు, ఇప్పుడు పది సెలలు, కష్టాలు చేపట్టారు, తరిమారు.'

'అదీ సరేనా....తర్వాత'

'600 మిలటరీని పాతసూర్యాపేటపైకి పంపింది ప్రభుత్వం. కాల్పులకు ఇద్దరు చచ్చారు. దేవరుప్పులపై 600 మిలటరీపడి తుపాకులు పేల్చింది. 400 మందిని అరెస్టు చేసింది."

'ప్రజలు ఎదురుతిరగలే?'

'తిరిగారు. లేకుంటే గ్రామాన్ని నాశనం చేసేవారే.'

'ఇదంతా ఎందుకు?'

'ఆంధ్రమహాసభను, కమ్యూనిస్టుపార్టీని నాశనంచేయుటానికి, ప్రజల్లో భయంకల్పించటానికి.'

'అలా జరుగుతున్నదా?'

'అలా జరుగకపోగా ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీలబలపడుతున్నవి. ప్రజలైక్యమవుతున్నారు."

"అసలు ఏం పనిచేస్తారు మీరు?"

"8 వేల గ్రామాల్లో వెట్టిచాకిరి మాన్పించడం, లేవీ డబ్బులు ఇప్పించడం, లంచగొండితనాన్ని రూపుమాపడం మొదలగు పనులుచేస్తూ, లంచగొండి ఉద్యోగస్థుల, దేశముఖ్, జాగీర్దార్, జమీందార్ల ఆటలు సాగనివ్వకుండా చేస్తున్నారు. అఖిల హైద్రాబాద్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు స్థాపించి వివిధ మిల్లులలో, ఫ్యాక్టరీలలో కార్మిక సంఘాలు స్థాపించి వారి కష్టాలు తీర్చుటకు పాటుపడుచున్నారు. పనికిమాలిన సంస్కరణలను బహిష్కరించమని ప్రబోధంచేస్తూ, ప్రజాప్రభుత్వం కొరకు ప్రజలను సమీకరిస్తున్నారు."

"ప్రభుత్వం నాయకులను అరెస్టులు చేయటంలే?"

"కొందరిని చేశారు. ముఖ్యనాయకులు చిక్కలేదు. వారంట్లుజారీచేసింది ప్రభుత్వం."

"ప్రభుత్వం ఇంత చేస్తుంటే, యితర నాయకులు ఏం చేస్తున్నారు?"

"ఒకవైపు పోరాటం చేస్తాం, సంస్కరణలను బహిష్కరించాలి అంటూ, ఇంకోవైపు రాజీ బేరాలు సాగిస్తున్నారు. కొద్ది మార్పులతో సంస్కరణల నంగీకరించుటకు సిద్ధపడుతున్నారు. రాజీ బేరాలు విఫలమైనట్లు తెలుస్తున్నవి. పోరాట తేదీలను వాయిదా వేస్తున్నారు. ఈ కాల్పుల విషయంలో నోరు విప్పటంలేదు."

"మరి...."

"ఎవరేంచేసినా ప్రజలు అక్రమాలను ఎదిరించుతారు. ఎదిరించుతున్నారు....మీబోటి కవులు, నాయకులను, ప్రజలను కదిలించే పాటలు, కథలు వ్రాయాలి. మీరు చూస్తూ కూర్చుంటే ఎట్లా?"

"దెబ్బ కొట్టావ్."

"దెబ్బేమిటి కొత్తదేమిటి? ప్రజలే దెబ్బతీస్తున్నారు. ఎంతకాలం ఓర్చుకుంటారు? ఎంతకాలం లొంగుతారు? మీరు...."

"మీర్జా యిస్మాయిల్ పంపినవాడేగా?"

"వాడే ఇదంతా చేయిస్తున్నది. అతణ్ణి పంపింది బ్రిటిష్ ప్రభుత్వం, కాంగ్రెస్ ...కాదు."

స్వరాజ్యమంటే

— కొల్లిపర భాస్కరరావు

స్వరాజ్యమంటే తిండీ గుడ్డ
చదువూ వోటూ స్వేచ్ఛేనోయ్! ||స్వ||
లేవండోయ్ లేవండోయ్
లేవండోయ్ఓగ్రామికులారాలేవండోయ్||
లేవండోయ్ ఓ కార్మికులారా
లేవండోయ్ ఓ కర్షకులారా
పీడితతాడిత ప్రజలందరునూ
పిలుపందుకొని లేవండోయ్ ||స్వ||
లేవండోయ్ ఓ యువకుల్లారా
లేవండోయ్ విద్యార్థుల్లారా
లేవండోయ్ లేవండోయ్
లేచి స్వతంత్రపు బాటను వేగమె
కదంత్రొక్కుతూ నడవండోయ్ ||స్వ||
తెలుగులరాజ్యం చీంగదీసి
తెల్లోళ్ళే యీ నైజాంకిచ్చిరి
నైజాంలో నైజాంలో
నైజాంలో నీ తెలుగుసోదరుల
నిలువున కాల్చుచునుండిరిరా ||స్వ||
బాస్రాలో నీ భారతసేనల
జార్మలో నీ సోదరసేనల
పిలవండోయ్ పిలవండోయ్
పిలవండోయ్ మీ పొరుగుదేశముల
పొత్తును మీరు పిలవండోయ్ ||స్వ||
బెంగాల్ కరువుకు పినుబలిసేసి
భారతదేశము దోచిన యీ
వైస్రాయే మన నాయకులందర
విషసర్పముయి కాటేసెనురా ||స్వ||
బ్రిటిష్ సేవలను పారద్రోలుటకు
విశాలాంధ్ర నిర్మాణముకై
లేవండోయ్ లేవండోయ్
లేచి ప్రజాస్వాతంత్ర్య స్థాపనకు
కదంత్రొక్కుతూ నడవండోయ్ ||స్వ||

"అంతేనా?"

"కాకమరేమిటి? అతను బ్రిటిష్ ప్లానును అమలుపెట్టడానికి వచ్చాడు హైద్రాబాదును బ్రిటిష్ మిలటరీ కేంద్రాన్నిగా చేయటానికి ప్రజా ఉద్యమాలను అణచడానికివచ్చాడు."

"ఎన్నిరోజులు పోరాటం సాగిస్తారు?"

"ప్రజా ప్రభుత్వం వచ్చేవరకు"

'ప్రజలవద్ద ఆయుధాలు లేవుగా?'

'ప్రజలంతా ఉప్పెనలాగ లేస్తే, ఆయుధాలేంచేస్తాయి. హిట్లర్ ఆధునిక ఆయుధాలు ఫ్రాన్సు ప్రజలముందు నిలిచాయా? యుగోస్లావియా ప్రజలు హిట్లర్ సైన్యాల్ని అణచలేదూ?"

"అంతేనన్నమాట?"

"అంతేనని అంటూ చేతులు ముడుచుకుంటే లాభంలేదు. ప్రజల నైక్యపర్చాలి, స్వాతంత్ర్య సమరానికి పంపాలి. అందుకు ప్రజల కర్థమయ్యే భాషలో పాటలు, కథలు అవసరం. మీరు కలం సాగించాలి. ప్రజలను సమరోత్సాహులుగా, దాస్య బంధాలను పెళపెళమని తెంపే వీరుల్లాగా సిద్ధం చేయాలి."

"అయితే 'పాడవే తుమ్మెదా' అని...."

"కాక 'నీ శక్తి కెవరడ్డు' అని"

"మీకు కవిత్వం...."

"వ్రాయలేను....పరేకాని, ఒక మంచి పాట వ్రాస్తాదుకదూ?.... అదిగో ఆ వచ్చే వాణ్ణి చూడు."

'ఎవరు వారు?'

'వారు కాదు వాడు. వాడు ఎస్. వి. డి. నెత్తిమీదగా గాంధీ టోపీ, నెహ్రూ చొక్కా తగిలించుకుని ఋణాన కండువా...."

(మిగత 8వ పేజీలో)

7 వ పేజీ తరువాయి

ఏమి వ్రాయను?

'అదో, దొంగముండాకొడుకా మంచి వేషము వేశావురా, బలే! బలే!....'

'వాడి వెనకవచ్చే అతణ్ణి చూడు!'

'ఎవరతను?'

'ఒక పెద్ద దొంగవ్యాపారి.'

'అతని ప్రక్కనే వస్తున్నది మా వూరు దేశముఖ్. దోపిడీలో అందెవేసినచేయి....'

'....చూశావా వీరి వేషాలు, ప్రజలను మభ్యపెట్టుటకు, ఈ ఖద్దరుబట్టలు తొడిగారు. వీరిని కాంగ్రెస్‌వారని అనాలా లేక కాలాంతకులనాలా?'

'పదకొండు కావచ్చింది. రేపు కలుస్తాగా!' అన్నాను గడియారంవైపు చూస్తు.

"తప్పకుండా"

"బిల్ ఎంతైందన్నాయ్?"

"నాలుగణాలు" అని కేకవేశాడు.

మూర్తి వెళ్ళిపోయాడు. గ్రామాలలో జరిగే ఘోరాలను తలుస్తు నడుస్తున్నాను. పదడుగులు వేశానో లేదో వీపుమీద ఎవరో చరిచారు. తృళ్ళిపడి వెనక్కు చూసేసరికి రామలింగం నవ్వుతు "భయపడ్డావా" అన్నాడు.

"నీవా! చాల రాత్రి బయలుదేరావ్."

"ఏముంది. టీకి నీ వందుకేగావచ్చింది!"

"ఏం విశేషాలు?"

"అంతా క్షేమం. రాండి. ఇంకోకప్పు...."

'ఇప్పుడే.......'

'పరవాలేదు రావోయ్ కాలేజీ రోజుల్లో ఎన్నికప్పులు త్రాగేవాళ్ళం' అంటు లోపలికి తీసుకెళ్ళి 'అబ్బాయ్ రెండు స్ట్రాంగ్ టీ తీసుకరా.' అన్నాడు.

'ఇప్పుడే కామ్రేడ్ మూర్తి నేను....'

'కామ్రేడ్ మూర్తి! వాడికి నీకు ఏం సంబంధం?' అన్నాడు ఆశ్చర్యంగా.

'నీతో నెలాగో అతనితో అలాగే సంబంధం. ఇందులో ఆశ్చర్య మేముంది?'

'వాళ్ళతో కలవకు. చెడిపోతావు. ప్రభుత్వం వాళ్ళందర్ని అరెస్టు చేస్తున్నది. వాళ్ళ గ్రామాలపై తుపాకులు పేలుస్తున్నది. జాగర్త.'

'నీవు కాంగ్రెస్‌వాడివికదా తుపాకులంటు భయపడితే ఎట్లా? మిలటరీ కాల్పులు కాలుస్తుంటే మీరేం చేస్తున్నారు?'

'మమ్ముల నేం చేయమంటావు వీండ్లు చిలిపి కయ్యాలు తీస్తుంటే కాల్పులు కాలవకుండా వుంటారా? ఇతరుల పొలాలు లాక్కుంటుంటే వూరుకుంటారా?'

'ప్రజలు లాగుకుంటున్నారా లేక జమీందార్లు లాక్కుంటున్నారా?'

'జమీందార్లు వాళ్ళభూమి వాళ్లు దున్నుకుంటామంటున్నారు. ఇందులో తప్పేముంది?'

'తరతరాలనుండి దున్నుకుంటున్న భూమిని లాగుకుంటుంటే, రైతులు ఊరుకుంటారా?'

'మూర్తి నీకు నూరిపోసినట్లుంచే........ అదంతా ఎందుకుగాని.........ఎప్పుడూ పాటలు కీయాలేనా! ఏమైనా పాటలు రాశావా? ఒక్క కొత్తపాట వినిపించు?'

'ఈ మధ్యన ఏమీ వ్రాయలేదు'

'ఈ రచ్చల కేంపుట్టిందో, అందమైన పాటలు. గోరింకపాటలు ఎవరూ వ్రాయటం లేదేం. ఒకటిద్దరు వ్రాసినా ఏమంత బాగుండటం లేదు!'

'ఒకవైపు ప్రజలు కరువులో అల్లాడుతుంటే, మిలటరీ కాల్పులకు చస్తుంటే, మతకలహాలు చెలరేగుతుంటే, దోపిడీగాండ్రు ప్రజలను మోసపుచ్చుతుంటే, ఈ పాటలు ఎవరికి కావాలి. ఎవరికి రుచిస్తాయి.'

'పోనీ రాజకీయ పాటలైనా వినిపించు.'

'కొత్తవి వ్రాయలేదు. అన్నీ పాతవే'

'పరే! ఒకటి కాంగ్రెస్ అఖండ విజయాన్ని గూర్చి వ్రాయి.'

విజ్ఞానం - వికాసం

నీరు - దాని స్వభావం

"సత్య"

నిరసన వ్రతంపట్టి కొన్ని నెలలపాటు ఆహారం లేకుండవుండవచ్చును. కాని నీరు లేకుండా కొద్దిరోజులకంటె ఎక్కువ జీవించడం కష్టం. మనజీవితంలో నీటికున్న ప్రాముఖ్యాన్ని బట్టే సృష్టికిమూలాలైన పదార్థాలలో నీటిని ఒకదానిగా పరిగణించేరు ప్రాచీనులంతా. పంచభూతాలలో ఒకదానిగా మన హిందూ తత్వజ్ఞులు పేర్కొన్నారు. గ్రీకు తత్వజ్ఞుడు అరిస్టాటిల్ నిప్పు, గాలి, నీరు, మట్టి అనే నాలుగు మూలపదార్థాలనుండే విశ్వసృష్టి జరిగిందని భావించేరు. ఇతర దేశాల తత్వజ్ఞులుకూడా ఇటువంటి అభిప్రాయాలే కలిగివుండేవారు.

భూగర్భంలో నీటిపాలు చాలా ఎక్కువ. భూమియొక్క ఉపరితలం 5 వంతులలో 4 వంతులు నీటితో కప్పబడివుంది. భూమి మీదవున్న పదార్థాలన్నింటిలో ముఖ్యంగా జీవపదార్థాలలో నీరువుంది. మనిషి శరీరంలో నూటికి 60 వంతులు నీరే. అలాగే అనేక జీవపదార్థాలలో చెట్లలో, చేమలలో నీరువుంది.

ఈ భూమిమీద, భూమిలోను నీటితో కూడిన పదార్థాలనేకమున్నా, నీటితో కూడని పదార్థాలుకూడా కొన్ని వున్నాయి. మన హిందూ తత్వజ్ఞులు, గ్రీకు తత్వజ్ఞులు మొదలగువారి అభిప్రాయం ప్రకారం బంగారం, ఇనుము మొదలయిన పదార్థాలలోకూడ నీరు వుండాలి. కాని మనం అటువంటి అనేక పదార్థాలలోనుండి ఏ భగీరథ ప్రయత్నం వల్లకూడా నీటిని తియ్యలేము. చాలా పదార్థాలలో నీరువున్నా, కొన్ని పదార్థాలలో నీరులేదు. కనుక నీరే విశ్వసృష్టికి మూలమని చెప్పలేము.

అసలు నీరే ఒక మూలపదార్థంకాదు. 18 శతాబ్దంలో కేవిండిష్ అను శాస్త్రజ్ఞుడు నీటియొక్క మూలత్వానికే దెబ్బతీసేడు. నీటిలోనుండి విద్యుత్తును పంపితే, దానిలోనుండి ఉదజని, ప్రాణవాయువు అనేరెండు రకాల వాయువులు వస్తాయని చూపెట్టేడు. ఆ తరువాత ఈవాయువులను రెండింటినీ సమ్మిళితంచేసి, నీటిని ఉత్పన్నంచేసేరు శాస్త్రజ్ఞులు. ఉదజని కన్నా ప్రాణవాయువు చాలా బరువైనవాయువు. ఒకతులం ఉదజని, 8 తులాల ప్రాణవాయువుకలిసి, 9 తులాల నీటిని ఇస్తాయి. ఈరెండు వాయువులు నీటి నివ్వడానికి సమ్మిళితమైనప్పుడు వాటి బరువుల నిష్పత్తి ఎప్పుడూ 1: 8 గా ఉంటుంది. ప్రస్తుతం కాలేజీలో భౌతిక శాస్త్రాన్నభ్యసిస్తున్న ప్రతివిద్యార్థి నీటిని పైచెప్పినరెండు వాయువుల లోనికి ప్రత్యక్షంగా విభజిస్తూనే వున్నాడు.

నీటికన్న బంగారం, యినుము, ప్రాణవాయువు మొదలయినవే మూలమైనవి. వాటినిపేటినీ భిన్న పదార్థాలలోనికి ఏమార్గం వల్లా విభజించలేము. పదార్థాలన్నీ విభజించగా శాస్త్రజ్ఞులు 92 మూల పదార్థాలను కనుగొన్నారు. వాటి కలయికవలననే ఇతర పదార్థాలన్నీ వచ్చాయి. అందులో రెండింటి కలయికవలననే నీరువచ్చింది. కాని ఈనీరు భూగర్భంమీద చాలా ఎక్కువగావుంది. జీవపదార్థాలలోకూడా వుంటూ, జీవానికి అత్యవసరంగావుంది. కనుక యిది మనకు చాలా ముఖ్య పదార్థమైనా, విశ్వసృష్టికి మూల పదార్థంమట్టుకుకాదు.

'వ్రాతామనుకున్నాను........'

'మరి'

'ప్రభుత్వం జరుపుతున్న హత్యాకాండ గురించి, బ్లాక్‌మార్కెట్ గురించి, జమీందార్ల దోపిడీ గురించి, ప్రజల వీరోచిత పోరాటాలను గురించి వ్రాతామని....'

'ఇవన్నీ అనవసరం. రెండురోజులలో అన్నీ పోతాయి. మన కాంగ్రెస్ నాయకుల చేతిలోకి ప్రభుత్వమొచ్చింది. వారు ఢిల్లీలో కూర్చున్నారు. నిమ్మళముగా అన్నీ చక్కపడుతాయి.'

'నీవు చెప్పే మాటలు నాకేం అర్థం కావడంలేదు. వ్యక్తిత్వానికి ఇదోకమెట్టు అని నాయకులంటుంటే, నీవేమో అఖండ విజయం, అంతా చక్కపడుస్తాయంటున్నావ్. ఇక్కడి సంస్కరణల విషయంలోకూడావారే ఆలోచిస్తారా? మీరేమైనా చేయబోతున్నారా?'

"మహాత్ముడు సర్ మీర్జా యిస్మాయిల్ గారికి ఉత్తరం వ్రాశాడు. కొంతవరకు రాయబారాలు జరిగినవి....మీర్జాగారు మంచివారే కాని నవాబుగారు పడనివ్వటంలేదట.'

'చివర కేమిటి?'

'ఇంకాచూతాం. మొన్న ఢిల్లీలో స్వామీజీతో (స్టేటు కాంగ్రెసు అధ్యక్షుడు) నెహ్రూ మాట్లాడాడట. మతకలహాల రోజుల్లో పోరాటం వద్దంటున్నారట....కొద్దిగ ఓపిక పట్టితే అంతా సరిగానే జరుగుతాయి.'

'మొన్నమీర్జా ఢిల్లీ పోతుంటే. స్వామీజీ ఏకింగ్రాశాడ.............'

"కమ్యూనిస్టులు చెప్పారా! వాళ్ళెప్పుడూ ఈ లాంటి ప్రచారాలే సాగిస్తుంటారు.'

'వాళ్ళు చెప్పేదేమిటి! నేనే చూశాను. ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే 'నేపోవటం లేదు. ఒక స్నేహితుడు ఢిల్లీ పోతున్నాడు, అతనికి కొన్ని ముఖ్యమైన సంగతులు చెప్పవలసి వున్నదన్నాడు. తీరాచూసేసరికి మీర్జాతో మాట్లాడి వెళ్ళి పోయాడు.'

'నీవు చూశావా?'

'నా కళ్ళతో చూశాను.'

'ఏదో మాట్లాడి వుంటాడు. అందులో తప్పేముంది.'

'ఏమీలేదు....'

'..............'

'..................'

"మీ అమ్మాయి కులాసా"

'కులాసే. మీరు సత్యాగ్రహం ప్రారంభిస్తే నేను దాంట్లో....'

'చాలసంతోషం నీవు కమ్యూనిస్టువయ్యావనుకున్నాను....తొందరపడకు.'

'ఇంకా తొందర పడవద్దంటావేం?'

'మత కలహాలు పోనీ'

'అంతవరకు—'

" ఆగాలనేదే"

" ప్రాణం పోతున్నదంటే. దాని తర్వాత నన్నట్టుంది"

గడియారం టంగ్‌టంగ్‌మంటుపన్నెండు కొట్టింది.

" పన్నెండయింది. ఇంక పోదాం" అన్నాను లేస్తు.

ఆఁ అన్నాడు ఏదో ఆలోచిస్తు.

మళ్ళీ కలుస్తారు కదూ! అంటు ఇంటి దారి పట్టాను. 'ఇప్పుడు పోయిఏంవ్రాయను! కదా! గేయమా! దేన్ని గురించి.......... బ్లాక్‌మార్కెట్ .... కాదు........ స్టేటు కాంగ్రెస్‌వారివింతపోకడ....ఇప్పుడుకాదు.... గ్రామాలలో దౌర్జన్యాలు........దాంతోపాటు వీరత్వం పుట్టించే గేయం........ఇది చాల బాగుంది...........అని ఆలోచిస్తు ఇల్లుచేరి వ్రాయటం ప్రారంభించాను..........ఎప్పుడు నిద్రపోయానో తెలియదు.

'లే నాన్నా! బొమ్మదికొట్టారు. లే' అని కేకలేస్తున్నది కాంత:

'వడిశాలు చేపట్టి
వడికోటి కొడుతుంటె'

తెలంగాణా

—సుంకర సత్య

కార్మికులారా!
కర్షకులారా!
యువకులార! వి
ద్యార్థుల్లారా!
విన్నారా అది విన్నారా
విప్లవం కంఠం విన్నా
తరతరాల తన
అరదండాలను
తెగతెంచాలని
పగతుర ఢీకొని
తెలంగాణ గర్జించింది
తెనుగు విప్లవను
పేదల రక్తం
పిండుకుతాగే
వాజీవైజాం
నరహంతకుపై
కత్తిమాని ఝళిపించింది
గదితోగదిమి మరితంతోంది.
అధరి ప్రభుత్వం
గడగడలాడుతు
దింపి సైనికుల
తెలుగు గడ్డపై
నానా హింసలు పెడుతోంది
నాశనం మరిపిస్తోంది.
బ్రహ్మాండంగా
ప్రజావాహిని
కట్టలు తెంచుక
కదిలి ముందునకు
గుండెను గుండున కిస్తోంది
దుండగులను అరికడుతోంది
సంస్థానంలో
సాగేయుద్ధం
ఒలికే రక్తం
ఒరిగే ప్రాణం
నీదేనని గుర్తించాలోయ్
పిలిచినదును విగియించాలోయ్ (?)
ఉడుకురక్తమే
యుంటే నీలో
తెనుగుబిడ్డవను
ధీమా ఉంటే
పోరాటంలో దూకాలోయ్
పోరాపోరిగ పోవాలోయ్
ఉన్న తావనా
ఉన్నవిమాకవి (?)
ఉట్టిగట్టుకొని
యూగివలాడే
నాయకులను కదిలించాలోయ్
పాయవడంటవి తెలపాలోయ్
మాతకులగు, అ
స్వేతములలు, ఈ
నిజాములో కాల్
నిలవకొక్కితే
నీతల బద్దలుకొడతాలోయ్
విలము తెలిసికొని మేల్కోవోయ్
లేరా, ముందుకు
రారా, ఆంధ్రుడ
వీరత్వాన్ని
పేరు ప్రతిష్టను
కలిసి నేడు నిలబెట్టాలోయ్
కష్టజీవులిదె లేవాలోయ్

అని కమల పాట వినిపిస్తున్నది. ఇదేమిటా అని కండ్లు నులుపుకుంటూ చూసేసరికి, కమల కొంగు నడుముకు బిగించి చేతిలోని కర్రం తాళం అడిస్తూ, వ్రాసిన కాగితం చూస్తూ,

'వీరాటికే పోరి
పోయారోయ్
వీళ క్తితే లాంగి (?)
పోయారోయ్'

అని పాడుతూఉంది. నవ్వి లేచి విలుచున్నాను.

తెలంగాణా ప్రజాశక్తి సప్లిమెంటు

సాయుధసైనికులతో గంటసేపు యుద్ధం!

పురుషులతోబాటు స్త్రీలు పోరుసల్పుతూ మరణించారు!

నల్లగొండజిల్లా భువనగిరి తాలూకాలో, పులిగిల్ల గ్రామ జాగీర్దారు హైదరల్లీఖాన్ ప్రజల్ని నానాహింసలు పెడుతూ వచ్చాడు. రైతుల్ని భూములనుంచి తొలగించడానికి హైద్రాబాదునుంచి అరబ్బుగూండాలను తీసుకొచ్చాడు. రైతులు భయపడి, 30 వేల రూపాయలు ముడుపుచెల్లించుకొని, అప్పటికా అపదతప్పించుకున్నారు.

తనయింట్లో పెండ్లి అయినా, బిడ్డలు పుట్టినా, ఎవరు వచ్చినా, ఇంకా తనకు ఏ అక్కరవున్నా, ప్రజల మీద అక్రమ పన్నులు విధించి వసూలుచేసేవాడు. ఇవ్వని వాళ్ళ అన్నులు, పంటలు జప్తుచేసేవాడు. అన్నిపలాల ప్రజలనుండి ఏకోటబూపంలో వెట్టిచేయించుకొనేవాడు. ప్రజలు యీబాధలు సహించలేక, ఆంధ్రమహాసభ నాయకత్వాన జాగీర్దారుచేసే అన్యాయాలను ఐక్యతతో ప్రతిఘటించారు. వెట్టిమాని వేశారు. రైతుల్ని జాగీర్దారు భూములనుంచి తొలగించటం అసాధ్యమయింది. ఎలా లంచాపేసిని తిరిగి కొనసాగించటమా — అని ఆలోచిస్తున్న జాగీర్దారుకు ఇప్పుడు మంచి అవకాశం లభించింది.

నల్లగొండజిల్లాలో ప్రభుత్వం మిలిటరీచేత గ్రామాలపై దాడులుచేయించటం చూచాడు. దీనితో తన దోపిడీ నెలకొల్పుకుందామను కున్నాడు.

పోలీసుకాల్పుల;ముగ్గురిమరణం

28-11-46 తెల్లవారుఝామున హైదరల్లీఖాన్ రామన్నపేట పోలీసు సబిన్‌స్పెక్టరును, 24 మంది రిజర్వుపోలీసులను తీసుకవచ్చాడు. తెల్లవారేవరకు గ్రామంలోని ముఖ్యుల ఇండ్ల యెదుట పోలీసుల్ని నిలిపాడు. ఇండ్లనుంచి బయటికి వస్తున్న 7 గురిని పోలీసులు అకారణంగా అరెస్టుచేశారు. వారిని కొట్టుకుంటూ తీసుకపోతుంటే, గ్రామస్థులు సహించలేక,"నేరమేమీలేకుండా ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు చేయబడిన వారిని విడుదల చేయవలసిందని కోరారు. వెంటనే పోలీసులు నిరాయుధులైఉన్న ఆ జనసమూహంమీద తుపాకులు కాల్చారు. కాల్పులలో కొమ్మిడి బుచ్చిరెడ్డి (50 సంవత్సరాల), బొబ్బల నర్సిరెడ్డి (50 సంవత్సరాలు). బండారి నర్సిరెడ్డి (20 సంవత్సరాలు) అను ముగ్గురు చనిపోయారు. పోలీసులు ఇంకా అలాగే కాల్చుతూ ఉండటం చూచి, ప్రజలు రెచ్చిపోయారు. పోలీసులకూ, ప్రజలకుమధ్య కొట్లాట ప్రారంభమైంది. ఇందులో మరికొందరు ప్రజలు తుపాకి గుండ్లకు తీవ్రంగా గాయపడ్డారు. ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక జాగీర్దారు ఉద్యోగి, ఇంకొక జాగీర్దారు ఉద్యోగి, పట్వారీ (కరణం) మరణించినట్లు తెలుస్తోంది.

హుజూర్ నగర్ తాలూకాలో

1-12-46వ తేదీన నల్లగొండ జిల్లా హుజూరునగరు (తాలూకా కేంద్రం) నుండి 600 మంది సైనికులు 6 మైళ్ళ దూరంలోవున్న మల్లారెడ్డిగూడెంకు కాలినడకను ప్రయాణంచేసి రాత్రి ఉండగానే

మల్లారెడ్డిగూడెంలో 6 గురు, పులిగిల్లలో ముగ్గురు మరణించారు; చాలమందికి గాయాలు; అనేక అరెస్టులు

గ్రామాన్ని చుట్టుముట్టారు. గ్రామంచుట్టూ మార్గాలన్నిటినీ బంధించివేశారు. గ్రామంలోపలివారిని బయటికి, బయటివారిని గ్రామంలోపలికి రాకుండా కట్టుదిట్టాలు చేసుకున్నారు. ప్రక్కననే ఉన్న బంజారీతండ కొత్తగూడెం పల్లెలను వేరుచేశారు.

ప్రజలు ఐక్యతతో ప్రతిఘటించారు

ఇది గ్రామంలోవున్న ప్రజలకు తెలియగానే హెచ్చరిక చేయడానికి ప్రజలు ఢంకా మోగించారు. వెంటనే ప్రజలు హిందువులు, ముస్లింలు ఐక్యంగా ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి ఎవరికి ఏది దొరికితే దానితో - వడిసెలలు. లాఠీలు మున్నగునవి - తయారయ్యారు. గ్రామానికి అన్నిప్రక్కలా దళాలను నిలిపారు.

ఢంకా మ్రోగిన ధ్వని గ్రామానికి తూర్పువైపునవున్న కొత్తగూడెం పల్లెనుండి 20 మంది ప్రజలు సహాయం చేస్తూంటే, త్రోవను బంధించిన సైనికులు వారిని చుట్టుముట్టి దారుణంగా కొట్టి అరెస్టుచేశారు. రామకృష్ణయ్య అను రైతును అతి దారుణంగా హింసించారు.

ప్రతిఘటించిన వారిలో 200 మంది స్త్రీలు

ఈ వార్త గ్రామంలో తెలియగానే 600 మంది హిందూ-ముస్లిం ప్రజలు ఆ వైపు పరుగెత్తారు. అక్కడ దాదాపు 200 సైనికులు ఆయుధాలతో సమాయత్తమై ఉన్నారు. ప్రజలు దారులుదీరి. సుసంఘటిత సైన్యం వలె ఎదుర్కొని నిల్చారు. వీరిలో 200 మంది స్త్రీలు ఉన్నారు. 30 మంది ముస్లిం లున్నారు. వారి ఆయుధాలు కారం, రోకలిబండలు, వడిసెలలు. సైనికులు లాఠీలుక్రింద పడవేసి ప్రజలను లొంగిపొమ్మన్నారు. కాని అట్లు లొంగిపోతే, తర్వాత సైనికులుచేసే బీభత్సం ఏమిటో ప్రజలకుతెలుసు. గ్రామాధికారులు, పై అధికారులు తమపై విచ్చలవిడిగా చేసే దోపిడిని తిరిగి తెచ్చిపెట్టి తమ సంఘంద్వారా సాధించుకున్న స్వేచ్ఛాసౌఖ్యాలను నాశనం చేయడం జరుగుతుందని భావించారు,

"మీరు తుపాకులు కిందవేస్తే మేము లాఠీలు వడిసెలలు కిందవేస్తా"మన్నారు ప్రజలు.

వడిశెలలతో తుపాకులకుజవాబు

కాని సైనిక కిరాతులకు కావలసినది శాంతికాదు, ప్రజలను రెచ్చగొట్టి, కాల్చి అణచివేయడం. సైనికులు పేల్చసాగారు. ప్రజలు వడిసెలను ప్రయోగించారు. సైనికులు గురిపెట్టి తుపాకులు కాల్చారు.

ముందువరుసలోఉండి పోరుతున్న ఎరవోలు అప్పిరెడ్డి (45 సంవత్సరముల రైతు), ముంగి వీరయ్య (యాదవుడు) తప్పీదు నాగయ్య (వడ్డెర), నందిరెడ్డి నర్సిరెడ్డి (40 సం॥) అను వీరులు తుపాకిగుండ్లకు నేలకొరిగారు, వీరస్వర్గ మలంకరించారు.

ఈవీరులు నేలకొరగగానే ప్రజలు ఆవేశపూరితులైనారు, "ఆంధ్రమహాసభకు జై, కమ్యూనిస్టుపార్టీకి జై, ఎర్ర జండాకు జై" అనే నినాదాలు దిక్కులు పిక్కటిల్లాయి. వెనుకవున్నవాళ్ళు ఎదుటికి వచ్చారు. వడిసెలలతో రాళ్ళవర్షం కురిపించారు. సైనికులు ముందుకుసాగడానికి సాహసించలేక, విరివిగా కాల్పులు సాగించారు. మరికొందరు తుపాకిగుండ్లకు ఆహుతిఅయ్యారు.

యుద్ధంచేస్తూ స్త్రీలు నేలకొరిగారు

వెంటనే స్త్రీలు వీరావేశంతో పురుషుల ముందుకువచ్చి నిల్చారు.

కాని యీకిరాతకులు స్త్రీలనియైనా లెక్కచేయకుండా నారీమణులవైపు గురిపెట్టి కాల్చారు.

పేరంగుల నాగమ్మ (హరిజన) అల్లగమూతక వీరమ్మ (వడ్డెర) మరణించారు. పేరంగుల నాగమ్మకు మర్మస్థానం గుండాను, వీరమ్మకు మెడలోనుంచి గుండ్లు దూసుకు పోయ్యాయి. పేరంగుల లింగయ్య భార్య (హరిజన) కు, చింతరేల గుర్వమ్మ (హరిజన)కు పొత్తికడుపుగుండా గుండ్లు దూసుకుపోయాయి. కొమ్ము లోదెమ్మకు పిరుదకు గుండు తగిలింది. వీరు ముగ్గురూ ప్రమాదస్థితిలో ఉన్నారు.

తప్పీదు అంకులయ్య (వడ్డెర), చింతిరేల వెంటయ్య, చింతిరేల పెదరామయ్య గారలు తీవ్రంగా గాయపడి నేలపైబడ్డారు. (వీరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.)

మునగ నాగయ్య, ఇమాం సాహెబు మున్నగువారికనేకులకు గాయాలుతగిలాయి.

తమతోటి వీరులు కొందరు నేలకొరిగినా అనేకులు గాయపడి కిందబడినా పట్టుదలగా ఉండి పోరాడారే కాని, సైనికులు గ్రామంలో ప్రవేశించడానికి అక్కడ సందివ్వలేదు. అట్లు తుపాకిగుండ్ల కెదురుగానిల్చి ఒకగంటసేపు పోరాడారు. వేరొకచోటనుండి సైనికులు గ్రామంలో ప్రవేశించారు. అట్టిస్థితిలో చేయునదిలేక ప్రజలు వెనుకకుతగ్గిగ్రామంలోకి వెళ్లిపోయారు. అప్పుడాహంతకులు మొనగాళ్ల వలె నిరాయుధులైన ప్రజలను చేతికందినవారినల్లా తుపాకి మడమలతో క్రూరంగా నెత్తురు కారేటట్టు కొట్టారు. అప్పుడికీ ప్రజలు కిరాతకుల దౌర్జన్యాలను ప్రతిఘటించారు. కందిలి రాంరెడ్డి (వాలంటీరు) 10 మంది సైనికులతో ఒంటరిగా పర్యాయములు ముష్టియుద్ధం చేశాడు. గురిపెట్టి కాల్చే తుపాకిపై తన లాఠీవిసరి గురితప్పించాడు. తన లాఠీ రెండు తునకలైనా మరి ఒకరివారికి బుద్ధిచెప్పి తప్పించుకున్నారు. కాని ఆయుధాలులేని ప్రజలు ఎంతకాలము పోరాడగలరు! 100 మందిని అరెస్టు (గిరఫ్తార్) చేసి లారీలలో వేసుకొని హుజూర్‌నగరం తీసుకొనిపోయారు. వారిని అతిదారుణంగా కొట్టారు. సోదాలపేరుతో కొన్ని ఇండ్లలో జొరబడి చేతికందినదల్లా - సొమ్ములు, రూపాయలు, బట్టలు - దోచుకొని పోయారు.

ఈ పోరాటంలో ఈ గ్రామ ప్రజలు అపూర్వ ధైర్యసాహసాలను, సాటిలేని పరాక్రమాన్ని చూపి, నిరాయుధులైన ప్రజలు తమకంటే మెనోరెట్లు బలంగలిగిన సాయుధసైన్యంతో ఎదిరించి గంటలతరబడి గ్రామంలోకి రాకుండా నిలిపియుంచవచ్చునని ప్రపంచానికి చాటారు. వీరిచేతులలో ఆయుధాలే యుంటే ఆ దుష్కృతుల పిక్కబలం చూపించేటట్టు చేసేవారు. ఈస్వాతంత్ర్య పోరాటంలో మల్లారెడ్డిగూడెం అగ్రగామియై నిలిచింది.

తాలూక్దారు (కలెక్టరు), పోలీసు మొహతెమీమ్ (డి. యస్. పి.) ఆ ప్రాంతపు దోపిడిదారులు కొదాటి అప్పారావు, బోగాల పిచ్చిరెడ్డి, హైదరలీ జాకీదారు, రజాఅలి మిలిటరీతోనే వచ్చి, ఈ మారణహోమం సాంతమయ్యేదాకఉన్నారు. ఆ దోపిడిదారులు చూపించిన వారినెల్లా అరెస్టుచేశారు.

మరణించినవారిలో 4 గురు పురుషులు 2 స్త్రీలు ఇంకా 3 స్త్రీలు ప్రమాదావస్థలో ఉన్నారు.

సూర్యాపేట తాలూకాలో

24-11-46, 25.11.46 తేదీలలో వరుసగా తిమ్మాపురం గ్రామంపైన 110 సైనికులు మధ్యాహ్నంపూట దాడిచేశారు. దాడిచేసేవార్త ముందుగానే తెలిసి ఆ రెండు రోజులూ పిల్లా, జల్లా అంతా గ్రామం విడిచి పోయారు. ఎవరూ దొరకలేదు. మొదటి రోజు ఒకదళిత రైతును బెదిరించి మేకపోతును తీసుకొని విందుగుడిచి పోయారు. రెండవరోజు వెళ్ళిపోతూ గ్రామం బయట ఈతచెట్లకున్న కల్లంతా విరుచుకొని త్రాగిపోయారు.

నవంబరు 27 ఉదయం 7గం॥లకు దాదాపు 5, 6 వందలమంది మిలిటరీ సైనికులు ఒకేసారి 5 గ్రామాలమీద దాడి చేశారు. ఆ గ్రామాలు (1) గోరెంట్ల (2) కొత్తగూడెం (3) సంగెం (4) ఎర్రకపల్లి (5) కాసర్లపాడు: ఇవన్నీ తాలూకాలోకల్లా పెద్ద జమీందారైన జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి చెందిన గ్రామాలు. ఈ దాడులలో మిలిటరీతోపాటు ప్రతాపరెడ్డి తయారుచేసిన రౌడీ సైన్యం కూడా పాల్గొంది. మిలిటరీ క్రిందటి దినం రాత్రే రెండు దళాలుగా చీలి, వరంగల్లు జిల్లా మానుకోట తాలూకావేపు తమ్మం రోడ్డునుంచి ఒకదళం, సూర్యాపేటతాలూకా నుంచి మరొకదళం (ఉత్తర దక్షిణ వైపుల నుండి) అకస్మాత్తుగా వచ్చిపడి, ఈ గ్రామాలను ముట్టడించారు.

(మిగతా 12వపేజీలో)

స్వాతంత్ర్య తృష్ణ ప్రజ్వరిల్లింది

తెలంగాణాలో నేడొక నూతన ఆంధ్ర జాతి ఉద్భవించుతోంది

కొత్త ప్రజాతంత్రభావాలతో ప్రజలు ముందడుగువేస్తున్నారు

మా హైద్రాబాద్ విలేఖరి ప్రత్యేక వ్యాసం

ఇది తెలంగాణా ప్రజలలో కలుగుతున్న నూతన చైతన్యాన్ని గురించి మా హైదరాబాద్ విలేఖరి వ్రాసిన ప్రత్యేక వ్యాసం. నల్లగొండ జిల్లాలో మిలిటరీ దాడులు ప్రారంభమైనాక మావిలేఖరి స్వయంగా కొన్ని ప్రాంతాలను వెళ్ళిచూచాడు. అక్కడ ప్రజలతో సంభాషించాడు. సంచారంలో కలిగిన అనుభవాలనే కొన్నిటిని ఇందులో ఉదాహరణలుగా యిచ్చాడు. నైజాం ప్రభుత్వంవల్ల వారికి ప్రమాదం రాకుండా చేయాలనే ఉద్దేశంతో మావిలేఖరితో సంభాషణలు జరిపిన రైతుల పేర్లను ఈవ్యాసంలో ఇవ్వడంలేదు. — సం.

తెలంగాణాలో నేడు రాక్షసత్వం రాజ్యమేలుతూంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లా సూర్యాపేట, జనగాము తాలూకాల్లో నైజాం మిలిటరీ, దాదాపు రోజుకొక గ్రామం మీద పడుతూంది. ప్రతిగ్రామాన్ని నాలుగు వైపులనుంచీ చుట్టుముట్టి ఇళ్ళిల్లూ సోదాలు చేస్తోంది. స్త్రీలనకు పురుషులనక సన్నీలతో కొట్టుస్తుంది. లాఠీలతోను, తుపాకి మడమల తోను చితుకకొడుతోంది. ఆత్మరక్షణకు పూనుకొనినవారినల్లా తుపాకులతో కాల్చి చంపుతోంది. రైతుల ఆస్తి దస్త్రం దోచుకుంటోంది. కాగితాలను చింపి, నాశనం చేస్తోంది. పంటనూ పశులగొట్టి నానాభీభత్సం చేస్తోంది. స్త్రీలను మానభంగాలు చేయడానికికూడా వెలుపడుతోంది. ఈ రెండు తాలూకాలేకాదు, తెలంగాణాలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీల పలుకుబడి వున్న ప్రాంతాలన్నిటిలోనూ ఇదే కార్యక్రమం సాగించడానికి నైజాం ప్రభుత్వం ప్లానులు వేస్తోంది. మిలిటరీని సమీకరిస్తోంది.

అయితే నైజాంప్రభుత్వం ఎందుకింత నిరంకుశ విధానం అవలంబించుతోంది? ఎందుకీ దారుణ హింసాకాండ? ఎందుకీ విశృంఖల కార్యక్రమం?

ఒక కొత్తజాతి ఉద్భవిస్తోంది

ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీల కృషిఫలితంగా తెలంగాణా ప్రజలు చైతన్యవంతులవుతున్నారు.

తరతరాలుగా జాగీర్దారులు, దేశముఖులు, నైజాం ప్రభుత్వం తమపై సాగించే అత్యాచారాలు, అక్రమాలు, దోపిడీ వీటన్నిటినీ ఎదిరించి పోరాడుతున్నారు. నూతన ప్రజాతంత్ర భావాలతో ముందడుగు వేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, తెలంగాణాలో నేడొక కొత్త ప్రజాతంత్ర జీవితం మొలకెత్తుతోంది. ఒక నవ్యాంధ్ర వీరజాతి ఉద్భవించుతోంది. దీనిని రూపొందకుండా పురిటిలోనే వధించివేయాలని, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెద్ద తొత్తు నైజాం ఎత్తు. అందుకే యీ అమానుష నిర్బంధవిధానం. అందుకే యీ ఘోరహింసాకాండ.

ఐక్యతాబలాన్ని తెలుసుకున్నారు

నైజాంగ్రామాల్లో రైతులపైన వ్యవసాయ కూలీలపైన ఇతర ప్రజాసామాన్యంపైన జమీందార్లు (జాగీరుదారులు, దేశముఖులు, మక్తాదారులు మొదలైనవారు) వధేలు, పట్వారీలు (గ్రామమునసబులు, సాగించే కరణాలు దోపిడీవిధానం వర్ణనాతీతం.

రైతు, జమీందారు కోరినంతశిస్తు చెల్లించాలి. కట్టిన శిస్తులకు రశీదులుండవు. వారు ఏండ్లకొలది కష్టించి అడవులునరికి, సేద్యం చేస్తూ, తరతరాలుగా అక్కడ నివాసాలేర్పరచుకొని అనుభవించే భూములను జమీందార్లు ఆక్రమించుకుంటారు. ఆదేమని అడగడానికి వీలులేదు. ఇక వెట్టిచాకిరీల సంగతి చెప్పనక్కరలేదు. గ్రామంలోవుండే అన్ని వృత్తుల వారు ఈ జమీందార్లకు, పటేలు పట్వారీలకు వెట్టిచేయాలి. రైతులు అవసరాలలో సహితం తమ భూముల వ్యవసాయంమాని ముందు ఈ "దొరల" (వారిని ప్రజలంతా దొరలని పిలవాలి) భూములను సేద్యంచేసి పెట్టాలి. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మాదిగలు వీరంతా ఆ దొరల ఇంటిపనులు ఉచితంగా చేసిపెట్టాలి. దానికి వాతిరిస్తే ప్రతిఫలం తన్నులు, దాపుల దెబ్బలు.

రైతులు జమీందారుకు శిస్తు చెల్లించలేకపోయినా, అప్పుతీర్చలేకపోయినా, అన్యాయాన్ని వ్యతిరేకించినా, దారుణ హింసలకు గురిచేస్తారు. కట్టివేసి కొడతారు. చెట్లకు వేలాడదీస్తారు. జమీందారుగారి భవనం ముందు ఒంగోబెట్టి బరువులెత్తుతారు. ఇంకా లొంగనివారుంటే ఆవసంలో కారంకొట్టడం మూత్రం త్రాగించడం మొదలయిన ఎన్నో కూడా జరుగుతాయి. ఇక స్త్రీల మానప్రాణాలకు రక్షణే లేదు.

ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు ఉద్యమం గ్రామాలకు వ్యాపించేసరికి, ప్రజలంతా సంఘాలను నిర్మించుకొని, ఈఅక్రమాలను కలిసి ఎదిరించడం నేర్చుకున్నారు. ఐక్యతవల్ల అన్ని పనులూ సాధించవచ్చునని గ్రహించారు.

సూర్యాపేట తాలూకా సింగారం గ్రామములో రైతులతో సంభాషించుతూ నేను వారి నిలా అడిగాను "ఆంధ్రమహాసభ మీగ్రామానికి వచ్చిన తరువాత మీకేమి లాభం కలిగింది?" ఒక రైతు ఇలా జవాబిచ్చాడు. "సంఘంవచ్చాక (ఆంధ్రమహాసభను గ్రామాలలో ప్రజలంతా "సంఘం" అని అంటారు) ఒకదాంట్లో ఏమిటి అన్నింట్లోనూ మార్పే వచ్చింది. వెట్టిచాకిరి పోయింది. ఇదివరలో ఒక రైతునుగాని, కూలీనిగాని దేశముఖులు దారుల పెడుతూవుంటే మిగతా గ్రామస్తులు ఎవరిమట్టుకువారు తమకు పట్టనట్లు తప్పించుకు పోయేవారు. ఏమాత్రం సానుభూతి చూపినా తనకుకూడా ఎక్కడ ఆదేగతి పట్టుతుందోనని భయపడేవారు. ఇప్పుడు మాకా భయం పోయింది. మావూళ్ళో ఎవ్వరికి అన్యాయం జరిగినా, కష్టంవచ్చినా అందరూ వచ్చి అడ్డుకుంటారు. అతనికోసం పోరాడుతారు. అంతేకాదు సంఘం రాకమునుపు మావూళ్ళో అబద్ధాలాడటం, దొంగతనాలు చేయడం వుండేవి. సంఘం వచ్చాక వూళ్ళో ఎక్కడేసిన వస్తువు అక్కడే వుంటోంది. అబద్ధాలు ఆడటం మానివేశారు" అన్నాడు.

లంచాలు పూర్తిగా మానివేశారు. ఐక్యశక్తితో కొన్ని గ్రామాల్లో దేశముఖులు రైతుల భూముల నాక్రమించటుంటా విరోధించడం, అక్రమంగా లాగుకున్న భూములను తిరిగి రైతులు స్వాధీనం చేసుకోడం కూడా జరుగుతున్నాయి. దీనిలోకూడా గమనించతగిన ఇంకో ముఖ్య లక్షణం గ్రామాల మధ్య పరస్పర సహకారభావం. ఏ ఒక్క గ్రామంలో ఇలాంటి భూమి సమస్యగాని, జమీందారీ గూండాల నెదుర్కోవలసిన అవసరంగాని వస్తే చుట్టపక్కల గ్రామాలవారంతా ఆ గ్రామస్తులకు సహాయంగావెళ్ళి పోరాడుతారు. ఇప్పుడు ప్రభుత్వ రిజర్వు పోలీసులు, మిలిటరీ గ్రామాలమీద దాడులు జరుపుతూన్నప్పుడు కూడా, తెలంగాణా గ్రామాలలో ఈ పరస్పర సహకారం సాగుతూనేవుంది. మిలిటరీ తుపాకుల నెదిరించి తమ సోదర గ్రామాలకు ఆత్మరక్షణ పోరాటంలో సహాయంచేయడానికి పోతారు. దీనిఅర్థం ఏమిటి. ఇదివరకున్న "ఎవరికి వారే యమునాతీరే" అనేభావం పోయింది. "ప్రతిఒక్కడూ అందరికోసం-అందరూ ప్రతిఒక్కడికోసం" అనేభావం వచ్చింది.

40 ఏళ్ళు వచ్చాక అక్షరాభ్యాసం

జనగామ తాలూకాలో ఒకదృశ్యం నన్ను ఆశ్చర్యచకితుడ్ని చేసింది. ఒక గొల్ల వయస్సు 40 వుంటుంది. పచ్చికబయలులో గొర్రెలను కాస్తున్నాడు. అతనిచేతులో ఒక పలక కనుపించింది. దగ్గరకు వెళ్ళిచూడాము. "అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ" అని అక్షరాలు దిద్దుకుంటున్నాడు. గొర్రెలు అటూయిటూ చెదిరిపోయినప్పుడు వాటిని మళ్ళీమళ్ళి ఒకచోట కూర్చుని ఈఅక్షరాలు దిద్దుకుంటూ వుంటాడు. "నీకిన్నేళ్ళు వచ్చినతరువాత చదువు నేర్చుకోవాలనే ఉద్దేశం ఎలా కలిగింది" అని ప్రశ్నించాను.

"అయితే మాత్రం చదువు రాకపోతే ఎలాగ? మా సంఘంవారు అచ్చేసి కాగితాలు పుస్తకాలు నేను మాత్రం చదువుకోవద్దా?" అన్నాడు. అతని గ్రామంలో "సంఘం" (ఆంధ్రమహాసభ) ఒక రాత్రి పాఠశాలను నడుపుతోంది. అతను దానికి ప్రతిరోజూవెళ్ళి చదువు నేర్చుకుంటున్నానని చెప్పాడు. అతనిలాంటి వారింకా వున్నారన్నాడు.

ఆ గ్రామంలో చదువురాని వ్యవసాయ కూలీలుకూడా వాళ్ళ సంఘం వారి కరపత్రం వచ్చిందంటేచాలు. దెబ్బలాడితీసుకుంటారు. జాగ్రత్తగా మడతపెట్టి పట్టుకు వెళతారు. నేనక్కడ వుండగానే, దాశేముల పాత సూర్యాపేట మరంతాలపై శ్రీ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిగార్ల ప్రకటన కరపత్రం ఒకటి వచ్చింది. చదువురానివారు కూడా తీసుకుని మడతలు పెట్టుకోడం చూచాను. చదువురానివారికి కూడా ఇవి ఎందుకు? అన్నాను. "చదువు వచ్చినవారి చేత చదివించుకుని వింటాం." అన్నాడొక తీనరైతు. వారిలోవున్న విజ్ఞానతృష్ణ నాకు ఆశ్చర్యం కలిగించింది.

లంబాడీలలో కూడా మార్పువస్తోంది

ఈవాతావరణం లంబాడీలలోకూడా మార్పును తీసుకువస్తోంది. లంబాడీలు అసలే నివసించలేనిజాతి. కొలది సంవత్సరాలనుంచి వారు అడవులునరికి వ్యవసాయం చేయడానికి అలవాటు పడుతున్నారు. కానివారు సాగులోకి తెచ్చిన భూములన్నీ దేశముఖులు లాగేస్తూంటే వారుఒకచోట స్థిరనివాసాలు ఏర్పరచుకోడానికి వీలులేక గ్రామాలువిడిచి మకాంలు మార్చవలసి వస్తూండేది. ఈపరిస్థితులలో ఆంధ్రమహాసభ ఉద్యమం వారిని కూడా ఆకర్షించింది. ఎన్నోశ్రమలకోర్చి తాము సాగులోకితెచ్చిన అడవి భూముల్ని తమ క్రిందనే నిల్పుకోడానికి పోరాటాలు సాగిస్తున్నారు. ధర్మాపురం, ముంత్రాయి వగైరా చోట్ల స్థిరనివాసాలేర్పరచుకొని రైతులంతా జీవించడానికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు తమపిల్లలకు చదువులుకూడా చెప్పించడం మొదలుపెట్టారు.

ధర్మాపురం ప్రాంతంలో కొన్ని లంబాడీతండాలకు వెళ్ళాను. అక్కడ మామూలు గ్రామాలలో లేనంత ఎక్కువగా ఎర్రజెండాలు కనిపించాయి. ప్రతిలంబాడీగుడిసె ఒక ఎర్రజెండాను ఎగురవేస్తుంది. వారి జీవితవిధానంలో మార్పులు వస్తూన్నా, స్త్రీలుమాత్రం లోను, జుట్టును, కాళ్ళకు చేతులకు పెట్టుకునే ఆభరణాల విషయంలోను మార్పేమీ రాలేదు. నేను వారిని అడిగాను. "ఈకోఅల్లోకూడా మీరింకా ఈబరువైన గజిబిజి అల్లికదుస్తులు అడవరాలు ఎందుకు ధరిస్తారు? ఇతర రైతు స్త్రీలలాగనే సాదారణ దుస్తులు (చీరలు) ఎందుకు ధరించరు. చక్కగా తలదువ్వుకొని జుట్టు ఎందుకు వేసుకోరు?" అనే నా సూచనను అంగీకరించారు. కాని ఆచరణలో పెట్టడానికి వారికి కొన్ని సంకోచాలున్నాయి. "మీరు చెప్పేది మంచిదే. కాని మేం ఒక్కళ్ళమే ఆ మార్పుచేస్తే మిగిలిన తండాలవాళ్ళు మా పిల్లల్ని పెళ్ళిచేసుకోరేమోనంటున్నారు" అన్నది ఒక లంబాడీ స్త్రీ. "అలా అయితే మీలాంటి వాళ్ళను పెళ్ళి చేసుకుంటాం" అన్నాను. ఈ మాట ఆమెకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె కళ్ళల్లో నాకొక నూతనజ్యోతి వెలుగుతూన్నట్లు కనిపించింది. ఇది సంభవమేనా అనే ప్రశ్న ఆమె మనస్సులో ఒక క్షణంలో లక్షసార్లువచ్చినట్లు తోచింది ఆమె ముఖచిహ్నం.

"మీలాంటి చదువుకున్నవారు మాపిల్లల్నెలా చేసుకుంటారులెండి" అని నవ్వుతో సమస్యను తోసివేసింది. కాని, ఈమాటలు అంటున్నప్పుడు ఆమెను పరిశీలిస్తే,

"ఏలమే. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా ఇది జరగకూడదా?" అనే ఆశ ఆమె మనస్సులో తళుక్కుమని వుండాలని తోచకమానదు.

ఆమె ఆతండా నాయకులలో ఒకరి భార్య. నాయకుని భార్యేకాదు. తానుకూడా నాయకురాలే. గత జూలై నెలలో భూమితగాదా సందర్భంలో రిజర్వుపోలీసులు వారి తండాపై దాడిపడ్పి తుపాకులు కాల్చినప్పుడామె స్త్రీలందరికి నాయకత్వం వహించి కొడవళ్ళతో పోలీసుల నెదిరించి పోరింది. పోలీసులా స్త్రీలనుచూచి పారిపోయారు.

చైతన్యస్థాయిలో మరోమెట్టు

నేడు తెలంగాణా ప్రజలలో కలుగుతున్న చైతన్యస్థాయిని తెల్పేసుటలకు అడిమాత్రమే కాదు. వారి చైతన్యంలో అభివృద్ధిని సూచించే ఉదాహరణ లింకావున్నాయి. ఈ కొల్పులు. మిలిటరీ దాడులు జరుగుతూన్న సూర్యాపేట తాలూకాలోని గ్రామాలలో ప్రజలను, వారు నంస్థాన రాజకీయాలను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవాలని నేను కొన్ని ప్రశ్నలు వేశాను.

"మిమ్మల్ని బాధించేది, దోచుకునేది ఈ దేశముఖులు, జాగీర్దారేకదా, మీరు నైజాం నశించాలని నినాదాలిస్తున్నారేమిటి? నైజాం మిమ్మల్ని ఏంచేశాడు" అని ప్రశ్నించాను.

దానికి సింగారం గ్రామస్తుడైన ఒకగొల్ల ఇలా జవాబిచ్చాడు. "నైజాం మంచివాడే అయితే దేశముఖులకు మద్దతుగా మామీదికి మిలిటరీని, రిజర్వును ఎందుకు పంపాలి? మమ్మల్ని తుపాకులతో ఎందుకు కాల్చి చంపాలి? దేశముఖులు ఒక్కళ్ళేఅయితే వాళ్ళసని మేమే పట్టగలం. వాళ్ళఅన్యాయాన్ని మేమే అరికట్టుకోగలం. ఈదేశముఖులకు రక్షకుడే నైజాం" అన్నాడు.

స్టేటుకాంగ్రెస్ పైకల వారి అభిప్రాయం ఏమిటో తెలుసుకోడానికి కూడా కొన్ని ప్రశ్నలు వేశాను వారి సమాధానాలుచూస్తే నల్లగొండజిల్లా ప్రజలలో స్టేట్‌కాంగ్రెస్ అంటే చాలా అసంతృప్తి కనబడుతుంది. దానికివారు కొన్ని ఉదాహరణలిచ్చారు. ఆ జిల్లాలో స్టేటుకాంగ్రెస్ నాయకులు ఎక్కువగా దేశముఖులతో కలిసి మెలిసివుంటారట. విందులు కుడుస్తూ వుంటారట. వారికి ప్రభుత్వోద్యోగులతో దోస్తీ ఎక్కువట. ఇవన్నీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అదొక్కటేకాదు." మాకిస్తాలు పోగొట్టుకోడానికి పనిచేయకపోగా పనికిమాలిన సలహాలిస్తారు" అన్నాడొకరైతు కోపంగా.

వారిచ్చిన "పనికిమాలిన సలహా" ఏమిటని అడిగాను. బాలేములలో అనంతరెడ్డి, సుబ్బయ్యలను కాల్చి చంపిన తరువాత ప్రక్కగ్రామంలో జరిగిన సంఘటన ఒకటి చెప్పారు. కాల్పులు జరిగిన కొద్ది రోజుల తరువాత ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు స్టేట్‌కాంగ్రెస్‌వారు కొందరు ప్రచారానికి వెళ్ళారు. వెళ్ళి వారు చెప్పినదిది. "మీరు ఆంధ్ర మహాసభలో చేరకండి చేరితే బాలేముకొచ్చిన కష్టాలే వస్తాయి, కాంగ్రెసులోచేరండి. మీకేమీ కష్టాలుండవు" దానిపై కొందరు "మీ సంఘంలో చేరి మేం ఏమిచెయ్యాలి?" అని వారి నడిగారు. "ఏముంది? ఏమీలేదు. హాయిగా కూర్చోవడమే" అని ఆ కాంగ్రెసువారు జవాబిచ్చారు. ఇది ప్రజలకు వింతగా తోచింది, "ఏమీ పని చెయ్యనిదానికి సంఘం ఎందుకు?" అన్నారు. కాంగ్రెసువారిపని ఉక్కిరిబిక్కిరి అయింది. అక్కడికితో ప్రచారంకట్టిపెట్టి తిరుగుమొగం పట్టారు. ఈ ఉదంతం చెబుతూ అతడిలా అన్నాడు: "మా సంఘం (ఆంధ్రమహాసభ) వుండబట్టే ఏవూళ్ళో ఎవరికే కష్టమొచ్చినా అది పోగొట్టడానికి రాత్రింబగళ్ళు పని చేస్తుంది. మాకు ఎలా పనిచేయాలో చెబుతుంది. అందరిచే ఐక్యం చేస్తుంది. అదేమీ చెయ్యనికాడికి ఆ కాంగ్రెసు సంఘం మాకెందుకండి?"

వీటినిబట్టి మనకు బోధపడేదేమిటి? ఆ రైతులు తమ అనుభవంలో రెండు చిన్న ఉదాహరణలలో, వర్గస్వభావాన్ని గురించి ప్రజానంఘాలంటే ఎలా వుండాలి, రాజకీయ పార్టీల తత్వాలను తెలుసుకోడానికి గీటురాయి ఏది అనే రెండు పెద్ద సూత్రాలను సూక్ష్మంగా గ్రహించారు.

బహిరంగ సభలే ప్రజల కోర్టులు

గ్రామాల్లో ప్రజలకు వ్యతిరేకంగా దేశముఖుల తాబేదార్లుగా పనిచేసేవారి సంఘాన్ని "వ్యతిరేకులు" అని పిలుస్తారు. ఈ వ్యతిరేకులందరిపైన మొదట సాంఘిక బహిష్కారము జరుగుతోంది. గ్రామంలో వారికి చాకలి బట్టలుపుకరదు, మంగలి క్షౌరం చేయరు. పెళ్ళిపేరంటాలకు పిలవరు. వారింటికెవరూ వెళ్ళరు. సంఘం అనుమతి లేనిదే వ్యతిరేకులతో ఎవరు మాట్లాడినా ప్రజలు సహించరు.

ఒకవేళ ఈ బహిష్కారానికి నిలవలేక ఎవరయినా వ్యతిరేకులు లొంగివచ్చి సంఘములో చేరతామంటేకూడ అంతసులభంగా తీసుకోరు. వారి మాటల్లో చెప్పాలంటే అట్టివారిపై "ప్రజాభిప్రాయం" తీసుకోవలసిందే. దానికి ఒక బహిరంగసభ పిలుస్తారు. అవ్యతిరేకుడుకూడా ఆసభకు రావాలి; గ్రామప్రజలందరిముందు తామిదివరకు చేసిన ప్రజావ్యతిరేక చర్యలన్నిటికి క్షమాపణ చెప్పుకోవాలి. ఇకముందు అలాంటివేమీ చేయనని ప్రమాణం చేయాలి. కొన్ని గ్రామాలలో అవ్యతిరేకి తాహతునుబట్టి కొంత మొత్తాన్ని నిర్ణయించి సంఘానికి విరాళం ఇప్పిస్తారు. అవ్యతిరేకి లంచగొండి అయితే లోగడ గ్రామస్తులవద్ద తీసుకున్న లంచాలన్నీ తిరిగి వసూలుచేస్తారు. జనగామతాలూకాలో ఇలాంటి "ప్రజాభిప్రాయాన్ని" తీసుకోడానికి ఏర్పాటు చేయబడిన ఒక బహిరంగ సభకు నేనుకూడా వెళ్ళి చూచాను.

ధర్మాపురం రైతులతో మాట్లాడుతున్నప్పుడు నేనొక ఉత్తేజకరమైన విషయాన్ని తెలుసుకున్నాను. పెద్ద విద్యాగంధంలేని సామాన్య ప్రజల్లోనూ కవులున్నారు.

దేవరుప్పల గ్రామంలో కృష్ణారెడ్డి, అబ్బసరి అనే ఇద్దరు ప్రజాద్రోహులున్నారు వీరు విసునూరు దేశముఖు ఏజెంట్లు. సంఘ బహిష్కారానికి అగలేక వారిలో కృష్ణారెడ్డి "సంఘం" (ఆంధ్రమహాసభ) లో చేరతానని వచ్చాడు. ప్రజలతనిని బహిరంగసభకు పిలిపించారు. కొన్ని షరతులు పెట్టారు. అందులో ఒకటి ముఖ్యంగా అనోజు మొదలు అబ్బసరి ఇంటికి వెళ్ళకూడదు. అతనితో మాట్లాడకూడదు. కాని వానికి సహజబుద్ధి ఎక్కడికి పోతుంది. మర్నాడు పొద్దున్నే తన్నెవరూ చూడలేదనుకొని అబ్బసరి ఇంటికి వెళ్ళాడు. అబ్బసరికి, తనమిత్రుడు కృష్ణారెడ్డికూడా తనన్నువిడిచి సంఘంలో చేరడం ఒంటరి నైపోయానని ఏడ్చాడు. తాను కూడా సంఘంలోకి వస్తానన్నాడు. కావలిస్తే ఎక్కువనజ్జు ఇస్తానన్నాడు. కాని ఏమి ఇచ్చినా ప్రజలు అబ్బసరిని సంఘంలోకి చేర్చుకోమన్నారు.

ఇవన్నీ వస్తూ ధర్మాపురంలో ఒకవీధ రైతు పల్లెటి పదాల్లో (folk tunes) ఒక చక్కనిపాట కట్టారు. మూర్పోసెట్టి పాడించి కొన్నిభాగాలు వ్రాసుకున్నాను. ఆ కథలోని కొన్నిఘట్టాలు యిక్కడ యిస్తాను. మొదట కృష్ణారెడ్డి పూనుకొనిచి పాపిపోయాడు.

> "పూరుకు పెద్ద సదేలు
> కృష్ణారెడ్డి పున్నడు చూడు
> ఇంతమంది బలగం దాని
> సవారై పోయినాడు
> అబ్బసారితోను
> సోపట్ చేసినాడు...."

ఆ తరువాత కృష్ణారెడ్డి తిరిగివచ్చి తాను కూడా సంఘంలో చేరుతానని మొరపెట్టుకున్నాడు. సంఘం ఏర్పాటుచేసిన బహిరంగ సభకు వచ్చి ప్రజలముందు ఇలా అంటున్నాడు:

> "నేను ఎవరిని కొట్టినాను
> నన్ను మీతో చేర్చుకోండి
> కులంతోనే కూడుకుంటా
> అబ్బసరి దరికి పోను...."

కాని కుక్కబుద్ధి ఎక్కడికి పోతుంది. అమర్నాడు ఉదయం చీకటితోనే లేచి, తన్నెవరూ చూడలేదనుకొని అబ్బసరి ఇంటికి వెళ్ళాడు. కాని మనవాళ్ళంతా ఆ రాత్రినుంచే కావలా కాస్తున్నారు. అతడు అబ్బసరి ఇంట్లో దూరడం చూచారు.

ఇక ఇంట్లో కృష్ణారెడ్డి తాను సంఘంలోకి ఎందుకు చేరవలసివచ్చిందో మిత్రుడు అబ్బసరికి చెప్పుకుంటాడట.

> "కులకుంత కూసినాడు
> పెళ్ళి పేరంటాల్కి రారు
> నన్ను ఒంటి చేసినారు"

ఈవిధంగా కృష్ణారెడ్డి అంతా చెప్పుకొన్న తరువాత అబ్బసరి తాను ఒంటరి ఐపోయానని ఏడుస్తాడట.

> "నేను ఏమి చేతునయ్య
> అయ్యగారు కిష్టయ్య
> నన్ను ఎక్కడతోలి పోతవ్
> ఏ చెర్లో ముంచుతావు
> హజారు రూపాయలిచ్చి
> సంఘంలోకి వస్తా...."

ఇది విని ప్రజలంటారట

> "తన్ను అబ్బసరిని
> అబ్బసరిని చేర్చుకోము"

ఈ విధంగా బహు చమత్కారంగా కథ నడుస్తుంది.

మీకిక్కడ ఒక సంగతి చెపిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఈపాటకట్టిన కవికి చదువురాదు. కాని నిత్యజీవితంలో తన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపరిష్కారానికి తాము జరిపే పోరాటాలు అర్థం చేసుకుంటున్నాడు. ఈ సామాన్య రైతులోకలుగుతూన్న నూతన చైతన్యసంపదతో కవితకోకిలకూడా మెల్లగా గొంతెత్తి కూయనారంభిస్తోంది. ఇదే దీని అర్థం.

పై ఉదాహరణలన్నీ దేనిని రుజువుచేస్తున్నాయి? నిన్నమొన్నటివరకు గాఢమైన అజ్ఞానాంధకారంలో వుండి సామ్రాజ్యవాదం ఏలుబడుల్లోని నైజాము, దేశముఖులు, జాగీర్దార్లు మొదలయిన వారిచే దోచుకొనబడుతూన్న తెలంగాణా ప్రజలు మేలుకుంటున్నారు. నూతన భావాలతో నూతన సాంప్రదాయాలతో నేడొక నవ్యాంధ్రజాతి అక్కడ తయారవుతోంది. దానిని వికసించకుండా మొగ్గలోనే త్రుంచివేయాలని నైజాం ప్రభుత్వము బ్రిటిష్ సామ్రాజ్యవాదులూ తమశక్తినంతనీ వినియోగిస్తున్నారు.

అందుచేత ఆంధ్రజాతి అభ్యున్నతికోరే సర్వాంధ్రులందరూ ఒక విషయాన్ని గుర్తించాలి. ఇది నైజాం సంస్థానానికి మాత్రమే సంబంధించిన ఒక ప్రత్యేకసమస్య కాదు. నేటి పోరాటంలో తెలంగాణా ప్రజలు అణచివేయబడడమంటే విశాలాంధ్ర నిర్మాణానికి పునాదులే దెబ్బతినడమన్నమాట. సామ్రాజ్యవాదుల కొత్త ఎత్తులకు వ్యతిరేకంగా సాగించబడే మన స్వాతంత్ర్య పోరాటం కుంటుపడడమన్నమాట. ఇది ఎన్నటికీ జరగకూడదు. విశాలాంధ్ర స్వాతంత్ర్యపోరాటం విజయవంతమై తీరాలి. ఇందుకు స్వాతంత్ర్యాభిలాషులైన ఆంధ్రులంతా తెలంగాణా పోరాటాన్ని అన్నివిధాలా బలపర్చాలి.

కొద్ది ప్రతులు మాత్రమే వున్నాయి

త్వరపడండి.

'నైజాం రాజ్యంలో ప్రజావుద్యమంపై ప్రభుత్వదాడి'

నిజాం ఆంధ్రప్రజలను దేశముఖులు పెట్టే దారుణ హింసలూ, ఈ దుర్మార్గాలకు నైజాం నవాబుయిచ్చే ప్రోత్సాహమూ, ఆంధ్రమహాసభ నాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావుగారు కళ్ళకు కట్టినట్లు యీ పుస్తకంలో చిత్రించారు. కోటిమంది ఆంధ్రుల నెదుర్కొంటున్న యీ భీషణ సమస్యను, ప్రతి ఆంధ్రుడూ చదివి తెలుసుకోవాలి.

వెల అరణా

ప్రజాశక్తి ప్రచురణాలయం

మొగల్‌రాజపురం, బెజవాడ.

తగ్గింపు ధరలు

ప్రజాసామాన్యమునకు వీలుగానుండుటకుగాను, తక్కువ ఖరీదులకు పుస్తకములు యిస్తున్నాము. ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక రాజకీయాలు తెలుసుకొని విజ్ఞానవంతులుగా తయారు కావడమే మా ప్రచురణాలయము యొక్క ఆశయం. అందరికి అర్థమయ్యే చక్కని తెలుగు భాషలో వెలువడుతూ వుంటాయి.

మా ఖరీదులుకూడా స్వల్పమైనవి. అదికాకుండా యింకా చవుకగా ప్రజలకు అందచేయాలనే ఉద్దేశముతో ఈ దిగువ పుస్తకములకు ధరలు తగ్గించాము.

1. కాంగ్రెసుకార్యవర్గానికి కమ్యూనిస్టుల జవాబు 1, 2, 3 భాగాలు	1 0 0
2. విశాలాంధ్రలో ప్రజారాజ్యం	0 8 0
3. అంతిమ పోరాటానికి కదలిరండు	0 6 0
4 మేము కాంగ్రెసులో ఎందుకు చేరలేదు.	0 3 0
5. సిక్కు మాతృభూమి	0 3 0
6 పార్టీ నిర్మాణం	1 0 0
7. విప్లవాత్మ (గేయాలు)	0 4 0
8. సమాగరా (గేయాలు)	0 8 0
9. బెంగాలు గ్రామజీవితం	0 3 0
10. కమ్యూనిస్టు వ్యతిరేకుల నిగ్నస్వరూపం	0 6 0
11. ఆర్.ఎస్.ఎస్. నిజస్వరూపం	0 4 0

అన్నిరకాల పుస్తకములు కావలసినవారు కొద్దికాపీలకు అవుతే, మా పేర్నుబ్రాంచి ఐన

పీపుల్సు బుక్ డిపో గవర్నరుపేట, బెజవాడకువ్రాయండి.

సూర్యాపేట తాలూకాలో మిలటరీ ఘాతుకాలు

(1 వ పేజీ తరువాయి) [illegible]

ఇల్లిల్లు సోదాచేశారు

ఆస్తులు కొల్లగొట్టారు

[illegible]

కనబడినవారికి లాఠీదెబ్బలు

50 మంది అరెస్టు

[illegible]

స్త్రీలను చెరచడానికి ప్రయత్నం

[illegible]

ఇరువురు కార్యకర్తలపై దారుణ హింస

[illegible]

కాసర్లపాడులో అరెస్టులు హింసాకాండ

27 నవంబరు తెల్లవారుఝామున 4 గంటలకు 200 మంది సైనికులు కాసర్లపాడు గ్రామాన్ని ముట్టుముట్టి దాడిచేశారు. [illegible]

రామన్నగూడెం పెత్తందారు ఇంట్లో విందులు

[illegible]

హైద్రాబాద్ కార్మిక నాయకుల అరెస్టు

అసమ్మతి సూచకంగా కార్మికుల సమ్మె

28-11-46 తేదీన కార్మిక నాయకులైన [illegible]

హైదరాబాదు నంస్థాన బట్టలమిల్లుల కార్మికుల సమ్మె

[illegible]

పర్వాయిపల్లిలో వందు ముదునల్ని చావమోదారు

[illegible]

గుండాలకు మిలిటరీ దుస్తులు

[illegible]

మీర్జాఇస్మాయిల్ వద్దకు కార్మికుల ఊరేగింపు

[illegible]

నైజాం సంస్కరణల వ్యతిరేకవారం

మధిరతాలూకాలో 13 వేలమంది ప్రదర్శనం

[illegible]

హుబ్లీ ఆంధ్ర బాలబాలికల విద్యకు చేయూతనీయండి

చంద్ర రాజేశ్వరరావు

హుబ్లీ బొంబాయి రాజధానిలోని కన్నడ ప్రాంతానికి ముఖ్యపట్టణం. పట్టణంలోని మొత్తం 1,13,000 జనాభాలో 13000 మంది ఆంధ్రులు. అందులో 8000 మంది [illegible]

కళ్లుతెరచి చూడాలి

[illegible]

అంధ్రులంతా తోడ్పడాలి

[illegible]

Mr. V. Nityanandam,
President
Railway Employees Telugu
Higher elementary school
Railway Colony, Hubli.

నవంబరు 21 న కలకత్తాలో తిరిగి ఐక్యప్రదర్శనలు

హిందూ - ముస్లిం కొట్లాటల నరికట్టేందుకు

1945 నవంబరు 21. [illegible]

కసాయివాళ్లను శిక్షించండి!

అనిమేష్ చౌదరి తల్లి సందేశం

[illegible]

3 వేలమంది విద్యార్థుల ఐక్య ప్రదర్శనం

[illegible]

చెంగల్పట్టు జిల్లాలో కౌలుదార్ల హక్కులకై పోరాటం

భూస్వాములకు తమిళనాడు కాంగ్రెసు కార్యదర్శి నాయకత్వం

బి. శ్రీనివాసరావు
కార్యదర్శి తమిళనాడ్ రాష్ట్ర రైతుసంఘం

వల్లలూరు గ్రామం చెంగల్పట్టుజిల్లాలో మదరాసుకు నలభై మైళ్ళ దూరంలోవుంది. గ్రామంలో జనాభా 3500. అందులో సూటికి 75 మంది హరిజనులు.

ఈ హరిజనులు అనాదినుంచి భూస్వాములయొక్క, మిరాసీదార్లయొక్క భూముల సాగుచేసి ధాన్యమూ, రాగీ పండిస్తున్నారు. సంవత్సరము పొడుగునా శ్రమపడి పండించినా వారికి గిట్టేది నాలుగవవంతు మాత్రమే. మిగిలినదంతా మిరాసీదార్లే కాజేస్తారు.

తమిళనాడు రాష్ట్ర కాంగ్రెసు కార్యదర్శి అలగేశను యీవల్లలూరు గ్రామకాపురస్తుడు. అతనూ ఒకమిరాసీదారు. అలగేశను కాంగ్రెసు మంత్రిఅయిన భక్తవత్సలంగారికీ తమిళనాడు కాంగ్రెసునాయకుడు ముత్తురంగ ముదలియారుగారికీ దగ్గిర సంబంధీకుడు. ఈవల్లలూరు గ్రామం కాంగ్రెసు పలుకుబడి గల గ్రామాలలో ఒకటి. ఈకాంగ్రెసు నాయకుడు అలగేశను హరిజనులను అణగగొట్టడానికి మిరాసీ దార్లను ప్రోత్సహిస్తు వచ్చేడు.

కౌలుదార్ల అవస్థలు

అధికధరలతోనూ కరువుకాటకాలతోనూ బాధపడుతూన్న హరిజనులు తమకువస్తూన్న నాలుగోవంతు ఫలసాయముచాలక మిరాసీదార్లను యెక్కువ అడగాలని నిశ్చయించుకున్నారు. గతసెప్టెంబరు కోతలసమయంలో వారు తమ శ్రమకు తగినవిధం ఫలసాయంలో సగమైనా యివ్వమనికోరారు. కాని అలగేశను వారిని నానా చిక్కులుపెట్టి వారి కోర్కెను నిరాకరించేడు. చాలదినాలు కోతలు కోయకుండా కాలయాపన జరిగింది.

కాంగ్రెసు భూస్వాములు దొంగకూలీలసాయంతో కోతలు కోయడానికి ప్రయత్నించారు. చుట్టుపట్ల 60 గ్రామాలలో వారికి ఒక్క కూలీకూడా దొరకలేదు.

అదివరంగా విఫలతచెందిన భూస్వాములు అలగేశను నాయకత్వంక్రింద తామే కోతలు కోయటానికి తయారయ్యారు. అందుకు పోలీసు బందోబస్తుకూడా చేసుకున్నారు.

హరిజనులు తమకు అన్యాయం చేయవద్దనీ, తమకు న్యాయంగా రావలసిన భాగం యివ్వవలసిందనీ, కోతలుకోయడానికి దొంగకూలీల (బ్లాక్‌లెగ్సు) మీదా, పోలీసులమీదా ఆధారపడవద్దనీ భూస్వాములకు విన్నవించుకున్నారు.

కాని ఆ విజ్ఞప్తులవల్ల యేమీ లాభము లేకపోయింది. అలగేశను తన బంధువులను మిత్రులను పోగుచేసి కోతలుకోసి పోలీసు మద్దతుతో ధాన్యం పోగుచేసి యిండ్లకు తోలుకుపోయారు. సంవత్సరం పొడుగునా కష్టించి దున్ని సాగుచేసి పండించిన హరిజనులకు నాలుగోవంతుకూడా ఇవ్వలేదు.

ఆ కోపావేశంలో హరిజనులేమీ చేయలేక మిగిలిన రాగిపైరును పోగుచేసి తమ ఇండ్లలో పోసుకున్నారు.

మిరాసీదార్లు తమకువచ్చే మూడుపాళ్లు యివ్వవలసిందని హరిజనులను నిర్బంధించారు. కాని హరిజనులు తమకు ధాన్యములో రావలసిన భాగమురానిదే రాగి యివ్వమని ఖచ్చితంగా చెప్పేరు.

పోలీసుల జోక్యం

అంతట భూస్వాములు పోలీసులకు రిపోర్టుచేయగా పోలీసు సూపరింటెండెంటు వచ్చి ఉభయపార్టీలను పిలచి హరిజనులు నాల్గువంతులున్నూ, మిరాసీదార్లు ఆరు వంతులున్నూ తీసికోవలసిందని రాజీ కుదిర్చారు. హరిజనులు తాత్కాలికంగా యీ ఒడంబడికకు వప్పుకున్నారు. వారికి పోవలసిన ధాన్యపువాటాను పంచుటకు అలగేశను నియమించబడ్డాడు. కాని నెలరోజులు గడిచినప్పటికీ అలగేశను హరిజనులకు ధాన్యం కొలవలేదు. కారణమేమని అడిగితే అలగేశనుకు కాంగ్రెసు కమిటీ సమావేశాలవల్ల తీరికలేదనిమాత్రం సాకు చెప్పారు. కాని అసలు విషయమేమంటే హరిజనులకు తిండిలేకుండా మాడ్చి వారిని లొంగదీయాలనే దురుద్దేశ్యం.

ఇట్టి పరిస్థితులలో న్యాయశాఖా మంత్రి భాష్యం చెంగల్పట్టు పోవడం తటస్థించింది. ఉభయపార్టీలు తమకు న్యాయం కలుగచేయవలసిందని ఆ మంత్రిగారికి విన్నవించుకున్నారు. కాని మంత్రి అలగేశను తన విశ్వాసపాత్రుడనిన్నీ, తాను యం. యల్. ఏగా గెలుపొందడానికి మదరాసు మంత్రిగారావడానికి అలగేశను తన కన్నివిధాలా తోడ్పడ్డాడనీ అందుచేత అలగేశనుకు బాధ కలిగించేది తానేమీ చేయనని మాత్రం సెలవిచ్చేరు.

రాష్ట్రకాంగ్రెసుకార్యదర్శిదౌష్ట్యం

హరిజనులు తమకు న్యాయంగారావలసిన భాగంకూడా యీ కాంగ్రెసుమంత్రి రాకుండా చేస్తున్నాడని తెలుసుకోగానే నిరుత్సాహంతో లేచి వెళ్లిపోయారు.

తరువాత దుష్కృత్యాలు ప్రారంభమయ్యాయి. మిరాసీదార్లందరు 24—10—46 న అలగేశను అధ్యక్షతక్రింద సమావేశమై హరిజనులను భూములలోకి రానివ్వకూడదనీ తమ బంధువుల సాయంతోనే భూములు దున్నాలనీ నిర్ణయించుకున్నారు. కాని ఒక్క కూలీకూడా లేకుండా అవిరంగా దున్నడం సాధ్యపడలేదు. అప్పుడు భూస్వాములు తమ భూములలో కొంతభాగం మాత్రమే సాగుచేసి తమకు సరిపోవునంత ధాన్యంమాత్రం పండించాలని నిర్ణయించుకున్నారు.

మరునాటి ఉదయమే భూస్వాములందరూ కలసి పోలీసురక్షణతో [illegible] పూనుకున్నారు. ఈ సమాచారం హరిజనులకు తెలియగానే నలభైమంది హరిజన యువకులు అలగేశను దగ్గరకు వెళ్ళి తమకు మిరాసీదార్లు అన్యాయం చేస్తున్నారనీ, న్యాయంగా తమకు చెందవలసిన ధాన్యం 1½ మాసముల తరువాతకూడా యివ్వలేదనీ ప్రభుత్వోద్యోగులు కుదిర్చిన రాజీనికూడా పాటించకుండా తమకు అన్యాయం చేస్తున్నారనీ చెప్పుకున్నారు.

అలగేశను పుద్రేకంతో హరిజనులమీద విరుచుకుపడ్డారు. దానితో గలాటా ప్రారంభమైంది. వల్లెమంది సుమారు నాలుగువందల మంది హరిజనులు ఆప్రదేశానికి పరుగెత్తుకు వచ్చారు. తరువాత జరిగిన కొట్లాటలో యిరుపక్షాలలోనూ కొందరికి ప్రమాదమైన దెబ్బలు తగిలాయి. కాని మిరాసీదార్లలో కొందరు హరిజనుల కోర్కెలు సక్రమమైనవే నని చెప్పి దూరంగా వున్నారు.

కౌలుదార్ల అరెస్టులు

ఆ సాయంత్రమే నాలుగు రిజర్వుపోలీసు లారీలు ఆ గ్రామానికొచ్చాయి. 14 గురు హరిజనులను అరెస్టుచేశారు. మరి 18 మంది మీద వారంట్లు అమలులో ఉన్నాయి.

రెండవవైపున ఒక్క భూస్వామినిగాని, తుదకు యీ పోరాటాన్ని రెచ్చగొట్టిన అలగేశననుగాని అరెస్టు చేయలేదు. అలగేశను రాష్ట్రకాంగ్రెసు కమిటీ కార్యదర్శి. భూస్వామి. ప్రభుత్వమూ కాంగ్రెసుది. ఈ పరిస్థితులలో అలగేశనును ఎవరు అరెస్టు చేస్తారు?

వల్లలూరుగ్రామంలో పోలీసులు పెత్తనం చేస్తున్నారు. హరిజనులుండే ప్రదేశం సవర్ణుల ప్రాంతంనుండి పూర్తిగా వేరు చేయబడింది.

జిల్లాలోని హిందూభూస్వాములు కొందరు వల్లలూరు హరిజనుల కోర్కెలు సక్రమమైనవే ననే ధోరణిలో వున్నారు. వాస్తవంగా కొందరు పెద్ద మిరాసీదార్లుకూడా హరిజనులతో రాజీ చేసుకోవాలని చూస్తున్నారు.

కాంగ్రెసు న్యాయం చేస్తుందా?

కాని తమిళనాడు రాష్ట్రకాంగ్రెసు కార్యదర్శి అలగేశను తమ వల్లలూరును ఆదర్శమైన కాంగ్రెసు గ్రామంగా చేయడానికి బదులు, గ్రామంలో చీలికలు రెచ్చగొట్టి నిరుపేదలగు హరిజనులపై కత్తికట్టి గ్రామాన్ని యుద్ధరంగంగా తయారుచేశారు. రాష్ట్ర కాంగ్రెసు కార్యదర్శి అలగేశను యింత అవశ్యంగాప్రవర్తిస్తూంటే తమిళనాడు కాంగ్రెసు యెలాచూస్తూ కూర్చోగలదు? కాంగ్రెసు ప్రభుత్వం అమాయకులు నిరుపేదలగు హరిజనులపై కేసులు వుపసంహరించి సక్రమమైన పరిష్కారం చేయకూడదా?

హిందూ న్యాయశాస్త్రాన్ని మార్పుచేసే చట్టం

హిందూవివాహితులకు రిజిస్ట్రేషన్ హక్కుండాలి

కొమర్రాజు అచ్చమాంబ
(ఆంధ్రరాష్ట్ర మహిళాసంఘ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు)

ఈమధ్య దేశముఖుగారు తీసుకొచ్చిన సగోత్ర వివాహాల చట్టం కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ఇది ఒక విప్లవమని చెప్పాలి. ఈ చట్టం ప్రకారం ఒకే గోత్రం కలవారు, వివాహం చేసుకొనినట్లయితే, హిందూ శాస్త్రప్రకారం ఇప్పుడు చెల్లుతుంది. వేల సంవత్సరాలక్రితం ప్రజలందరూ ముఠాలు ముఠాలుగా ఒకరి నాయకత్వం క్రింద ఏర్పడి ఉండేవారు. ఈముఠా నాయకులు అందరికంటె ఎక్కువ విజ్ఞానవంతులై ఋషులనిపించుకొనేవారు. ఒక ముఠాలోని వారంతా అన్నదమ్ములవలె పరిగణింపబడే వారు. తన స్వంత ముఠాలో వివాహసంబంధాలు పెట్టుకునేవారు కారు. ప్రతి ముఠాలోని స్త్రీ పురుషులు ఇతర ముఠాలలోని స్త్రీ పురుషులతో వివాహాలు చేసుకునేవారు.

ఈ ముఠాలు ఏనాడో రూపుమాసిపోయినవి. ఈనాడు సమాజం ఎన్నివేలరెట్లో పెరిగి సముద్రంవలె తయారైంది. అయినప్పటికీ అనాదికాలంనాటి ఈ ఆచారం మాత్రం గోత్రరూపంతో, ముఖ్యంగాబ్రాహ్మణులలో మిగిలిపోయింది. ఒకేగోత్రంగలవారు ఎన్ని వేల తరాలనుంచో సంబంధాలు లేక పోయినప్పటికిన్నీ (ఒకరు బెంగాలీ దేశస్థులు కావచ్చు, ఒకరు దక్షిణ, రామేశ్వరవాసులు కావచ్చు) వివాహం చేసుకున్నట్లయితే హిందూ చట్టప్రకారం అది చెల్లేది కాదు. ఇది కాలమానపరిస్థితులకిట్ట ఎంత అసందర్భముగా వున్నదో గ్రహించి, వంద సంవత్సరాలక్రితమే మార్చాలిసింది. కాని ఇప్పటికైనా హిందూసమాజ పెద్దలు దీని అవసరాన్ని గుర్తించినందుకు స్త్రీలందరి తరఫున అభివందనాలు.

హిందూ వివాహితులకు రిజిస్ట్రేషన్ హక్కు

హిందూ శాస్త్ర ప్రకారం జరిగే ప్రతివివాహం సివిల్ మేరేజి యాక్టుక్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవానికి, కలిగించాలిఅనే చట్టాన్ని దేశముఖు కేంద్రశాసనసభలో ప్రవేశపెట్టారు. కేంద్రశాసన సభలోమాత్రం ఇది ప్యాసయింది. దీనిప్రకారం ఇష్టమైనట్లు వంటివారు, విడాకులకు అవకాశం కలిగించుకోవచ్చు. దేశమంతటా మహిళాసంఘాలు, మహిళలు హిందూ శాస్త్రంలో విడాకుల హక్కును కలిగించాలి అని చాలా సంవత్సరాలనుంచి ఆందోళన చేస్తున్నారు. కాని నేటివరకు ఇది కొనసాగలేదు. ఇప్పుడు దేశముఖు ప్రవేశపెట్టిన ఈ చట్టంవల్ల, గుడ్డిలో మెల్లగా, కొంతవరకు కొరత తీరవచ్చు. హిందూసమాజంలో స్త్రీలు అస్వతంత్రులు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం చేసేవారు పురుషులే అవుతారు. నిజంగా స్త్రీలందరికీ ఇది ఉపయోగపడాలంటే వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వదలటానికి బదులు, హిందూ వివాహం తప్పని సరిగా సివిల్ మేరేజియాక్టు క్రింద, రిజిష్టరు చెయ్యాలి అని వుండాలి. అయినప్పటికీ స్త్రీలకు ఈమాత్రం వీలు కలిగించినందుకు దేశముఖుగారికి అభివందనాలు తెలుపుతూ స్టేట్ కౌన్సిలులో కూడా వెంటనే ప్యాసుచేయమని కోరుతున్నాము.

స్త్రీ పురుషులకు సమానహక్కులుండాలి

ఈ మధ్య అమెరికాలో అంతర్జాతీయ మహిళాసభ జరిగింది. దానికి విజయలక్ష్మి పండిట్ హిందూదేశ ప్రతినిధిగా వెళ్ళింది. ఈ సభలో ప్రపంచంలోని స్త్రీలందరికి పురుషులతోపాటు సమానహక్కులు వుండాలి, అనే సమస్యను మిత్రరాజ్యసమితి సాంఘిక సంఘంలో తీసుకురావాలని ఒక తీర్మానాన్ని ప్యాసుచేశారు. ఇది స్త్రీలోకానికి ఒక విప్లవకరమైన అభ్యుదయ పోకడ. దీన్ని మన దేశంలోని ప్రతి స్త్రీ బలపర్చాలి. ప్రతి స్త్రీ తన ప్రత్యేక సమస్యగా గుర్తించి దీన్ని బలపర్చాలి. మిత్రరాజ్యసమితి సాంఘిక సంఘం దాన్ని ఒక ముఖ్యమైన సమస్యగా పరిగణించి ఈ తీర్మానాన్ని వెంటనే విధిగా తెచ్చి ప్రపంచ అభ్యుదయానికి తోడ్పడతారని ఆశిస్తున్నాము. అంతర్జాతీయ సభలో చర్చగా వచ్చినప్పుడు స్త్రీలందరూ తమ యావత్ శక్తితో అండగా నిలబడాలి.

అఖిలభారత రైల్వే అధికారుల సభ

రైలుఛార్జీలు హెచ్చించుటకు రైనాల్డ్సు చిత్రగుప్తునిలెక్కలు

చండ్ర రాజేశ్వరరావు

అఖిల భారత రైల్వే అధికార్లసభ 60 వ సమావేశం ఢిల్లీలో నవంబరు 26న ప్రారంభమయింది. సౌత్ ఇండియన్ రైల్వే జనరల్ మానేజరు రెయినాల్డ్సు దానికి అధ్యక్షత వహించారు. వైస్రాయి కార్యవర్గంలో ట్రాన్సుపోర్టు సభ్యుడు అసఫాలిగారు సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశములో భారతదేశంలోఉన్న రైల్వేలన్నిటిలోని పరిస్థితులు చర్చించడమే, రైల్వేబోర్డుకుసూచన లీయడం సమావేశ ఉద్దేశం.

రెయినాల్డ్సు చిత్రగుప్త లెక్కలు

యుద్ధకాలంలో రైల్వేలకు లాభం వచ్చిందనీ, యుద్ధం పూర్తిఅయిన తర్వాత సంవత్సరం పూర్తిఅయినా ఇంకా సాధారణ పరిస్థితులు ఏర్పడలేదనీ, 1950 నాటికి అట్టి పరిస్థితులు ఏర్పడవచ్చుననీ, అందుచే ఆ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే అంచనాలు వేసుకోవాలనీ, రెయినాల్డ్సు చెప్పారు.

ఈ సంవత్సరం రైల్వేబడ్జటులో 10 కోట్ల 40 లక్షల లోటువస్తుందని ప్రారంభించి, చిత్రగుప్తలెక్కలు వేసుకుంటూ 1950 నాటికి 30 కోట్ల 40 లక్షల రూపాయలకు ఈ లోటు పెరుగుతుందని దొంగలెక్కలు తయారు చేశారు. పైగా లోటు ఈఅంచనాకు ఇంకా మించవచ్చునిగూడ అంటున్నారు.

ఈలోటును భర్తీచేయడానికి, వస్తువుల సరఫరాకు ఇప్పుడు అమలులోనున్న రైల్వే రేట్లు పెంచరాదనీ, ప్రయాణీకుల రైలు ఛార్జీలుమాత్రమే పెంచాలనీ సలహాఇచ్చారు. 1947 ఏప్రిలు 1 వ తేదీనుండీ ప్రస్తుత 2 వ తరగతి ఛార్జీ మైలుకు 9.8 నుండి 11.8 పైసలకు, మూడవతరగతి ఛార్జీ 3.3 నుండి 4 పైసలకు పెంచాలనీ, 1948 ఏప్రిలు 1 వ తేదీన పరిస్థితి సమీక్షచేసి మరల పెంచాలనీ చెప్పారు.

1950 వ సంవత్సరానికి ఈ మహానుభావుడు ఒకప్లాను తయారుచేశారు. దాని ప్రకారం ప్రస్తుతంవలెనే 4 క్లాసు లుంటాయి. ప్రస్తుతం ఫస్టుక్లాసులో ఎయిర్ కండిషన్ అరేంజిమెంట్లు (చలికాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చల్లగాను ఉండేఏర్పాట్లు) చేసి, దానికి ప్రత్యేకక్లాసు అని పిలుస్తారట. ప్రస్తుత సెకండుక్లాసును ఫస్టుక్లాసనీ, ఇంటరు క్లాసును సెకండుక్లాసనీ పిలుస్తారట. ఇక థర్డుక్లాసు ఈలాగే వుంటుంది. స్పెషలు క్లాసుకు సెకండుక్లాసుకు తాను ఛార్జీలు ఎలా ఉండాలోనిర్ణయించి చెప్పలేనని తప్పుకుంటూ ఫస్టుక్లాసుకు మైలుకు 6.3 పైసలకు థర్డు క్లాసుకు 4.1 పైసలకు పెంచాలనిచెప్పారు.

జీవిత వస్తువుల ధరలు 100 కి 150 పెరిగినా రైల్వే ఛార్జీలు 100 కి 6½ మాత్రమే పెంచబడినవిగనుక వీటిని ఇంకా పెంచవచ్చునని రైనాల్డ్సు తన సామ్రాజ్యవాద పాలసీని సమర్థించుకున్నారు.

అసఫాలీగూడ రైల్వేరేట్లు బజారులోని ఇతర వస్తువుల ధరలననుసరించి పెంచడం అవసరమని, రైనాల్డ్సును సమర్థించారు.

రైల్వే కూప్లండు ప్లాను

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని శాశ్వతంగా తమ పెత్తనంక్రింద ఉంచుకోడానికి కూప్లండు ప్లానును తయారుచేశారు. మన పరిశ్రమల అభివృద్ధిని అరికట్టడం, ఉన్న పరిశ్రమలను బ్రిటిషు పరిశ్రమలకు అనుబంధంగా తయారుచేయడం వారి ఉద్దేశ్యం. భారతదేశంలో కీలక పరిశ్రమయైన రైల్వేను భారత పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడకుండా ఉంచడమే వారిప్లాను. అందుకు వారికి రైల్వే కూప్లండుప్లాను అనదగిన ప్లాను ఒకటి వుంది. ప్రస్తుతం రైల్వే బోర్డులోని ముఖ్యమైన అధికార్లు అందరూ బ్రిటిషువాళ్ళే. వివిధ రైల్వేల జనరలు మానేజరులు, ఇతర పెద్ద ఉద్యోగస్తులు అందరూ బ్రిటిషువాళ్ళే. వీరిద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తమ కుట్రలను కొనసాగించుచున్నారు. రైనాల్డ్సు తమ ప్లానును అమలుజరపడానికి ప్రాతిపదికను ఏర్పరచుచున్నారు. తప్పుడు లెక్కలను సృష్టిస్తున్నారు. మన జాతీయ నాయకులు వానిని కొంతవరకు మింగుతున్నారు. రైనాల్డ్సు అంచనా ఒక తప్పులతడక.

మొదటిది, యుద్ధసమయంలో కన్న ప్రయాణీకుల రద్దీని వస్తువుల సరఫరా రద్దీ తగ్గుతుందనీ, అందుచే ఆదాయం తగ్గుతూపోతుందనీ రెయినాల్డ్సు అంచనా. ఈ అంచనా కువ్యమోసంతో గూడినదని పసిపిల్లవాడుగూడ గ్రహించగల్గుతాడు. ప్రస్తుతం రైళ్ళలో రద్దీవల్ల ప్రజలు నానా అవస్థలు పడటం, వాగను సప్లయిలేక వ్యాపారం దెబ్బతినడం అందరూ ఎరిగిన విషయమే. అంతేగాక మనదేశం పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉంది. మన పరిశ్రమలు అభివృద్ధిగావాలంటే, రైల్వే పరిశ్రమ ఎంతో ఎక్కువ అభివృద్ధిగావాలి. ఎన్నో కొత్త లైనులు వెయ్యాలి. డబులు లైనులుగా మార్చాలి. ఎన్నో కొత్త రైల్వేవర్కు షాపులు పెట్టాలి. ఇంజన్లు వాగన్లు మనదేశంలోనే తయారుచేసే సదుపాయాలను కల్పించాలి.

కాని సామ్రాజ్యవాదుల ప్లానులో భారత పరిశ్రమల అభివృద్ధి అనే ప్రసక్తేలేదు. అందువల్ల రెయినాల్డ్సు రైల్వేఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

మనదేశాన్ని యూరపుఖండ దేశాలతో పోల్చిచూస్తే, రైల్వేలవిషయంలో ఎంతో వెనుకబడిఉంది. బ్రిటనులో 4½ కోట్ల జనాభాకు 20000 మైళ్ళ రైల్వేలైనులు, 12 లక్షలవాగన్లు ఉన్నవి. భారతదేశంలో 40 కోట్ల ప్రజలకు 41000 మైళ్ళ రైల్వేలైనులు, 2 లక్షలకు తక్కువగా వాగన్లు ఉన్నవి. పైలెక్కలుచూస్తే, బ్రిటనుతో సమానస్థాయికి రావాలంటే భారతదేశంలో రైల్వేపరిశ్రమ ఎంత ఎక్కువగా అభివృద్ధిగావలసిన అవసరముందో తెలుస్తుంది. రైల్వేపరిశ్రమ సభివృద్ధిచేస్తే, ఇంకా ఆదాయం ఎంతో పెరుగుతుంది. ప్రయాణీకుల ఛార్జీలు హెచ్చించడంలో రెయినాల్డ్సుతో చేతులుగలిపినా, పై విషయాన్ని అసఫాలీ తన ప్రారంభోపన్యాసంలో అంగీకరించక తప్పిందిగాదు.

రెండవవిషయం యేమంటే, యుద్ధారంభం నుండి ఇంతవరకూ ప్రయాణీకుల ఛార్జీలో 100 కి 6½ వంతులు హెచ్చింపబడినది. పైతరగతుల ప్రయాణీకులనుండి వచ్చే ఆదాయం మొత్తం ఆదాయంలో కొద్దిభాగమే అగుటచేతను, మూడవ తరగతి ప్రయాణీకులలో 1 రు పైబడిన టిక్కెట్లకు ఈ హెచ్చింపు వర్తించుటచేతనూ, ఛార్జీల హెచ్చింపును ఆదాయంలో అంచనా వేయలేదని రెయినాల్డ్సు చెబుతున్నారు. ఇదిఎంత అసందర్భమైన వాదనో వేరే చెప్పనక్కరలేదు. ఈఆదాయం బహుకొద్దే అయితే, అసలు ఛార్జీలు దేనికి హెచ్చింపబడినవి?

మూడవ విషయం యేమంటే ఇప్పుడు రైల్వేలు నడపడానికి అవుతున్న ఖర్చుగూడ ఎక్కువ అంచనా వేయబడినది.

1. యుద్ధకాలం ఆరు సంవత్సరాల్లోనూ రైల్వేలలో 400 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అరుగుదల ఫండులో 101 కోట్లు, 17½ కోట్లు రైల్వే రిజర్వుఫండులోనూ, 12 కోట్లు (బెటర్మెంటు ఫండులోనూ మూలుగుతోంది. అదిగాక ఏటేటా 7 కోట్ల రూపాయలు రైల్వేనుండి జనరలు రెవిన్యూ ఫండులో చేర్చబడుట మామూలు. కాని ఈ యుద్ధసమయం 6 సంవత్సరాలలోనూ 158 కోట్ల రూపాయలు జనరలు రెవిన్యూ ఫండులో చేర్చబడినవి. ఈ విధంగా రైల్వేలలో వచ్చే ఆదాయమంతా ఆ ఫండనీ, ఈఫండనీ మ్రింగివేసి రైల్వేలు ఆదాయంలో బొక్కలు చూపెడుతూ రైల్వే కార్మికులకు, ప్రజలకు [illegible] జరుగుతోంది.

2. బ్రిటిషు పెట్టుబడిదార్లు సుమారు 800 కోట్ల రూపాయలు పెట్టుబడిపెట్టి భారతదేశంలో రైల్వేలు నిర్మించారు. అందుకుగాను రైల్వేలమీద వచ్చే లాభాలు వారు మ్రింగుతూగూడ సంవత్సరానికి సుమారు 28 కోట్లు వడ్డీక్రింద పిండుతున్నారు. ఈ వడ్డీ భారతదేశ బ్యాంకు వడ్డీకన్న రెట్టింపు వడ్డీ. ఈ వడ్డీ మొత్తం లెక్కగట్టుకుంటే ఇప్పటికి 1200 కోట్లకు పైగా అవుతుంది. అయినప్పటికీ భారత ప్రభుత్వం ఏటేటా 28 కోట్ల రూపాయలు భారత ప్రజలనుండి పిండి బ్రిటిషు పెట్టుబడిదార్లకు పంపుతోంది. ఈ వడ్డీని ఇకనైనా ఆపుచేయడం న్యాయం.

3. రైల్వేలో వేలరూపాయలు తీసుకునే ఆఫీసర్లంతా ఇంగ్లీషువారే. ఎం. ఎస్. ఎం, రైల్వే జనరలు మానేజరుకు నెలకు జీతం రు 3500 లు బేటా రోజుకు రు 8 లు. అలవెన్సు జీతం అలవెన్సు బేటాలు అన్నీ కలిపితే మొత్తం నెలకు రు 8000 లు ముట్టుతుంది. భారతదేశం మొత్తంమీద రైల్వేలలో పనిచేసేవారిలో. 10,800 మంది పెద్ద ఉద్యోగస్తులకు రు 8 కోట్లు అయితే 9 లక్షల మంది చిన్నజీతగాండ్రకు మొత్తం రు 48 కోట్లు మాత్రమే జీతాలక్రింద ముట్టుతూ ఉన్నవి. సగటున పెద్ద ఉద్యోగికి నెలకు రు 1524 ముట్టుతూవుంటే. చిన్న జీతగానికి రు 27 లు మాత్రమే ముట్టుతోంది. అందులోనూ గాంగుమన్ను, కూలీలు మొదలయిన అత్యధిక సంఖ్యాకులుగావున్న మీనియల్ స్టాఫుకు నెలకు రు 13 జీతం మాత్రమే. పెద్ద ఉద్యోగుల జీతాలు తగ్గించాలి. ఇంగ్లీషువాళ్ళ స్థానంలో అంతకన్న తక్కువ జీతాలతో పనిచేసే నిపుణతగల భారతీయులు ఎందరో ఉన్నారు. కాని అసఫాలీ ఇప్పుడు రైల్వేలలో ఉన్న ఇంగ్లీషు ఉద్యోగులను మాత్రం తీసివేయునని పబ్లిక్‌గా హామీ ఇచ్చారు.

4. ప్రస్తుతం 4 తరగతుల టిక్కెట్లున్నవి. మూడవ తరగతి ఛార్జీకి, ఇంటరుక్లాసు 1½ రెట్లు. రెండవ తరగతికి 3 రెట్లు, మొదటి తరగతికి 6 రెట్లు ఛార్జీ చేయబడుతుంది. అయినప్పటికీ మొదటి రెండు తరగతుల ప్రయాణీకులనుండి వచ్చే ఆదాయం ఆ తరగతుల వారికిచ్చే సౌకర్యాలకు ఏ విధంగాను సరిపోదు. మూడవ తరగతి ప్రయాణీకులనుండి వచ్చే ఆదాయంలో చాలభాగం, 1, 2 తరగతులవారి సౌకర్యాలకోసం ఖర్చు పెట్టబడుతుంది. ఉదహరణకు చూడండి.

32 అడుగుల పొడుగుగల మూడవ తరగతి బ్రాడ్ గేజి పెట్టెలో కూర్చోడానికి అరేంజిమెంటు 104 మందికి.
(కాని రద్దీవల్ల ఇంకా 100 మందికూడా ఎక్కుతారు)

32 అడుగుల పొడుగుగల రెండవ తరగతి పెట్టెలో 44 మందికి

32 అడుగుల పొడుగుగల ఒకటవ తరగతి పెట్టెలో 8 మందికి. అంటే 32 అ. పెట్టెలో 200 మంది 3 వ తరగతివారు ప్రయాణంచేస్తే, అదే పొడుగు పెట్టెలో సుమారు 30 మంది 2 వ తరగతి ప్రయాణీకులు, 12 మంది మొదటి తరగతి వారు ప్రయాణం చేస్తారన్నమాట. అంతేగాక 1, 2 తరగతుల పెట్టెలలో హైక్లాసు శౌచాలయాలు పవరుదారులు లైట్లు ఎలెక్ట్రిక్ పంకాలు ఇంకా ఏమేమో ఉంటాయి. 1, 2 తరగతుల పెట్టెలు నిర్మించడానికి 3 వ తరగతి పెట్టెకన్న అనేకరెట్లు పెట్టుబడిపెట్టాలి. అందుచే రైల్వేలు ప్రజలకు ఉపయోగపడాలంటే, 3 వ తరగతి ప్రయాణీకులకు సౌకర్యాలు ఎక్కువ చేయాలంటే, ఈ నాలుగు తరగతులు రద్దుచేయాలి. [illegible] కొంచెం తేడాతో 2 క్లాసులు మాత్రమే వుండాలి.

బ్రిటిష్ పెట్టుబడిదార్లకు సౌకర్యాలు

5. రైల్వేలలో వస్తువుల సరఫరా విషయంలోగూడ భారత పెట్టుబడిదార్లకు చాల అన్యాయం జరుగుతోంది. భారత పరిశ్రమలకు దెబ్బకొట్టేవిగాను, బ్రిటిషు పెట్టుబడిదార్లకు లాభదాయకంగాను రేటు నిర్ణయింపబడినవి. అంతేగాక బ్రిటిష్ పెట్టుబడిదార్లకు స్పెషలు కన్సెషను రేట్లుగూడ ఇవ్వబడుతూ ఉంటాయి.

రేట్లు ఈక్రిందివిధంగా ఉంటాయి:

వస్తువు	ఒక మణుగు మైలు తీసుకు వెళ్ళినందుకు పైసలలో రేటు
1. బొగ్గు	0.1
2. ధాన్యం, మూనెగింజలు వగైరా	0.274
3. ప్రభుత్వ వస్తువుల సరఫరా	0.09

భారతదేశంలో బొగ్గుగనులు చాలవరకు బ్రిటిషువాళ్ళవే. ధాన్యం, మూనెగింజల వ్యాపారం భారతీయులు చేస్తారు. అందుచే బొగ్గు సరఫరాకు ధాన్యం వగైరా సరఫరాలో సగంకు తక్కువగా రేటు నిర్ణయింపబడినది. బ్రిటిషువాళ్ళు ప్రత్యక్షంగానేగాక పరోక్షంగా ఎంతో దోచుకుంటున్నారు. అది లెక్కల్లోకి రావడంలేదు. బ్రిటిషువాళ్ళకు పైవిధంగా పక్షపాతం చూపకపోతే రైల్వే ఆదాయం ఎంతో పెరుగుతుంది. భారత పరిశ్రమలు వాణిజ్యం ఇంకా ఎంతో అభివృద్ధి అవుతుంది.

6. బ్రిటిషువాళ్ళ పరోక్షపు దోపిడీకి మరొక నిదర్శనం — రైలు స్టేషనులలో భోజనశాలలు, పుస్తకాల దుకాణాలు, ఇతర దుకాణాలు అడ్వర్టైజుమెంట్లు మొదలయిన వాటిలో బ్రిటిష్ వాళ్ళకు పక్షపాతం చూపబడుతోంది. దీనివల్ల రైల్వే ఆదాయంఎంతో తగ్గిపోతోంది. ఉదహరణకు మూరం డి. యం. యస్. యం. రైల్వేలో అన్ని ముఖ్యమైన స్టేషనులలోనూ, స్పెన్సరు హోటళ్ళు ఉన్నవి. వాటికి ఒక్కొక్కదానికి అద్దెనెలకు ఒక్కరూపాయి మాత్రమే. బెజవాడ స్టేషనులో 676 చ. అడుగులగల హోటలుకు ఒక్కరూపాయి అద్దె అయితే, అంతకన్న ప్రాముఖ్యతలేని చోటునవున్న 53 చ. అడుగుల స్థలాలకి అద్దె రు 800. స్పెన్సరు కంపెనీ రైల్వేస్టేషనులలో లక్షల రూపాయలు లాభం గడిస్తూవుంది.

(మిగతా 20 వ పేజీలో)

ఉత్పత్తిదార్ల, కొనుగోలుదార్ల సహకార సంఘాలకు

మూలధనాన్నీ, షేరుధనాన్నీ తగ్గించాలి
బ్యాంకులనుంచి అప్పులిప్పించాలి

గౌరవనీయులైన ప్రధాని ప్రకాశం పంతులుగారు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లా డెల్టాప్రదేశాలలో 10 కోట్ల రూపాయల పెట్టుబడితో యీ స్కీమును అమలుజరుపుతున్నారు. ఉత్పత్తిదారులవద్ద వున్న అదనపు ధాన్యాన్ని సేకరించటానికీ, ఆహారధాన్యాలను ఇతర అవసర వస్తువులనూ చిల్లరగా అమ్మటానికీ, యీ స్కీము ఉద్దేశించబడినది. ఉద్దేశ్యము బాగానేవుంది గాని స్కీమును ఆచరణలోకి తెచ్చుటకు ఇందులోని లోపాలను గుర్తించినట్లుగానీ, స్కీము నమలుజరుపుటకుముందు ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలనే ఉద్దేశ్యంగాని ప్రభుత్వానికి తోచినట్లు లేదు. గత జూన్‌లో మలబారులో అమలుజరుపుటవలన మంచి ఫలితాలు వచ్చినట్లు చెపుతూ ఆంధ్రదేశంలో దీనింతవరకూ ఆగవలసిన అగత్యమేమిటి? అక్టోబరులోనే స్కీమును ప్రకటించి ప్రజాభిప్రాయాన్ని తీసుకొని ప్రజలిచ్చిన సూచనల ప్రకారం నవంబరులోనే స్కీమును ఆచరణలో పెట్టుటకు పూనుకున్నట్లయితే కొత్త పంట వచ్చేటప్పటికి కావలసిన పెట్టుబడి వసూలై సంఘాలు రిజిష్టరుచేయబడి ధాన్యసేకరణకు సిద్ధంగా యుండేవి. మద్రాసులో అమలు జరిపిన విధానంయొక్క వివరాలనుఇప్పుడైనా ప్రకటించివేసే బాగుండును. కాని అలాచేయక పోవటం ప్రజామంత్రివర్గం నడుపవలసిన విధంగా నడచుటలేదు.

స్కీములోని వివరాలు

మాగాణి ప్రాంతంలో సంవత్సరానికి 6 వేల టన్నుల (65000 బస్తాలు) ధాన్యం సేకరించగలిగిన, 5 మైళ్ళకు ఎక్కువగాని ప్రదేశంలో 4 లక్షలకు తక్కువకాని పెట్టుబడితో ఒక సహకారసంఘం స్థాపింపబడుతుంది.

ఈ నాల్గులక్షల పెట్టుబడి ఆ సొసైటీ ఏరియాలో ఒక్కొక్క షేరు 25 రూపాయల చొప్పున (ఎవ్వక్తికి వంద షేర్లకు మించివేయకుండా) ఉత్పత్తిదార్లవద్ద కొనుగోలుదార్లవద్ద వసూలు చేయబడుతుంది.

సొసైటీ ఏర్పడిన పిమ్మట ఆ ఏరియాలో ఆహారధాన్యాల ఇతర కంట్రోలు వస్తువుల వ్యాపారం చేస్తున్నవారి అమ్మకం కొనుగోలు లైసెన్సులు రద్దు చేయబడతాయి. సొసైటీ కొన్నధాన్యం ప్రభుత్వం నిర్ణయించినమిల్లులు, ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు బియ్యం చేసియివ్వాలి.

సొసైటీకి కావలసిన పెట్టుబడి అంతా షేర్లు మూలేనా వసూలు కావలసిందేకాని, అప్పు తీసుకురాకూడదు. అనుకున్న టైముకు (డిసెంబరు 16 వ తేదీలోపు) కావలసిన పెట్టుబడి వసూలుకాకపోతే సొసైటీ స్థాపించటం విరమించుకొని, వేసిన షేరు ధనం ఎవరిది వారికి తిరిగి ఇచ్చివేయబడుతుంది.

సొసైటీ షేరుదార్లంతా (ఎన్ని ఎన్ని షేర్లున్నప్పటికి ఒక వ్యక్తికి ఒకే ఓటుంటుంది.) 7గురు డైరెక్టర్లను ఎన్నుకోవాలి. కాని ప్రారంభంలో ప్రభుత్వంవారికి నమ్మకమైన పెద్ద మనుష్యులని తోచిన మొదలయిన వారిని కొంత కాలం వరకు డైరెక్టర్లుగా నామినేట్ చేస్తారు. కొంతకాలమంటే ఎంతో తెలియదు.

ఈ సొసైటీలమీద ఒక్కొక్క సొసైటీకి ప్రభుత్వం జీతంమీద నియమించిన ఒక సెక్రటరీ, తాలూకాకు ఒక ఇన్‌స్పెక్టరూ వుంటారు. వీరికి జీతాలు, డిప్యూటీ టి. ఎ. లు సొసైటీలే యివ్వవలెను.

సొసైటీలకు వ్యాపారంమీద వచ్చిన లాభంలో మాటికి 30 వంతులు మూలధనం క్రింద అట్టిపెట్టి మిగిలిన 70 వంతులు షేరు దార్లకు వారివారి షేరుధనంయొక్క మొత్తాలనుబట్టిన్నీ, ఎవరు ఎంతధాన్యం సొసైటీకి అమ్మితారో ఆ ధాన్యపు మొత్తాలనుబట్టిన్నీ ప్రపోర్షనేట్‌గా పంచబడుతుంది.

సొసైటీలు "లిమిటెడ్ సొసైటీలు" మాత్రమే. అనగా నష్టంవస్తే షేరుధనం మీదనే వసూలు చేయబడుతుంది. గాని, షేరుదార్ల లేక డైరెక్టర్ల ఇతర చర, స్థిరాస్థులమీద వసూలు చేయబడదు.

సొసైటీల వ్యాపారంలోగాని, లెక్కలలో గాని అన్యాయాలు జరగకుండా తహసీల్దార్లు, రివెన్యూ ఇన్‌స్పెక్టర్లు తప్పనిసరిగా తనిఖీ చేస్తుంటారు.

స్కీముయొక్క ఉద్దేశ్యం, ఆఫీసర్ల తనిఖీలు బాగానే వున్నవి. కాని దీనిలోని లోపాలను సవరించకుండా, వున్నదున్నట్లు ఆచరణలో పెట్టటం సాధ్యంకాదు. స్కీము వుద్దేశ్యము నెరవేరాలన్నా, ప్రజల అవసరాల కోసం స్కీమును అమలు జరపాలన్నా యీ క్రింది లోపాలను సవరించాలి.

స్కీములోని లోపాలు

ఆహారధాన్యాలంటే ఒక్కవడ్లు మాత్రమే కాదు. జొన్న, వరిగ, రాగుల మొదలైనవి గూడ. వడ్లు సేకరించినంత మాత్రాననే ఆహారసమస్య పరిష్కరింపబడదు. అన్ని ఆహార ధాన్యాలనూ సేకరించాలి. కనుక ఒక్కడెల్టా ప్రాంతంలోనే అమలు జరపటం తప్పు. ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాలలోను, అన్ని తాలూకాలలోను యీ స్కీమును ప్రవేశపెట్టాలి.

> కంభంనేని వెంకటసుబ్బయ్య
> రేపల్లెతాలూకా రైతుసంఘకార్యదర్శి

ఒక్కొక్క సొసైటీ ఏరియాలో 6 వేల టన్నుల ధాన్యాన్ని ఇతరకంట్రోలు వస్తువులను కొని అమ్మటానికి ఒక్కసారే 4 లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం. ప్రస్తుతం డబ్బు మెసంది రోజులలో సామాన్య రైతాంగంనుండి ఇంతా కావటం గూడ కష్టం. ఉదాహరణకు రేపల్లె తాలూకాలో ప్రజలవద్దనున్న డబ్బంతా వసూలుచేసినా తాలూకా మొత్తానికి కావలసిన 60 లక్షలు రూపాయలు లేవు. ఒక్కొక్క సొసైటీ 50 వేల రూపాయల పెట్టుబడితో సంవత్సరంమొత్తం మీద 4 లక్షల రూపాయల వ్యాపారం చేయవచ్చు. సంవత్సరం మొత్తంమీద కొనవలసిన 6 వేల టన్నుల ధాన్యం ఒకేసారి కొనడం ఎప్పుడూ జరుగదు. ఒకవేళ కొన్నప్పటికి ఎప్పుడు నిల్వచేసేటట్లు? 65 వేల బస్తాల ధాన్యం నిల్వచేయటకు సరిపోను కొట్లు ఏసొసైటీ ఏరియాలోనూలేవు. వెంటనే బియ్యంచేసి ప్రభుత్వానికి పంపటం గూడ సాధ్యంకాదు. ఒక్కొక్క నెలకు 400 టన్నుల చొ॥ కొని ప్రభుత్వానికిచ్చి వెంటనే అమ్ముతీసుకొని, తిరిగి కొంటూ యుండవచ్చు. అలాగే ప్రభుత్వం నష్టయవేసే కోటాల ప్రకారం మిగిలిన కంట్రోలు వస్తువులుగూడ ఏరియాలో ప్రజానీకానికి ఒక నెలకు కావలసినవికొని అమ్ము తూ మరల తెప్పించవచ్చు. పైగా మొదట్లోనే 4 లక్షల పెట్టుబడి వసూలు కావాలంటే భూస్వాములు, నిల్వవ్యాపారస్తుల మీద ఆధారపడాలి. వీరు చేపరిత్రించినవచ్చు, చేరినను మనిషి ఒకటికి 100 షేర్ల చొప్పున తమకుటుంబ సభ్యులపేర, తమ ఏజెంట్ల పేర షేర్లువేయించి మొత్తం సొసైటీని వీరి చేతులలో వుంచుకుంటారు. వీరి చేతులలో వున్న సొసైటీలు ప్రజోపయోగం కోసరం ఎంతవరకు పనిచేసేదీ పహారాంధ్రప్రచంలో అందరకు తెలిసిందే. కనుక రు 50 వేల రూపాయల పెట్టుబడితోనే సొసైటీని స్థాపించాలి.

"కొనుగోలుదార్లు" అన్నప్పుడు 100 కి 80 మంది పేదప్రజానీకం (రోజు కూలీలు, పేదరైతులు, చిన్న వుద్యోగులు, ఇతర చేతివృత్తులమీద బ్రతికేవారు) కొనుగోలుదార్ల క్రిందకు వస్తారు. వీరు ఒక్కొక్కరు షేరు 1 టికి రు 25లు కట్టాలంటే సాధ్యంకాదు. అందువల్ల సొసైటీ పెట్టుబడి 50 వేలతో ప్రారంభించి అందరకూ అందుబాటులో వుండుటకు రు 1; రు 5; రు 10; షేర్లుగా గూడ ఏర్పాటుచేయాలి.

సొసైటీకి కావలసిన పెట్టుబడి అంతా షేర్లుమూలేనా వసూలుచేయటంసాధ్యంకాదు. కాబట్టి ఏపరిస్థితులలోనైనా వెంటవెంటనే ధాన్యాన్ని కొనవలసి వచ్చినప్పుడు, సొసైటీకి పెట్టుబడి తక్కువైతే సరకును హామీ పెట్టి (రీమాండ్వారా) ఏబ్యాంకునుండైనా అప్పుతేవటానికి అవకాశం ఉండాలి. ఉదాహరణకు 200 టన్నుల ధాన్యం కొంటుగోలు చేసి బస్తాకు రు 8 ల చొ॥ రు 20,800 లు 5% వడ్డీ చొ॥ అప్పు తెచ్చి 4 మాసములు వుంచినప్పటికి వడ్డీ బస్తా 1 కి రు 0-2-11 లు మాత్రమే వస్తుంది. ఇందువల్ల బియ్యం చేసి అమ్మటంద్వారా బస్తాకు వచ్చేలాభం 8 అణాలలో రు 0-2-11 లు తగ్గుతుందేకాని నష్టంరాదు.

సొసైటీ ఏరియాలో వ్యక్తిగత వ్యాపారుల లైసెన్సులు రద్దుచేయబడతవనీ, ఉత్పత్తిదార్లంతా సొసైటీ కే అమ్మాలని మిల్లులు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి బియ్యంచేసి ఇవ్వవలెనని కాగితంమీద మాత్రానికి బాగానేయుంది. కాని స్వార్ధపరులగు భూస్వాములు, దొంగవ్యాపారులు సొసైటీని దెబ్బగొట్టుటకు దొంగమార్కెటులో ధాన్యం అమ్మటం, కొనటంతప్పకచేస్తారు. అలాంటి వారిపై చర్య తీసుకొనుటకు సొసైటీలకేమీ అధికారంలేదు. దీని విషయంలో ప్రభుత్వం వుదాసీనత వహిస్తే మొత్తం స్కీమే భగ్నమవుతుంది. మిల్లు యజమానులు తమ అధికలాభాలకు నష్టం కలిగిందనే అభిప్రాయంతో సొసైటీలను నష్టపరచుటకు ధాన్యం బియ్యంచేసే ఒప్పుదు పిసుకుదిలో తక్కువ చూపిస్తారు. మిల్లులు పనిచేయకుండా గూడ చేస్తారు. ఈ అక్రమాలను ఎలా అరికట్టగలిగేది స్కీములో చెప్పబడి యుండలేదు. వచ్చింగు చార్జీనిగూడ ఏ పద్ధతిమీద బస్తాకు ఎంత నిర్ణయించేదీ చెప్పలేదు. ఎట్టి పరిస్థితిలోనూ బస్తాకు 0-8-0 లకు మించి చార్జి యుండగూడదు.

డిసెంబరు 16 లోగా సొసైటీ స్థాపింప దలచిన ఏరియాలో 4 లక్షలు వసూలు కాకపోతే ఎవరిడబ్బు వారికి తిరిగి యిస్తామంటున్నారు. అంటే అప్పటివ్యాపారం దొంగవ్యాపారుల చేతులలోకి పదలడమవుతుంది. ఇందువల్ల మిగిలిన సొసైటీ ఏరియాలలో సొసైటీల వ్యాపారానికిగూడ దెబ్బ తగులుతుంది. కనుక 4 లక్షల సిద్ధాంతంపై కూర్చోకుండా రు 51 వేలు వసూలు కాగానే సొసైటీ రిజిస్టరు చేయాలి. అవసరమైతే అటు పిమ్మటగూడ షేర్లు వేయించుకుంటూవుండవచ్చు. సొసైటీ లాభంలో 100 కి 70 వంతులు షేరుధనం యొక్క మొత్తాన్నిబట్టి వంచడం గాకుండా, ఎవరు యెక్కువ ధాన్యం సొసైటీ కమ్మితారో ఆ ధాన్యంయొక్క ప్రపోర్షనుబట్టి పంచటమనడం కూడా చాలఅన్యాయం. ఇందువల్ల వచ్చేలాభం అంతా షేరుదార్ల లోని భూస్వాములకే ఎక్కువపోతుంది. కనుక ఆ పద్ధతిరీనివేసి షేరుధనం యొక్క మొత్తాలనుబట్టి లాభాలను పంచాలి.

సొసైటీల డైరెక్టర్ల విషయంలో కూడ నామినేషన్ పద్ధతిరీనివేసి షేరుదార్లలో 2/3 వ వంతుకు తక్కువకాని సాధారణ సభ్యులసమావేశంలో రహస్య ఓటింగుపద్ధతి పైన్నికలు జరపాలి.

సొసైటీలలో ప్రభుత్వం నియమించే వుద్యోగులకు జీతాలు, టి. ఎ. లు సొసైటీలే యివ్వాలనటం అన్యాయం. వచ్చినలాభంలో కొంత వీరి జీతాలక్రిందకే పోతుంది. కనుక ప్రభుత్వమే జీతాలు వగైరాలు భరించాలి.

పై లోపాలను సవరించకుండా వెంటనే షేర్లు వేయించి డిశంబరు 15 లోపలనే వసూలు చేయమని వుద్యోగస్తులమీదనే ఆధారపడితే మాత్రం ఆచరణలో పని జరగదు. పైగా స్కీము యొక్క లాభాలు, వివరాలు చెప్పకుండా చేరమనటం వలన రైతులు ముందుకు రావటంలేదు. చివరకు ఆచరణలో సాధ్యం కాదని స్కీము ఎత్తివేసి ధాన్యసేకరణ కంట్రోలువస్తువుల వ్యాపారాన్నంతా తిర్గి వ్యాపారస్తుల చేతుల్లో పెట్టవలసి వస్తుంది. కనుక పై సూచనల ప్రకారం మార్పులు చేసి స్కీమును ఆచరణలోకి తెచ్చుటకు, జయప్రదంగా నిర్వహించుటకు ప్రభుత్వం యీ క్రింది పద్ధతులను అవలంబించాలి.

(1) స్కీమునుగురించి అన్ని పార్టీల చేతను, ప్రజా సంఘాలచేతను, ప్రజా నాయకుల ద్వారాను ప్రచారం చేయించాలి.

(2) యీ స్కీము ప్రజానీకానికంతటికి అవసరమైనది కాబట్టి ఆంధ్రదేశమంతటా అన్నితాలూకాల్లోను వెంటనే ప్రవేశపెట్టాలి.

(3) రైతులవద్ద కొత్తధాన్యం రానిదే డబ్బు మెసలదు. కాబట్టి ధాన్యం వచ్చేవరకు సొసైటీలను రిజిస్టరు చేసేగడువు పొడిగించి షేర్లు వేయించుతుండాలి. షేరుధనం కోసం రైతాంగం ధాన్యాన్ని అమ్మవలసి వస్తుంది కాబట్టి ఆ ధాన్యాన్ని వ్యాపారస్తులు కొనటం కాకుండా ప్రభుత్వమే కొని డబ్బు యివ్వాలి. లేదా షేరుధనం విలువకు సరిపోయే ధాన్యం తీసుకొని సొసైటీలు రిజిస్టరు చేసి, వెంటనే ఆ ధాన్యం ఖరీదును సొసైటీకి జమ కట్టాలి.

(4) షేరుధనాన్ని 25 రూ. నుండి తగ్గించాలి. ఎక్కువమంది పేదరైతాంగం, కూలీలు, చిన్న వుద్యోగులు, చేతివృత్తులవారు చేరుటకు, వెంటనే డబ్బు వసూలగుటకూ వీలుగావుండే ట్లు రు 1/-; రు. 5/-; రు. 10/-షేర్లు ఏర్పాటు చేయాలి.

(5) ఏ పరిస్థితులలోనైనా సొసైటీలకు షేరుధనాన్ని మించి పెట్టుబడి అవసరమైనప్పుడు సొసైటీలయొక్క సరకు హామీమీద తక్కువ వడ్డీకి బ్యాంకులద్వారా ప్రభుత్వం అప్పుయిప్పించాలి.

పై నుదహరించిన లోపాలను సవరణ చేయకుండా స్కీమును, అమలు జరుపుటవలన ప్రజల్లో నిరుత్సాహం కలిగి ఆచరణగేది కాదని, ధాన్యంతీసుకొని పోవుటకు ఇది ఒకఎత్తుఅనీ, దోసను లివ్వకుండు అనేక రకరకాల అభిప్రాయాలు వెల్లడించుచున్నారు. కనుక ప్రజలలోని దురభిప్రాయాలు పోగొట్టుటకూ, స్కీమును వెంటనే ఆచరణలోకితెచ్చి జయప్రదంగా నిర్వహించుటకూ, స్కీములోని లోపాలను పైసూచనల ప్రకారం మార్పులు చేయుటకూ ప్రజలు, ప్రజాసంఘాలూ, వి వి ధ రాజకీయపక్షాలు వెంటనే ఆందోళన ప్రారంభించాలి.

మిలిటరీబలాల తగ్గింపు సూచనలకు సామ్రాజ్యవాదుల అడ్డుపుల్లలు

విమర్శలకు మాలొటావ్ జవాబు

"మిలిటరీబలాల తగ్గింపుపై చర్చలో బ్రిటన్ అమెరికాలకు పెద్ద నైతిక పరాజయం కలిగింది" బ్రిటిష్ మితవాదపత్రిక 'మాంచెస్టరు గార్డియన్' వ్యాఖ్యానించింది. "మొట్టమొదట రష్యన్లు విదేశాల్లో పరాయి సేనల లెక్కలు తెలుపాలన్నారు. వెంటనే అమెరికన్లు లేచి, మాకీ శత్రు దేశాల్లోని సేనల వివరాలుకూడా బయటపెట్టాలని సూచించారు. రష్యన్లు సరేఅన్నారు. బ్రిటన్, అమెరికా ప్రతినిధులు మళ్ళీ లేచారు. 'అది చాలదు. స్వదేశాల్లోని సేనల వివరాలుకూడా తెలుపవలసిందని సవరించాలి' అన్నారు. 'స్వదేశాల్లోని సేనలవిషయం ఆయుధబలాల తగ్గింపు సమస్యకు చెందినది. పట్టి సేనల వివరాలిస్తే ప్రయోజనం లేదు. ఆయుధబలాల వివరాలు కూడా తెలుపవలసి ఉంటుంది. అందుకు మీరు సిద్ధమేనా?' అని రష్యన్లు అడిగారు. 'అప్పుడే దానికి మేము సిద్ధంగా లేము' అని బ్రిటన్ అమెరికా ప్రతినిధులు, కంగారుతో జవాబిచ్చారు.

"మా సేనల వివరాలు కావాలట. కాని, తమ ఆయుధాల వివరాలు బయట పెట్టరట. మేము, మూలాయుధ, సైనికబలాల వివరాలు చెప్పడానికి సిద్ధంగావున్నాము. కాని, వారు లేరట అని రష్యన్లు విమర్శిస్తున్నారంటే ఆశ్చర్యంలేదు.

"మిలిటరీ బలాల తగ్గింపు సమస్యపై సోవియటు నైతిక ప్రపంచాన్ని చాలా ఆకర్షిస్తూంది. మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఎక్కువ సానుభూతిని కూడా పొందుతూంది" అని ఈ పత్రిక రాసింది.

"పరమాణుశక్తిపై కంట్రోలు ఉండాలని రోగట స్టాలిన్ అన్నాడు. ఆయుధబలాలపై కంట్రోలు, తనిఖీల సూత్రాన్ని సోవియటు అంగీకరించిందని ఆమాటల్లో అనాదే స్పష్టమయింది. మిత్రరాజ్యసమితి కార్యకలాపాలకు సోవియటు ఎప్పుడూ అడ్డుతగులుతూంది అనే తప్పుడు ప్రచారాన్ని ఇప్పటి సోవియటు ప్రతిపాదన పటాపంచలు చేయగలదని సోవియటుప్రజలు నమ్ముతున్నారు" అని అలెగ్జాండర్ వెర్త్ మాస్కోనుంచి 'మాంచెస్టరుగార్డియన్'కి రాశాడు.

"తనిఖీలకు సోవియటు ఎన్నటికీ అంగీకరించదు. కాబట్టి ఆయుధాల తగ్గింపుసూత్రం ఎందులోకిరాదు." అని విమర్శించేవారికి మాలొటావ్ ఉపన్యాసం తగిన జవాబు చెప్పిందని 'మాంచెస్టర్ గార్డియన్' వ్యాఖ్యానించింది.

"రష్యన్లు మిలిటరీ బలాల తగ్గింపునే కాదు కోరుతున్నది. ఆ విషయంలో తనిఖీ కూడా వుండాలంటున్నారు. వారు చాలా దూరం ముందుకు పోతున్నారు. అటం ఆయుధాలపై పూర్తి నిషేధం వచ్చేవరకు వారు తృప్తిపడరు. ఈ సమస్య అంతటికి అది చిహ్నప్రాయమని వారి ఉద్దేశము," అని ఈ పత్రిక రాసింది.

వీటో సూత్రంమీద ప్రపంచాన్ని రెండుగా చీలదీయాలని చూస్తున్న కొన్ని వర్గాలు బ్రిటన్-అమెరికాల్లో వున్నారని ఈ పత్రిక తెలిపింది.

"ప్రపంచం రెండుగా చీలిపోకూడదు కాంక్షే అగ్రరాజ్యాలమధ్యఐక్యతామూలం—వీటోసూత్రంవుండాలంటున్నామ"నిరష్యన్లు వాదిస్తున్నారని ఈ పత్రిక వ్యాఖ్యానించింది.

మిలిటరీ బలాల తగ్గింపు
కాలయాపన కూడదు

మిలిటరీ బలాల తగ్గింపును గురించి, సోవియట్ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో డెన్మార్కు, నార్వేదేశాలు సోవియటు ప్రతిపాదనను బలపరిచాయి. "ఆయుధాల పిచ్చి వల్ల జరిగే దారుణ ఫలితాలను నార్వే అనుభవంమీద తెలుసుకుంది. ఏమాత్రం కాలయాపనచేయకుండా మిలిటరీ బలాల తగ్గింపును గురించి తీవ్రచర్యలు తీసుకోవాల"ని నార్వే ప్రతినిధి అన్నాడు.

వైట్ రష్యా ప్రతినిధి ఇలా అన్నాడు: "మిలిటరీ బలాల తగ్గింపు విషయంలో వెనుకటి నానాజాతిసమితి ఏమీ చేయలేకపోయింది. ఈసారి అలా కాకూడదు. అప్పుడే కొంతమంది 3 వ యుద్ధం గురించి తెగ మాట్లాడుతున్నారు. ఇలాంటి తత్వాన్నంతటిని అరికట్టటానికి తగినచర్య తీసుకోవాలి."

సామ్రాజ్యవాదులవ్యతిరేకధోరణి

అమెరికా ప్రతినిధి కోనల్లీ మాట్లాడుతూ ఇలా అన్నాడు:

"మిలిటరీ బలాల తగ్గింపును అమెరికా నిజంగా కోరుతూంది. కాని, ఈసందర్భంలో పరమాణు ఉపసంఘంలో అటంశక్తి కంట్రోలును గురించి ముందుగా ఒడంబడిక కుదరడం అత్యవసరం. (ఈ సంఘంలో అటం ఆయుధాలను తన గుత్తసొమ్ముచేసుకోవాలనే దృష్టితో అమెరికా ప్రవర్తిస్తూంది. వానికి భిన్నంగావుండే సూచనల నన్నిటినీ నిరాకరిస్తూవుంది.) ఈ తగ్గింపు సమస్య మిలిటరీ దుస్తుల్లోవున్నవారికే కాకుండా మిలిటరీ శిక్షణపొందిన రిజర్వులకు కూడా వర్తించాలి" అని కోనల్లీ అన్నాడు.

బ్రిటన్ ప్రతినిధి మాట్లాడుతూ, "సోవియటు సూచన వట్టి బూటకపు ప్రచారం," అని పేచిగా మాట్లాడాడు. మిలిటరీ బలాల తగ్గింపు సమస్యను భద్రతాసంఘ పరిశీలన కింద ఉంచకూడదంటూ ఇతను ఆస్ట్రేలియా, కెనడాలను బలపరిచాడు. అలాకాకుండా, మరొకవిధమైన కంట్రోలు శక్తి ఉండాలన్నాడు.

సోవియటు ఒక్క అటం ఆయుధాలపై తప్ప, ఎగిరే బాంబులు, విషవాయువులు మొదలయిన ఇతర భయంకర ఆయుధాలపై నిషేధంకోరిందంలేదని బ్రిటన్, అమెరికాలు ఒక అపత్యఆరోపణచేశాయి. అమెరికా ప్రతినిధి కోనల్లీ ఆయుధాలతగ్గింపుసూత్రం ఈ ఆయుధాలకుకూడా వర్తించాలని ఆవేశంతో మాట్లాడాడు. ఆయుధాల తగ్గింపుపై కంట్రోలు, తనిఖీల విషయంలో వీటో అధికారం వర్తించకూడదన్నాడు.

భయంకర ఆయుధాలన్నిటినీ నిషేధించాలని మాలొటావ్

ఈ విమర్శలకు జవాబు చెబుతూ మాలొటావ్ ఈవేళ ఇలా అన్నాడు:

"ఒక్క అటం ఆయుధాలనే నిషేధించి, అలాంటి ఇతర భయంకర ఆయుధాలను నిషేధించకుండా వుండాలని ఎవరూ అనటం లేదు. ఇలాంటి ఆయుధాలన్నింటికీ నిషేధం వర్తించాలని సోవియటు ప్రతిపాదన భావం.

కంట్రోలు తనిఖీలపై వీటో ఉండదు

"మిలిటరీబలాల తగ్గింపూ, భయంకర ఆయుధాల నిషేధాలు భద్రతాసంఘ నిర్ణయాల ద్వారా అమలుజరగాలని సోవియటు కోరుతూంది. భద్రతా సంఘంలో ఐక్య నిర్ణయాలు సూత్రం లేనిదే ఇవి జరుగదు. ఏకగ్రీవ నిర్ణయాలు జరిగేవరకే, అగ్రరాజ్యాల్లో ఏదయినా వీటో అధికారం ఉపయోగించటం జరుగుతుంది, అంతేగాని, ఆ నిర్ణయాల నమలు రించి తరువాత జరిగే కంట్రోళ్ళకూ, తనిఖీలకూ వీటో వర్తించదు. వీటి విషయంలో కూడా వీటోను ఉపయోగించాలని ఎవరో అనుకుంటున్నారనడం వట్టి అ వ త్య ం. కంట్రోలు, తనిఖీలకు అటంకం కలిగించాలనుకోడం భద్రతాసంఘ నిర్ణయాలను భంగపరచడమవుతుంది.

బ్రిటన్ ప్రతికూల వైఖరి

"మిత్రరాజ్య సమితిలో ఎక్కువమంది సభ్యులు మిలిటరీ బలాల తగ్గింపును కోరుతున్నారన్నది స్పష్టమయింది. ఒక్క బ్రిటిష్ ప్రతినిధి వైఖరే ఇందుకు భిన్నంగావుంది. మిలిటరీబలాలతగ్గింపు తనకు ఇష్టమేఅన్నట్లు అతను మాట్లాడాడు. కాని ఈ విషయం జనరల్ అసెంబ్లీ ఎదుటికి ఎందుకు వచ్చిందా అని అతను బాధపడుతున్నట్లు స్పష్టమయింది.

"ఈ విషయాన్ని సోవియటు జనరల్ అసెంబ్లీ యెదుట యెందుకుపెట్టింది? ఈ ప్రధాన విషయంలో మొట్టమొదటిచర్య జనరల్ అసెంబ్లీ తీసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశాం.

"మిలిటరీ బలాలను పరిమితం చేసుకోవలసిన సమయం వచ్చిందని జనరల్ అసెంబ్లీ ప్రకటించినట్లయితే, చాల గొప్ప పని చేసిన దవుతుంది. అటం ఆయుధాలను నిషేధించవలసిన బాధ్యత ఈ సంస్థపైనుంది. అటం ఆయుధాలుఉండటం ప్రపంచ ప్రజలను ఆందోళన పరుస్తూంది. అటం ఆయుధాల నిషేధమూ, మిలిటరీ బలాల తగ్గింపూ అమలు జరిగేలా జనరల్ అసెంబ్లీ తగిన అంతర్జాతీయ కంట్రోలును ఏర్పాటుచేయాలి.

"ఈ విషయంలో అమెరికా చేసిన ప్రతిపాదనలు సంతృప్తికరంగా లేవు. జనరల్ అసెంబ్లీలో ఈ ప్రధాన అంశంపై ఏకగ్రీవ నిర్ణయం కుదరటం మా కోరిక. ఈ ఉద్దేశంతో అమెరికా సూచనలకు సవరణలు చేస్తాము. మేము పెట్టిన ప్రతిపాదనే నెగ్గాలని మాకు పట్టుదలలేదు. చర్చలకు అమెరికా ప్రతిపాదనలను ప్రాతిపదికగా తీసుకోడానికి మేము సిద్ధమే. ఈ విధంగానయినా ఏకగ్రీవ నిర్ణయం కుదరగలదని ఆశిస్తున్నాము"

మా లొ టా వ్ ఈ దిగువ సవరణలు సూచించాడు:

"మిలిటరీ బలాల తగ్గింపు భద్రతాసంఘ తీర్మానంద్వారానే అమలుజరగాలి. అలా కాకుండా అంతర్జాతీయ ఒడంబడికలద్వారా జరగాలంటే ఎంతో కాలయాపన జరుగుతుంది. భద్రతాసంఘంద్వారా అయితే చాల త్వరగా అమలు జరుగుతుంది.

"రెండవ సవరణ — అటం ఆయుధాలు, అలాంటి యితర భయంకర ఆయుధాలపై నిషేధం అమలు జరగటానికి పరమాణు ఉపసంఘం తన పని త్వరగా ముగించాలని జనరల్ అసెంబ్లీ ఆదేశించాలి. ఈ ఉపసంఘం తన రిపోర్టును భద్రతాసంఘానికి డిసెంబరు 31 నాటికి ఇవ్వాలి భద్రతా సంఘం దీనిని త్వరగా పరిశీలించాలి. అటం ఆయుధాలను, విశేష జననష్టం కలిగించే ఇతర భయంకర ఆయుధాలను పూర్తిగా తొలగించడమే పరమాణు ఉపసంఘం తన ప్రధాన కర్తవ్యంగా భావించాలి. అటం ఆయుధాలను నిషేధిస్తూ భద్రతాసంఘం ఒక ముసాయిదా ఒడంబడికను త్వరగా తయారు చేస్తే పరమాణు ఉపసంఘం పని తొందరగా ముగియటానికి తోడ్పడుతుంది.

"కంట్రోలు, తనిఖీలను గురించి-ఆయుధాల తగ్గింపును పరిశీలించడానికి ఒక కంట్రోలు కమీషనూ, పరమాణుశక్తిని గురించి ఒక కంట్రోలు కమీషనూ, రెండు కంట్రోలు కమీషన్లు ఉండాలి."

అమెరికా సూచనలకు పై సవరణలు ప్రతిపాదించి మాలొటావ్, వీటో సూత్రం భద్రతా సంఘంలో నిర్ణయాలు జరిగేవరకే వర్తిస్తుందనీ, ఆ నిర్ణయాల ప్రకారం ఏర్పడే కంట్రోలుకమీషన్లకు వర్తించదనీ మరొకసారి స్పష్టపరిచాడు.

పాడినదేపాట — బ్రిటిష్ ప్రతినిధి

మాలొటావ్ తరువాత బ్రిటిష్ ప్రతినిధి షాక్రాస్ మాట్లాడుతూ, పరమాణుశక్తి సంబంధించిన విషయాలన్నీ 'పరమాణుశక్తి ఉపసంఘాని'కే వదిలిపెట్టాలన్నాడు. ఉపసంఘం పనిలో మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జోక్యం కలిగించుకోకూడదట. అటం ఆయుధాలనే కాకుండా ఎగిరేబాంబులు మొదలైన ఇతర భయంకర ఆయుధాలను కూడా నిషేధించాలని మాలొటావ్ స్పష్టంగా చెప్పిన మాటలు ఇతను వినలేదేమో. మళ్లీ మొదటిపాటనే పాడాడు. "ఈ ఆయుధాలను కూడా నిషేధిస్తేనేగాని మేము ఒప్పుకోము"అన్నాడు. పరమాణు ఉపసంఘం అటంశక్తిని గురించి ప్లాను తయారుచేసిన తరువాత, ఈ ఆయుధాలను గురించి కూడా ఒక ప్లాను తయారు కావాలంటూ షాక్రాస్ అనవసరకాలయాపన మార్గాలను వెతికాడు.

కంట్రోలు తనిఖీలకు వీటో వర్తించకూడదంటూ మళ్ళా మొదలు పెట్టాడు. కొత్త ఆయుధాలను కనిపెట్టడం మీదకూడా కంట్రోలు ఒక సంస్థ ఉండాలంట. దానికి వీటో అధికారం వర్తించకూడదట.

తరువాత మిలిటరీ బలాల తగ్గింపును గురించి ముసాయిదా ఒడంబడికను తయారుచేయడానికి సోవియటు, యు క్రేయిన్, పోలెండు, ఫ్రాన్సు, జెకొస్లొవేకియా, ఇండియా, చైనా, అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, హాలెండు, నార్వే, ఈజిప్టు, బ్రెజిల్, కొలంబియా, బెల్జియం, సిరియా, అర్జెంటైనా, పనామా ప్రతినిధులతో ఒక ఉపసంఘాన్ని నియమించారు.

> ## 'ఇండియా తరఫున సరైనవారు వచ్చారు'
> ### విజయలక్ష్మితో మాలొటావ్
>
> న్యూయార్కు, డిసెం 6
>
> మిత్రరాజ్యసమితికి వచ్చిన సోవియటు ప్రతినిధివర్గం ఈవేళ ఇండియా ప్రతినిధివర్గానికి విందుచేసింది. మాలొటావ్ పాల్గొన్నాడు.
>
> "సోవియటు - ఇండియాలమధ్య స్నేహ సంబంధాలు పెంపొందుగాక" అని మాలొటావ్ పునస్కరించాడు. "మిత్రరాజ్య సమితిలో నిజమయిన భారత ప్రజాభిప్రాయం వినబడాలి" అని లోగడ శాన్‌ఫ్రాన్‌సిస్కో సమావేశంలో తానన్నమాటలను మాలొటావ్ జ్ఞప్తికి తెచ్చాడు. "ఇప్పుడు మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇండియా ప్రతినిధులుగా సరైనవారు వచ్చినందుకు చాల తృప్తికరంగా ఉంది"ని మాలొటావ్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్‌తో అన్నాడు.

ఫ్రెంచి అసెంబ్లీస్పీకర్

సోషలిస్టు ప్రతినిధి ఎన్నిక

డిసెంబరు 3 వ తేదీన జరిగిన ఫ్రెంచి అసెంబ్లీ స్పీకర్ పదవికి, సోషలిస్టు ప్రతినిధి విన్సెంట్ ఆరియల్ ఎన్నుకోబడ్డాడు. ఇంతవరకు ఈ పదవికి ఎన్నుకోబడుతూ వున్నాడు. ఈ పదవికి పోటీచేసిన కమ్యూనిస్టు, రాడికల్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఎం.ఆర్.పి (క్రిస్టియన్‌పార్టీ) సోషలిస్టు పార్టీని బలపరిచింది.

ఫ్రెంచి ప్రధాని ఎన్నిక 10వ తేదీన

డిసెంబర్ నాల్గవ తేదీన కమ్యూనిస్టుపార్టీ నాయకుడు మారిస్ థోరే మంత్రివర్గం నిర్మించడానికి ప్రయత్నించాడు. సోషలిస్టు పార్టీ కమ్యూనిస్టుపార్టీని బలపరచింది. మొత్తం ఫ్రెంచి అసెంబ్లీ సభ్యుల సంఖ్య 619. ఇందులో పూర్తి మెజారిటీవస్తేనేగాని అంటే 310 వోట్లువస్తేనేగాని, ప్రధానమంత్రి కాజాలడు. థోరేకు 259 వోట్లు అనుకూలంగాను, 318 ప్రతికూలంగాను వచ్చాయి. కమ్యూనిస్టు పార్టీకి సోషలిస్టులు పూర్తిగా వోటుచేసినా 259 కన్న ఎక్కువవచ్చివుండవలసింది. కాని మితవాద సోషలిస్టులు కొందరు వోటుచేసివుండరు. ఈరెండు పార్టీలు పూర్తిగాకలిసినా పూర్తిమెజారిటీరాదు రాడికల్ పార్టీ లాంటివి వీటితో కలియాలి.

థోరే ఈ ఓటమి ఓటమిగా పరిగణించడానికి వీలులేదు. థోరేకు వ్యతిరేకంగా వోటు చేసినవారంతా, మరో పార్టీ మంత్రివర్గానికి పూర్తిగా వోటుచేస్తారని నమ్మకంలేదు. ఉదాహరణకు డిసెంబర్ 6 వ తేదీన క్రిస్టియన్‌పార్టీ నాయకుడు ప్రస్తుత ప్రధానియైన బిడాల్ మంత్రివర్గం ఏర్పరచడానికి ప్రయత్నిస్తే అతనికి 240 వోట్లే వచ్చాయి.

మళ్లీ 10 వ తేదీన మంత్రివర్గం ఏర్పరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కమ్యూనిస్టు సోషలిస్టు ఐక్యత, పారిస్ రాష్ట్రంలోని 10 లక్షల కార్మికులు కమ్యూనిస్టు మంత్రివర్గమే కావాలని తీర్మానించడం, కమ్యూనిస్టుపార్టీ, ఉన్న పార్టీలలో పెద్దది కావడంవల్ల, ఇంకా కమ్యూనిస్టు ప్రధాని కావడానికి అవకాశం వుంది.

కమ్యూనిస్టు లుంటేనే మంత్రివర్గంలో చేరతాం

సోషలిస్టుపార్టీ నిర్ణయం

డిసెంబరు 6 వ తేదీన ఫ్రెంచి సోషలిస్టు పార్టీ సర్వసభ్య సమావేశం (కాంగ్రెస్) జరిగింది. మంత్రివర్గంలో కమ్యూనిస్టులుంటేనే తాము చేరతామని తీర్మానించింది. ఏ పార్టీ మంత్రివర్గంలోనూ చేరకూడదన్న ఒక తీర్మానం కొద్ది మెజారిటీతో ఓడిపోయింది. ఏ మంత్రివర్గంలోనూ చేరరాదనే తీర్మానానికి అనుకూలంగా 2145 వోట్లు. ప్రతికూలంగా 2243 వోట్లు వచ్చాయి. ప్రజాతంత్రకార్యక్రమంమీద మంత్రివర్గంలో కలియాలని కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు పార్టీని ఆహ్వానించిన విషయం పాఠకులకు జ్ఞప్తివుంటుంది.

డచ్చి - ఇండొనీషియా ఒడంబడిక

సామ్రాజ్యవాదులు తిరిగి దెబ్బతీయడానికి ఇంకా అవకాశాలున్నాయి

స్వాతంత్ర్యసమరం ఇంకా ముగియలేదు

డచ్చి, ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు స్వతంత్రం స్థాపించుకొన్న ఇండొనీషియాను తిరిగి ఆక్రమించుకోవాలని తీవ్రప్రయత్నం చేశారు. ఇండొనీషియా ప్రజలు గత 15 మాసాలుగా హోరాహోరి యుద్ధం నడిపారు. ఎట్టకేలకు యుద్ధంమాని రాజీ బేరాలకుదిగారు సామ్రాజ్యవాదులు.

అనివార్యంపాటు బ్రిటిష్ సామ్రాజ్య రాయబారి లార్డ్‌కిల్లార్న్ అధ్వర్యాన రాయబారాలు జరిగాయి. యుద్ధవిరమణజరిగి ఒక ఒడంబడిక జరిగింది. సంపూర్ణ స్వాతంత్ర్యం కోరుతున్న ఇండొనీషియా కొంతవరకు తన కోరికను తగ్గించుకొంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఒత్తిడి కొంతవరకు ఫలించింది.

ఒడంబడికలోని ముఖ్యవిషయాలు

ఇండొనీషియా కోరే సంపూర్ణ స్వాతంత్ర్యం తిరస్కరించారు. జావా, సుమత్రా, మదురా దీవులపైన మాత్రమే ఇండొనీషియా ప్రభుత్వాన్ని గుర్తించుతున్నారు. ఇండొనీషియాలోని తక్కిన దీవులు అంటే బోర్నియో, సెలిబీస్, బాలి మొదలైన వాటి మీద డచ్చి ప్రభుత్వమే వుంటుంది.

ఈ మాత్రపు స్వాతంత్ర్యానికి కూడా నిశ్చితమైన గ్యారంటీలేదు.

"ఇండొనేషియా రిపబ్లిక్‌ను డచ్చి ప్రభుత్వం గుర్తించడానికి అనుగుణ్యంగా, రిపబ్లిక్ అంగనిర్మాణమూ కార్యకలాపాలు వుండాలి" అంటూ అస్పష్టమైన ఒక నిబంధన (15 వ నిబంధన) ఈ ఒడంబడికలో వుంది. ఇలా అస్పష్టంగా ఈ నిబంధనను కావాలనే డచ్చి సామ్రాజ్యవాదులు పెట్టారు. సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని గుర్తించకుండాను, రిపబ్లిక్‌ను బలహీనపరచడానికి డచ్చివారి మెత్తనిది. ఈమెత్తులను ఇండొనేషియా ప్రజలూ ఇతరప్రజాతంత్రవాదులూ నిరంతరం కనిపెట్టుకొని వుండాలి.

"ఇండొనీషియా సంయుక్త రాష్ట్రాలు"

ఒకవేళ రిపబ్లిక్‌ను గుర్తించే విషయంలో డచ్చివారి ఆటలను కట్టించుదారనుకొన్నా. రిపబ్లిక్‌కు హాలండ్‌తో సరిసమాన హోదా లేదు. "ఇండొనీషియా సంయుక్త రాష్ట్రాలు" అనేది ఇందుకు అడ్డుపడుతుంది.

1949 జనవరి నాటికి "ఇండొనీషియా సంయుక్తరాష్ట్రాలు" ఏర్పరచాలన్నది రెండవ విషయం (ఒడంబడికలో రెండు మొదలు 6 వ నిబంధన వరకు ఈ విషయమే వుంది) దీని ప్రకారం ప్రస్తుతం ఇండొనీషియా రిపబ్లిక్ బోర్నియో (డచ్చి అధీనంలోవుంది) సెలిబీస్ మొదలైనదీవులన్నీ "గ్రేట్ ఈస్ట్" (ఇవికూడా డచ్చి అధీనంలోనే వున్నాయి.) ఈమూడూ కలిసి "సంయుక్తరాష్ట్రాలు" అవుతాయి. అంటే ఈ సంయుక్తరాష్ట్రాలలో ఇండొనీషియా రిపబ్లిక్‌కు ఒకవాటా, డచ్చివారికి రెండువాట్లు వుంటాయి. ఈ "సంయుక్త రాష్ట్రాలకు" రాజ్యాంగచట్టం ప్రజాపరిషత్తు తయారు చేస్తుంది. కాని ప్రజాపరిషత్తుకు ఎన్నికలు వయోజన వోటింగ్‌పద్ధతి ప్రకారం జరగవు. "ప్రజాతంత్ర పద్ధతిని నామినేట్ చేయబడిన" సభ్యులతో ఈ ప్రజాపరిషత్తు ఏర్పడుతుందట. పైగా ఈ ప్రతినిధుల ప్రజాపరిషత్తులో కల్గియుండే అధికారాలు వగైరా ఒక్క ఇండొనీషియారిపబ్లిక్‌కుమాత్రమే లేవు. డచ్చి వారికికూడా వున్నాయి. అంటే తమ కీలుబొమ్మలను ప్రజాపరిషత్తుకు పంపడానికి డచ్చిప్రభుత్వానికి వీలుంది. ఇంతేగాక తగినంతగా "ప్రాతినిధ్యం" లేని ముఠాలకు (అంటే మైనారిటీలకు) ప్రత్యేకప్రాతినిధ్యం వుంటుంది. అంటే మైనారిటీలపేరుతో, మరి కొంతమంది కీలుబొమ్మలను డచ్చిప్రభుత్వం ప్రజాపరిషత్తులోకి పంపవచ్చు.

"డచ్చి - ఇండొనీషియను యూనియను"

ఒకప్రక్క ఈ "ఇండొనీషియా సంయుక్త రాష్ట్రాలు" "స్వతంత్ర ప్రజాతంత్ర రాజ్యం" అని ప్రకటిస్తూనే మరొకప్రక్క దానిని డచ్చి ప్రభుత్వానికి ముందుగానే అంటగట్టాయి.

"డచ్చి - ఇండొనీషియన్ యూనియన్" అంటూ ఒకటి 1949 జనవరినాటికి ఏర్పడుతుంది. ఇది హాలండ్, "ఇండొనీషియా సంయుక్తరాష్ట్రాలు" కలిసి ఏర్పడుతుంది. హాలండ్ రాణి (ప్రస్తుతం రాణి పరిపాలించుతోంది.) యీ యూనియన్‌కు నాయకురాలు. ఈ యూనియన్‌కు "విదేశాంగ వ్యవహారాలు, దేశరక్షణ, అవసరమైనంత వరకు ఖజానా, ఆర్థిక సంస్కృతి విషయాల"లో పెత్తనంవుంటుంది. ఈవిధంగా ముఖ్యమైన శాఖలపై సంయుక్త అధికారం వుండటంవల్ల, రిపబ్లిక్ చేతులు కట్టివేయబడతాయి.

ఇక "ఇండొనేషియా సంయుక్త రాష్ట్రాలకు" మిత్రరాజ్యసమితిలో సభ్యత్వంతెప్పించేందుకు హాలండ్, "డచ్చి-ఇండొనేషియన్ యూనియన్" ఏర్పడితేనే కృషి చేస్తుందట. అంటే "ఇండొనేషియా సంయుక్తరాష్ట్రాలకు" మాత్రమే మిత్రరాజ్యసమితి సభ్యత్వం లభించుతుంది. అంటే ఇండొనేషియా రిపబ్లిక్‌కు మిత్రరాజ్యసమితి సభలలో పాల్గొనకుండా చేయడానికి డచ్చి ప్రభుత్వానికి అవకాశంవుంది.

ఆర్థికంగా దోపిడి

ఇంతేగాక ఆర్థికంగాకూడ సామ్రాజ్యవాదుల పిడికిలి సడలలేదు. ఒడంబడికలోని 12 వ నిబంధన ననుసరించి, ఆంగ్లో-డచ్చి పెట్టుబడిదారులకు, ముఖ్యమైన ఫ్యాక్టరీలు, గనులు, నూనెబావులూ తిరిగి వాళ్ళకు అప్పగించాలి. (ఇవి సామ్రాజ్యవాదులు పూర్వం కాజేసినవి) దీనివల్ల తిరిగి ఇండొనీషియాపై సామ్రాజ్యవాదుల ఆర్థిక ప్రాబల్యం అలాగే వుండిపోతుంది.

ఇక, ఇండొనీషియా రిపబ్లిక్‌నుండి డచ్చి సైన్యాలు వెళ్ళిపోయే ప్రసక్తి లేదు. (16 వ నిబంధనచే) రెండువర్గాలు (అంటే ఇండొనీషియా, హాలండ్‌లు రెండూ) సైన్యాలను తగ్గించాలట! ఎంతవరకు తగ్గించాలో, ఎప్పటిలోగా తగ్గించాలో అన్నవిషయంకూడా ఇందులో లేదు.

మూడోవారి మధ్యవర్తిత్వం

ఈ ఒడంబడిక 1949 జనవరి ఒకటికి గాని పూర్తిగా ఆచరణలోకి రాదు. ఈలోగా డచ్చివారికి, ఇండొనీషియన్ రిపబ్లిక్‌కూ వచ్చే తగాదాలను "మరోజాతికి చెందిన అధ్యక్షుని" మధ్యవర్తిత్వానికిగాని, అంతర్జాతీయ న్యాయస్థానానికిగాని వదలిపెట్టాలి. దీనిఅర్థం ఎప్పుడూ లార్డ్‌కిల్లార్న్ లాంటి బ్రిటిష్ సామ్రాజ్యవాది మధ్యవర్తిత్వంవంక వీరు ఎదురుచూడాలి.

ఈ ఒడంబడిక ఒక విధంగా రాజీ అని, ఇండొనీషియా కొంతవరకు తగ్గివచ్చిందని పైననే చెప్పాము. మొదటనుంచీ జావా, సుమత్రా, మదురాలకేగాక సెలిబీస్, బోర్నియోదీవులన్నిటిపైనా స్వాతంత్ర్యాధికారం కోరుతున్న ఇండొనీషియా ఇప్పుడు మొదటి మూడింటితోనే సంతృప్తిపడింది. ఇంతేగాక పూర్వం హాలండ్‌తోను, డచ్చి సామ్రాజ్యంతోను సంబంధంలేని సంపూర్ణ స్వాతంత్ర్యం కోరింది. కాని ఇప్పుడు దానికి అనేకఆటంకాలున్నాయి. మొదటిది "ఇండొనీషియా సంయుక్త రాష్ట్రాలు." రెండోది "డచ్చి - ఇండొనీషియన్ యూనియన్."

ఈలోపాలను ఇండొనీషియన్ నాయకులు గుర్తించకపోలేదు. ఇండొనీషియా రిపబ్లిక్ ప్రభుత్వ అభిప్రాయాలను తెలియజరిచే "మెర్డెకా" ఈ ఒడంబడికలో చాలా కంతలున్నాయని ఒప్పుకొంది. వార్తాశాఖ మంత్రి "ఈఒడంబడిక ఒప్పుకున్నంత మాత్రాన మనపోరాటం అంతంకాలేదు" అని అన్నారు. ఇండొనీషియన్లకన్నా, డచ్చివారికే ఎక్కువ అవకాశాలున్నాయని మరో నాయకుడు అంగీకరించాడు.

అందుచే, 1949 జనవరిలోగా డచ్చి ప్రభుత్వం ఈ ఒడంబడికలోని అవకాశాలను ఉపయోగించుకొని తిరిగి తమ వలస ప్రభుత్వాధికారం స్థిరపరచుకోడానికి ప్రయత్నం జరుపవచ్చు. అందుచే ఇండొనీషియా ప్రజలు జాగరూకతతో మెలగాలి.

పోరాటం ముగియలేదు

ఈ ఒడంబడిక ఇండొనీషియా రిపబ్లిక్‌బలాన్నీ, బలహీనతనూకూడా తెలియజేస్తుంది. సాయుధదాడిని ఆపడం దాని బలానికి నిదర్శనం. ప్రధానమైన స్వాతంత్ర్య విషయంలో రాజీ షరతులు అంగీకరించడం దాని బలహీనత.

కాబట్టి, ఇండొనీషియా స్వాతంత్ర్య సంగ్రామం ముగియలేదు. అది ఇంకా సాగుతూనేవుంటుంది. ఆంగ్లో-డచ్చి సామ్రాజ్యవాదుల కుట్రలను భగ్నంచేస్తూ మరో పోరాటం సాగించవలసిందే ఆ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం మన్న.

ఒడంబడికను తిరస్కరించాలి

ముస్లింపార్టీ నిర్ణయం

బటేవియా, డిసెంబరు 6

డచ్చి - ఇండొనీషియా ఒడంబడికను తిరస్కరించ వలసిందని మస్యూమీ (ముస్లిం) పార్టీ నిర్ణయించింది. ఒడంబడికను తిరస్కరించాలని కోరుతూ ఒక వారం రోజులపాటు ప్రచారం చేయాలనికూడా తీర్మానించింది.

ఏజెంట్లకు హెచ్చరిక

నవంబరు నెల బాకీలు 9వ తేదీలోగా చెల్లించాలి. అలా చెల్లించనివారికి 10 వ తేదీనుంచి పత్రిక పంపబడదు.

మేనేజరు

"ప్రజాశక్తి"

గ్రీసులో గెరిల్లా పోరాటం

యుగోస్లావియా ప్రేరేపితమనడం అసత్యం

ప్రభుత్వ సేనలను ఓడించి ఆయుధబలం సంపాదిస్తున్నామని గెరిల్లాయోధుని లేఖ

గ్రీసులో పడమటి మాసిడోనియా రాష్ట్రంలో మహోజ్వల స్వాతంత్ర్యపోరాటం సాగుతూంది.

లోగడ, నాజీ దురాక్రమణ కాలంలో వారికెదురుగా ప్రతిఘటన పోరాటం సాగించాయి గ్రీకు ప్రజాపక్షాలు. ఈనాడు అవిశ్రాంత వీరగెరిల్లా పోరాటం నడుపుతున్నాయి. ఆనాడు నాజీ నరహంతకులను ప్రతిఘటించారు. ఈనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాద దురాక్రమణదారులను, వారి బంటులయిన గ్రీకు రాచరికవాద ఫాసిస్టులను ప్రతిఘటిస్తున్నారు. ఈ పోరాటంలో గ్రీకు కమ్యూనిస్టు పార్టీ అగ్రగామిగా వుంది.

గ్రీకు గెరిల్లాలు అప్పుడే సుసంఘటిత, సుశిక్షిత సైన్యాన్ని నిర్మించారు. దీని పేరు రిపబ్లికన్ సైన్యం గ్రివీనా అనే కీలకస్థానానికి సమీపంలోనే వీరు తమ ప్రధాన కార్యస్థానాన్ని నిర్మించారు. రాకపోకలు, సప్లయి మార్గాలు ఎంతోచాకచక్యంతో ఏర్పాటుచేశారు.

ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు

నాజీ ఆక్రమణకాలంలో విముక్తిచేసిన ప్రదేశాలకన్నా చాల పెద్ద ప్రదేశాన్ని ఇప్పటికప్పుడే విముక్తి పరచామని గెరిల్లా నాయకులు ప్రకటించారు. ఈ విముక్త ప్రదేశంలోని ప్రజల పూర్తి విశ్వాసాన్ని సహకారాన్ని గెరిల్లాలు చూరగొన్నారు.

ఈనాడు బ్రిటిష్ సేనలే లేకపోతే, యావత్తు గ్రీసుదేశం ఈ ప్రజాపక్షాల పాలన క్రిందికి వచ్చేదన్న విషయాన్ని గ్రీసులోకూడ ఎవ్వరూ శంకించడంలేదు.

ఇందుకొక ఉదాహరణ. ఉత్తర ...జాని అనే ప్రాంతంలో ఉన్న రాచరికవాదుల 16 వ సేనను రిపబ్లికన్ సైన్యం పూర్తిగా చుట్టుముట్టింది. ఆ సేనకు రాకపోకల సప్లయి సౌకర్యాలేవీ లేకుండా చేసింది. తలచుకుంటే దానిని పూర్తిగా తుడిచిపెట్టగలదు. కాని, బలమయిన బ్రిటిష్ వాలుగల సైన్యం దానికి అండగా వుంది. ఇలాగే గ్రీసు దేశమంతటా బ్రిటిష్ సేనలు వ్యాపించి వున్నాయి.

సామ్రాజ్యవాదుల కంగారు

దేశమంతటా బ్రిటిష్ సేనలున్నప్పటికి, గెరిల్లాలు సాగిస్తున్న స్వాతంత్ర్య పోరాటాన్ని అరికట్టలేకుండా వున్నాయి. పైగా, ఆ పోరాటం నానాటికి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ వుంది. బ్రిటిష్ అధికారులకు, గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వానికి ఇది కంగారు పుట్టిస్తూంది. అందువల్లనే అదనపు బ్రిటిష్ ఆయుధాలను సేనను తెప్పించుకోవాలని గ్రీకు సైనికాధికారి కారి, గ్రీసులోని బ్రిటిష్ మిలిటరీ అధికారి ఇటీవల లండన్ వెళ్లారు. వీరు చెప్పినది నెరవేరింది.

అంతేకాదు. గ్రీకురంగంలోకి అమెరికాను కూడా దించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తూంది. 'ఈనాడు గ్రీసు సరిహద్దులే అమెరికా సరిహద్దులు' అని ఒక ఉన్నత అమెరికా మిలిటరీ అధికారి అన్నట్లు గ్రీసు యుద్ధశాఖ మంత్రి డ్రాగోమస్ ప్రకటించాడు. అంటే ఇంతవరకు బ్రిటిష్ వలస దేశంగావుండిన గ్రీసును, ఇకమీదట ఆంగ్లో-అమెరికన్ వలసదేశంగా మార్చడానికి గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వం సిద్ధపడుతూందన్నమాట.

ఆర్థిక సంక్షోభం

బ్రిటన్, అమెరికాలకు దేశాన్నితాకట్టు చేయడమే ప్రధానంగా పరిగణించిన ప్రభుత్వం, దేశంయొక్క ఆర్థిక పరిస్థితులను సంక్షోభంలోముంచుతూంది. బ్రిటన్, అమెరికాలవద్ద తీసుకున్న అప్పంతా అప్పుడేమాయమయింది. ఇంతవరకు ఆర్థికభద్రతకు గ్రీకు ప్రభుత్వం మిత్రరాజ్య పునర్నిర్మాణసంఘం సప్లయిలమీదనే ఆధారపడింది. ఆసప్లయిలు త్వరలోనే ఆగిపోతాయి.

ఈనాడు గ్రీసులో ప్రజలకు బజారులో సక్రమధరలకు ఏవస్తువులూ దొరకడంలేదు. అంతా దొంగమార్కెటులోనే వున్నాయి.

ఇక ప్రజల్లో వివిధవర్గాల అసంతృప్తిని వేరేచెప్పనక్కరలేదు. ఫాసిస్టు ప్రభుత్వం గ్రీకు ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసును నిషేధించింది. కొంతమంది నాయకులను దేశాంతరం పంపింది. కొంతమందిని అరెస్టు చేసింది. చాలమంది నాయకులు రహస్యంగా వున్నారు. అయినా కార్మికలోకమంతా ఒక అగ్నిపర్వతంలాగా రగులుతూంది. ప్రభుత్వోద్యోగులుకూడా సమ్మె చేస్తామంటున్నారు. ఇక తక్కినవారిసంగతి చెప్పనక్కరలేదు.

ప్రజలనిలా అసంతృప్తిపాలు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం, మరొకవైపు కరడు గట్టిన ఫాసిస్టులను, జర్మన్ దురాక్రమణదారులతో సహకరించినవారికి అధికారపదవులిస్తూంది. కొత్త ఆరోగ్యశాఖ మంత్రి, మరొక మంత్రి ఇటువంటివారే.

ఈ ప్రభుత్వం ఇంకొకవైపు జర్మను దురాక్రమణదారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ప్రముఖపాత్ర వహించినవారినందరినీ పట్టి ద్వీపాంతరం పంపుతూంది. ఈ విధంగా సెప్టెంబరు 30 నాటికి 3723 మందిని శిక్షించింది. ఫాసిస్టు మెటక్సాస్ రోజుల్లోకూడా యీ సంఖ్య వేయికన్నా మించలేదు.

ప్రతిఘటనోద్యమం

ప్రభుత్వపు ఫాసిస్టుపోకడలు, దానికితోడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఏజంటులుగా పనిచేయడం, ప్రజల్లో ప్రతిఘటన భావాలను రేకెత్తిస్తున్నాయి. ఉత్తర గ్రీసులో సాగుతున్న గెరిల్లా పోరాటంవైపు ఇతరప్రాంతాల ప్రజలందరూ ఆశతోచూస్తున్నారు. వీరందరి సానుభూతి, ఆ పోరాటానికి దేశమంతటా అపార నైతికబలాన్ని చేకూర్చుతూంది.

ఈనాడు ఆ పోరాటాలు ఉత్తర ప్రాంతాల్లోనే కాకుండా, ఇంకా దక్షిణ ఒలింపస్ పర్వతాల ప్రాంతాలకూ పెలొపొనీస్ ప్రాంతాలకు కూడా వ్యాపించాయి.

"బ్రహ్మాండమైన టాంకులతోను, ఇతర ఆయుధాలతోనూ, మమ్మల్ని అణచడానికి జర్మన్లు ఎన్నో యేళ్ళు ప్రయత్నించారు. లాభంలేకపోయింది. అలాంటిది ఈ బ్రిటిష్ వారూ, ఈ ఫాసిస్టు తొత్తులూ మమ్మల్ని ఎప్పటికయినా అణచగలుగుతారా? ఉత్త మాట" అని ఒక రిపబ్లికన్ సైనికుడు అన్నాడు. ఆ మాటలు అక్షరాల నిజం.

గెరిల్లాలకు ఆయుధాలెక్కడివి?

ఒక గెరిల్లా సైనికుని జాబు

యుగోస్లావియా మద్దతుతోనే గ్రీకుగెరిల్లాలు పనిచేస్తున్నారనీ, ఆదేశమేవారి ఆయుధాలనన్నిటిని సప్లయి చేస్తుందనీ గ్రీకు ప్రభుత్వము విషప్రచారం సాగిస్తూంది. సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా, ఇంకా దక్షిణాన కూడా ఇప్పుడు గెరిల్లా పోరాటాలు ప్రజ్వలించడం ఈ ప్రచారం వట్టి అసత్యమని రుజువు చేస్తూంది.

గ్రీకుగెరిల్లాలకు ఆయుధాలెక్కడనుండి వస్తున్నాయో, ఒక గెరిల్లా సైనికుడు బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'డెయిలీ వర్కర్'కు పంపిన ఈ దిగువజాబు స్పష్టం చేస్తూంది.

"లోగడ నేను ఇలాస్ సేనలో వుండి, నాజీలను ప్రతిఘటించాను, మిత్రమండలికి తోడ్పడ్డాను. యుద్ధానంతరం, మిత్రమండలి అధికారుల ఆదేశానుసారం ఆయుధ విసర్జన చేశాను. ప్రతిఫలంగా అధికారంలోకివచ్చిన గ్రీకు ఫాసిస్టులు నన్ను అరెస్టుచేసి చిత్రహింసల పాల్జేశారు. ఒక ఏడాది ఆ బాధలను భరించాను.

"ఇక భరించలేక, తప్పించుకొని కొండల్లోకి పారిపోయాను. అక్కడ నాలాంటివారి నెందరినో కలుసుకున్నాను. మావద్ద చివరకొక చాకుకూడా లేదా రోజుల్లో. మా వెనుకటి త్యాగాల నెరిగిన రైతులే లేకపోతే మేము చనిపోయి వుండేవారిమి.

"ఇప్పుడు మావద్దనున్న ఆయుధాలన్నీ విదేశీయులు సప్లయిచేసినవే. అని ఫాసిస్టు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదట. అలా అంటున్న ఆ పీనుగు, తమ ఫాసిస్టుమూకల నెందుకు ప్రశ్నించరు? మా వద్దనున్న ఆయుధాలన్నీ, మేము ఆ మూకలనుండి వశపరచుకున్నవే.

మొదటి పోరాటం

"మేము మొదట ...దేని. పదిహేనేని మందితో గెరిల్లా దళాలుగ ఏర్పడ్డాము. మొదట్లో ఒకొక్క దళానికి ఒక్క తుపాకికన్న ఎక్కువ వుండేదికాదు. 1946 మార్చి 30 వ తేదీన లిటొహోరోవద్ద మేము మొదటి పోరాటం జరిపాము. ఆ పోరాటంలో 25 మంది గెరిల్లాలు కొద్ది తుపాకులతో 45 మంది సైనికులను ఎదుర్కొన్నారు. మొదట్లో దండాలు పలికిన సైనికులు కొద్దిసేపట్లోనే ప్రార్థనలకు దిగారు. మా చేతికి చిక్కిన 18 మందిని వెనక్కు పొమ్మన్నాము. మిగిలిన సైనికులంతా పోరాటంలో చచ్చారు. ఆ సైనిక దళంయొక్క ఆయుధాలను మేము పంచుకున్నాము.

"డెస్కాటివద్ద 28 గంటలు తీవ్ర పోరాటం జరిపి ఒక పెద్ద ఆయుధాగారాన్ని వశపరచుకొన్నాం. అక్కడ మాకు ఎంతో యుద్ధసామగ్రి దొరికింది. ఆహారం, కంబళ్ళు, రేడియోలు దొరికాయి. ఆయుద్ధంలో ఓడిపోయి పారిపోయిన ప్రభుత్వ సైనికులను మాది చుట్టుప్రక్కల ప్రజలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు."

"రెటినా శిబిరాన్ని మేము ఓడించినప్పుడు రకరకాల ఫిరంగులు, టాంకు విధ్వంసక ఫిరంగులు, 19 మరతుపాకులు, అనేక ఇతర ఆయుధాలు, ఆహార పదార్థాలు, మిలిటరీ దుస్తులు దొరికాయి. అక్కడ జరిగిన అయిదుగంటల పోరాటంలో మాసైనికులు ఇద్దరే చనిపోయారు.

సైనికులలో సానుభూతి

"క్రమక్రమంగా ప్రభుత్వ సైనికుల్లో మా ఆశయాలపట్ల సానుభూతి పెరుగుతూంది. మాపై యుద్ధంచేయడానికి వారిలో ఎక్కువమంది అంగీకరించడంలేదు. ఉదాహరణకు - రెటీనా పోరాటంలో మొదట తుపాకులు పేలాయి. ఇంతలో మేము మేగఫోనులో మా ఆశయాన్ని వెల్లడిచేశాం. వెంటనే సైనిక శిబిరంలో ఒక కేక వినిపించింది. 'వారు మన సోదరులు, కాల్పవద్దు' అని. ఆ సైనికుల్లో 120 మంది మాతో కలిసిపోయారు. చేర నిరాకరించిన 30 మంది పోరాటంలో చనిపోయారు. ట్రికేరిలోకూడా యిలాగే జరిగింది. అక్టోబరు మాసంనుండి ప్రభుత్వసైనికులు ఈ విధంగా మాతో తండోపతండాలుగ చేరుతున్నారు.

ప్రజల అండ

"మా సంఖ్యాబలమూ, ఆయుధబలమూ ఈ విధంగా పెరుగుతూంది.

"ప్రజలు, మొదట్లో ప్రభుత్వ విషప్రచారం నమ్మి మమ్మల్ని అవమానంతో చూచేవారు. మేము బహిరంగసభల ద్వారా, కరపత్రాలద్వారా ఆ విషప్రచారాన్ని ఎదుర్కొన్నాము. ఇప్పుడు ప్రజలు మేమెలాంటివారిమో నిత్యజీవితంలో తెలుసుకున్నారు. ఇప్పుడు మాకు ముఖ్యమైన అండ ప్రజలే. తమ దగ్గరున్న ఆయుధాలనుకూడా మాకిస్తున్నారు."

దివితాలూకా యువజన ఆటలపోటీలు

పాగోలు, నవంబరు 30

దివితాలూకా 6 వ యువజన సంఘ ఆటలపోటీల పైనల్సు నవంబరు 28 వ తేదీన పాగోలులో జరిగినవి.

రాత్రికి జరిగిన బహిరంగసభకు రెండు వేలమంది ప్రజలు వచ్చారు. శ్రీ రావిదుర్గాప్రసాద్‌గారు (దివి తాలూకా యువజన సంఘాధ్యక్షులు) అధ్యక్షత వహించారు. కృష్ణాజిల్లా యువజన సంఘ ఉపాధ్యక్షులు శ్రీ కొల్లి ప్రత్యగాత్మగారు దేశంలో చెలరేగుతున్న స్వతంత్ర పోరాటాలలో యువకులు ముందుండి సంపూర్ణ స్వాతంత్ర్యసిద్ధికి కృషి చేయాలని హెచ్చరించారు. తర్వాత అధ్యక్షులు బహుమతులిచ్చారు.

కొడూరు 'ప్రజా నాట్యమండలి' వారిచేత 'విముక్తి' నాటకం ప్రదర్శింపబడింది.

పోలీసు దౌర్జన్యాల నెదుర్కొంటున్న ఏలూరు తోళ్ల కార్మికుల సమ్మె

సమ్మెను బలపరచవలసిందని కార్మిక నాయకుని విజ్ఞప్తి

ఆంధ్ర కార్మిక లోకాన్ని ఏలూరు తోళ్ళ కార్మికులసమ్మె కలవరపరుస్తున్నది. 600 మంది తోళ్ళకార్మికులు లక్ష్మీ యజమానులకు వ్యతిరేకంగా, తమ హక్కుల కోసం సమ్మెపోరాటం సాగిస్తున్నారు. కొద్దిమంది మేస్త్రీలు తప్పితే, కార్మికులెవరూ తోళ్ళ షాపులలోనికి వెళ్ళటంలేదు. యజమానులు షాపుల లోపలనే యీ మేస్త్రీలకు భోజన వసతిసాయంతోపాటు, కల్లు సారాయిలుకూడా సప్లయిచేస్తున్నారు. గూండాలను తప్పతాగించి కార్మికులపైకిదాడి చేయిస్తున్నారు. నూతివద్ద గిలకలుతామే దాచివేసి, కార్మికులు దొంగిలించారనినేరంమోపి అరెస్టు చేయిస్తున్నారు.

లక్ష్మీ యజమానులకు కార్మికులు పెద్ద కోర్కెలేమీ అడగలేదు. తమ నికృష్ట జీవితాన్ని బాగుచేసుకోవడానికి కొద్దిపాటి సౌకర్యాలుమాత్రం కోరారు. ఇప్పుడు రోజు కూలి 8 అణాలనుండి పదణాలవరకూవుంటే 9 అణాలనుండి 12 అణాలవరకు పెంచమన్నారు. చట్టరీత్యా కార్మికులకు యివ్వవలసిన సెలవులు, వైద్య సౌకర్యం, కరువుభత్యం మొదలైనవి కోరారు. కాని లక్షలాది లాభాలు దోచుకుంటున్న యజమానులు యిష్టపడలేదు. 6, 8 మాసాలబట్టి ఆందోళన చేస్తున్నప్పటికీ, వారు చెవి ఒగ్గలేదు ప్రభుత్వానికి(లేబరుడిపార్టుమెంటు) ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభంలేకపోయింది. పైగా అడిగినప్పుడల్లా షాపులు లాకౌటు చేస్తున్నారు. గత్యంతరంలేక కార్మికులు నవంబరు 26 వ తేదీ నుండి తమ సమ్మె హక్కును వినియోగించుకోవలసి వచ్చింది.

సమ్మె ప్రారంభమైన వెంటనే కన్సిలియేషన్ ఆఫీసరువచ్చి, యజమాన్లను బలపరుస్తూ కార్మికులమీద మండి పడ్డారు.

సమ్మె సాగుతున్నకొద్దీ యజమానులూ, పోలీసులు సాగిస్తున్న దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. యజమానుల విందులు గుడుస్తున్న పోలీసులు, దారిని పోయే కార్మికులను హింసిస్తున్నారు. ఈ 4 వ తేదీ నరికి 26 మంది కార్మికులను, వారి నాయకులను అరెస్టు చేశారు.

కార్మిక ప్రతినిధులు మంత్రి రాఘవమీనన్‌గారు ఏలూరు వచ్చినప్పుడు కలుసుకొని పోలీసుల దౌర్జన్యాలను అరికట్టమని కోరారు. అరెస్టుచేయబడిన వారిని విడుదల చేయమని విజ్ఞప్తి చేశారు.

మంత్రి రాఘవమీనన్ సమర్థన

"ఆత్మరక్షణకోసం పోలీసులు చర్యతీసుకోవలసి వస్తోంది" అని పోలీసుల దౌర్జన్యాలను సమర్థించడమే కాకుండా, కమ్యూనిస్టుల మీద అక్కసు వెళ్ళబుచ్చారు మంత్రిగారు.

ఇక యజమానుల నిజాయితీ చూడండి. వీరు ఒక కరపత్రం వేశారు. అందులో తాము నెలకు రు. 40 లు జీతం యివ్వడానికి సిద్ధంగా వున్నామన్నారు. ఈ విషయం [illegible] ముస్లింలీగు [illegible] పెట్టరు సమక్షంలో ఒప్పుకున్నారు. కాని యీ షరతుకు కార్మికులు తమ అంగీకారాన్ని తెలిపితే తమమాటను తామే తప్పి దానికి అంగీకరించమన్నారు.

ఏలూరు కార్మికుల పోరాటాన్ని బలపర్చాలి

బెజవాడ, డిసెంబరు 7

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చిల్లలమర్రి వెంకటేశ్వర్లు, ఎం. ఎల్. ఏ. క్రింది ప్రకటన చేస్తున్నారు:

ఏలూరు తోళ్ళషాపు యజమానులు కార్మికుల యొక్క న్యాయమైన కోర్కెలయిన జీతాల హెచ్చింపు, కరువుభత్యం, రోజుకు 8 గంటలపనిని, వారానికొకరోజు సెలవును నిరాకరించారు. దీని ఫలితంగా కార్మికులు తమ సంఘంద్వారా యజమానులకు సమ్మె నోటీసుయిచ్చారు. నోటీసు యిచ్చి యివ్వటంతోటే, యజమానులు కొత్త తోళ్ళను [illegible] చాలామంది కార్మికులకు పనులు, జీతాలు లేకుండాచేశారు. దీని అర్థం కార్మికులను లాకౌట్ చేయటమే.

ఈవిధంగా కార్మికులను యజమానులు అక్రమంగా వెళ్ళగొట్టారు. యజమాన్ల యీదుర్భాగతాన్ని సహించలేక 600 మంది తోళ్ళకార్మికులు సమ్మెచేస్తున్నారు. యజమాన్లు తీసుకొచ్చే దొంగకూలీలను పనిలోకి పోనివ్వకుండా శాంతియుతంగా పికెటింగు చేస్తున్నారు. పోలీసులు కార్మికనాయకులైన కామ్రేడ్స్ రంభా వెంకటప్పయ్య, సత్రాలంక నేయులను కార్మికులను మరికొంతమందిని అరెస్టు చేశారు. పోలీసు లింత వరకు 26 గురిని అరెస్టు చేశారు.

కార్మికులు నివసిస్తున్న పేటలలో పోలీసు దౌర్జన్యం రోజు రోజుకు మితిమీరిపోతూంది. పోలీసులు కార్మికుల యిళ్ళలో దూరి కార్మికులను బయటకు లాక్కొనివచ్చి షాపులోకి బలవంతంగా తీసుకొనిపోవటానికి ప్రయత్నాలు చేయటం, తమ భర్తలు యెక్కడకు వెళ్ళింది చెప్పమని స్త్రీలను నిర్బంధం చేయటం జరుగుతున్నది. ఇంత పోలీసు జబర్దస్తీ జరుగుతున్నా, కార్మికులు ధైర్యంగా తమ హక్కులకొరకు పోరాడుతున్నారు. కార్మిక సంఘాలన్నీ వీరి పోరాటానికి అండగా నిలబడాలి. సభలు, వూరేగింపులు జరుపుతూ పోలీసు నిర్బంధ విధానాన్ని ఖండించాలి. కార్మికుల కోర్కెలను అంగీకరించవలసినదిగా యజమాన్లమీద వత్తిడి తీసుకొని రావాలి. సమ్మెనిధికి గొట్టిపు అప్పలస్వామి గారి పేరిట (మేనేజరు, ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, పవరుపేట, ఏలూరు. విరాళాలు పంపి సానుభూతిని ప్రకటించాలి.

(15 వ పేజీ తరువాయి)

ఇంతేగాక హిగిన్‌బాదమ్సు (బుక్కుస్టాలుకు) అన్ని స్టేషనులలోనూ నెలకు రు0.4.0 అద్దెమాత్రమే. భారతీయు లెవ్వరికి స్టేషనులలో పుస్తకాలషాపులు పెట్టుకోవడానికి పర్మిషనే ఇవ్వబడదు. ఇంగ్లీషువాళ్ళకు కూడా భారతీయులతోపాటు సమానంగా అద్దె తీసుకుంటే, రైల్వే ఆదాయం ఎంతో పెరుగుతుంది.

పైజెప్పిన పద్ధతులలోనేగాక బ్రిటిషువాళ్లు రైల్వేలద్వారా ఎన్నో విధాల భారత ప్రజలను దోచుకుంటున్నారు

రైల్వేలలో ప్రస్తుతం జరుగుతున్న బ్రిటిష్ దోపిడీ విధానాన్నరికట్టి, భారత పరిశ్రమాభివృద్ధిని దృష్టిలో నుంచుకొని రైల్వేలను అభివృద్ధిపరిస్తే, రైల్వే ఆదాయం ఎంతో పెరుగుతుంది దీనిద్వారా మూడవ తరగతి ప్రయాణీకులకు [illegible] రైల్వేలను [illegible] రైల్వేకార్మికుల స్థితిని బాగుచేయవచ్చు. సామ్రాజ్యవాదులు దుష్ప్రచారం చేస్తున్నట్లుగాను, భారతజాతీయనాయకులు చిలకపలుకులు పలుకుతున్నట్లుగాను, రైల్వేకార్మికులకు, ప్రజలకు పోటీ పెట్టనవసరంలేదు.

కాని రైల్వేలో ఈ బ్రహ్మాండమైన మార్పులు ప్రస్తుతమున్న తాత్కాలిక ప్రభుత్వము చేయలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనంపోయి, ప్రజాప్రభుత్వం నెలకొల్పబడాలి. తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెసు లీగునాయకులున్నా పెత్తనంఅంతా వేవెలుదే. ప్రభుత్వయంత్రంలో అన్నికీలక స్థానాలలోనూ బ్రిటిష్‌వాళ్ళే ఉన్నారు.

కాంగ్రెసు లీగు నాయకులు ఈ నగ్న సత్యాన్ని గ్రహించడానికిబదులు బ్రిటిషు సామ్రాజ్యవాదుల దొంగవాదనలను చిలకపలుకులవలె పలుకుతున్నారు. అనఫారీ రైల్వేలలో బ్రిటిషు పెట్టుబడిదార్ల పెత్తనంపోయి తమ ప్రభుత్వాధికారం యేర్పడినదనీ రిక సమ్మెలు చేయాలనిన అవసరంలేదనీ, రైల్వే కార్మికులను, ప్రజలను బుకాయించుతున్నారు. సమ్మెలువస్తే నిర్దాక్షిణ్యంగా అణుస్తామని బెదరిస్తున్నారు.

ఈ పరిస్థితులలో రైల్వేలలో బ్రిటిషువాళ్ళ ప్లానును భగ్నంజేసి రైల్వేలను ప్రజాప్రయోజనాల కనుగుణ్యంగా నడపాలంటే ఒకేమార్గముంది. జాతీయ నాయకులు ఏమి చెప్పినాసరే, రైల్వే కార్మికులంతా ఐక్యమవ్వాలి. హిందూ — ముస్లిము ప్రజలు అందరూ రైల్వే కార్మికుల పోరాటాన్ని బలపరచాలి. ప్రజా ప్రభుత్వ స్థాపనకు పూనుకోవాలి.

జమీందార్ల దోపిడీని రైతులు ఎదుర్కోవాలి

(6 వ పేజీ తరువాయి)

ఇప్పటికే జమీందార్లు అనేకవిధాల పెట్టుబడులు పెడుతున్నారు. మునగాల జమీందారు 60 లక్షలు పెట్టి షుగర్ ఫ్యాక్టరీని కడుతున్నారు. చల్లపల్లి జమీందారుకు కె. సి. పి. లిమిటెడ్, ఆంధ్ర ఇన్సూరెన్సు కంపెనీ మొదలైన అనేక కంపెనీలలో వాటాలున్నాయి. బొబ్బిలి జమీందారు పంచదారమిల్లులు మున్నగునవి నిర్మించి రైతులను పారిశ్రామికంగాకూడా దోపిడీచేస్తున్నారు. ఇదేవిధంగా జమీందార్లంతా తయారవుతున్నారు. ఇక మీదట బట్టల మిల్లులు, జనపనార ఫ్యాక్టరీలు, పంచదార మిల్లులు, రైసుమిల్లులు మున్నగునవి నిర్మించి ఇటు రైతాంగాన్ని, అటు ప్రజాసామాన్యాన్ని కూడా దోపిడీ చేయగలుగుతారు. మన మంత్రివర్గం నేడనుసరిస్తున్న పంథాలోనే ఇకముందుకూడా నడిస్తే జరగబోయేది ఇదే. కాబట్టి ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం కండ్లు తెరవాలి. మౌనం వదలకపోయినా మన మంత్రులేదో లాభంచేస్తారనే భ్రమ విడనాడాలి. జమీందారీ దోపిడీని నెదుర్కొని పోరాడాలి. కాంగ్రెసు మంత్రుల సరియైన పంథా నవలంబించేటట్లు వత్తిడి చేయాలి. కేవలం కోర్టులద్వారానే మన హక్కులు సాధించుకోగలమనుకోవటం పొరపాటు. అలాగే జమీందార్లతో రాజీ వ్యవహారాలకు దిగడంవల్ల కూడా ప్రయోజనం వుండదు. జమీందారీ అన్యాయాలను దౌర్జన్యాలను, దురాక్రమణలను ఎదిరించి పోరాడడ మొక్కటే శరణ్యం, వేరొక మార్గంలేదు. "రైతులవద్ద శక్తి వుంటే జమీందార్లు అన్యాయాలు చేయగలుగుతారా" అన్నారు ప్రధాని ప్రకాశంగారు. ఆ మాటలు అక్షరాలా నిజం—

కాబట్టి రైతులు, కూలీలు అందరూ ఐక్యమై జమీందార్ల అన్యాయాలను, అక్రమాలను, దురాక్రమణలను ఎదిరించిపోరాడాలి. సాముదాయక భూముల ఆక్రమణను అరికట్టాలి. రైతులు, కూలీలు సాగుచేసుకుంటున్న భూములనుండి, వారిని జమీందార్లు అక్రమంగా వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తే ఐక్య ప్రజాబలంతో [illegible] అడవులను నరికివేస్తాంటే ఆపివేయ [illegible] వులమంది కష్టైకంవ, కలవ తెచ్చుకో [illegible] జమీందార్లు కల్పించే ఆటంకాలను భగ్నం చేయాలి. వెట్టిచాకిరీని మానివేయాలి. అక్రమ శిస్తులను, మేరలను చెల్లించడం నిరాకరించాలి. నీటివనరులను జమీందార్లు మరమ్మతు చేయకపోతే, కలెక్టర్లద్వారాను, అంతకూ అవసరమైతే స్వయంగాను మరమ్మతు చేయించుకొని, ఆ ఖర్చులను జమీందార్లకు చెల్లించే శిస్తులలోనుంచి మినహాయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. భూముల సర్వే, పట్టాల విభజన జరుగకుండా శిస్తులు దౌర్జన్యంగా వసూలు చేసుకునే అధికారం జమీందార్లకులేదని తెలియజేయాలి. ఈనాటి జమీందార్లు రేపటి పెట్టుబడిదార్లుగా మారడానికి తోడ్పడే మార్గాలను, వేసే ఎత్తులను భగ్నంచేయాలి. ఎట్టి పరిహారం లేకుండా వెంటనే జమీందారీ విధానాన్ని రద్దుచేయవలసిందని మంత్రివర్గంపై వత్తిడి తేవాలి. ఇదొక్కటే జమీన్ రైతుల కష్టాలనుండి గట్టెక్కేమార్గం. కరువు కాటకాలను తొలగించగల సాధనం.

నవీన పద్ధతులతో
ఆధునిక యంత్రములపై తయారైన
మా 'లోటస్' బిస్కట్లు
శ్రేష్ఠమైనవి, అతిరుచికరమైనవి
ధరల వివరములకు నేడే వ్రాయండి:
ది లోటస్ బిస్కట్ కంపెనీ,
పోస్టుబాక్సు నెం. 10 బెజవాడ.

Edited, Printed & Published by Katragadda Ragopala rao at the Prajasakti Press, Moghalarajapuram, Bez[illegible]
Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE